
బుధవారం
7•2•2018
హైదరాబాద్
• వెల.5 రూ.
• సంపుటి 7 • సంచిక 241
• పేజీలు : 16 + (24/16) + 8 పేజీల నిపుణ ప్రత్యేక అనుబంధం

నమస్తే తెలంగాణ

మన రాష్ట్రం • మన పత్రిక
WWW. NTNEWS.COM
/NTDAILYONLINE

PUBLISHED FROM HYDERABAD I KARIMNAGAR I WARANGAL I KHAMMAM I NALGONDA I MAHABUBNAGAR I NIZAMABAD



మార్కెట్ల మారణహోమం

కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్లు

చేతులెత్తేసిన మన మార్కెట్లు

- మంగళవారం: రూ.2.7 లక్షల కోట్లు
- సోమవారం: రూ.40,000 కోట్లు
- గత శుక్రవారం: రూ.4.6 లక్షల కోట్లు

గడిచిన ఆరు రోజుల్లో హరించుకుపోయిన మొత్తం **రూ.10 లక్షల కోట్లు**

- 1,175 పాయింట్లు కోల్పోయిన వాల్‌స్ట్రీట్
- సెన్సెక్స్ 561, నిఫ్టీ 168 పాయింట్లు పతనం
- ఇంట్రా-డేలో 1,275, 390 పాయింట్ల మేర క్షీణత
- ఒక్కరోజే రూ.2.7 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
- ఒకానొక దశలో రూ.4.95 లక్షల కోట్లు మాయం
- అంతర్జాతీయంగా 500 మంది కుబేరులకు రూ.7.32 లక్షల కోట్ల నష్టాలు
- దేశీయంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన రూపాయి విలువ

భారత్‌సహా ఆసియా, ఐరోపా మార్కెట్లపై ప్రభావం


ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ప్రళయం.. మంగళవారం ఒక్కరోజే దేశ, విదేశాల్లో లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద కనుమరుగైపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ల నుంచి మొదలైన అలజడి.. యావత్ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. వాల్‌స్ట్రీట్ నష్టాలు ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాయి. వారెన్ బఫెట్, మార్క్ జూకర్‌బర్గ్, జెఫ్ బేజోస్ వంటి 500 మంది బిలియనీర్ల సంపద రూ.7.32 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఒక్క వారెన్ బఫెట్ సంపదే రూ.32,000 కోట్లు పడిపోయింది. అమెరికాతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న ప్రతికూల మార్పులు, అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన ఉద్యోగ గణాంకాల్లో భారీగా పెరిగిన వేతన భారం తదితరాలతో అంచనాలు నష్టాలకు దారితీశాయి. ఇక వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లలో ఒక్కరోజే మదుపరులు రూ.2.7 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. వివరాలు 13లో



వారెన్ బఫెట్‌కు 32,000 కోట్ల నష్టం

సకాలంలో పాస్‌బుక్‌లు

- రోజూ 2.50 లక్షల పుస్తకాల ముద్రణ.. నెలలో పూర్తి
- సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగింత
- సర్క్యులేషన్ పద్ధతిలో క్యాబినెట్‌కు ఫైల్
- ఆమోదం రాగానే ఉత్తర్వుల జారీ



హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

భూమి యజమాన్య హక్కు పత్రంతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను నెలలో ముద్రించి, రైతులకు అందించనున్నారు. వీటి ముద్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు నామినేషన్‌పై అప్పగిస్తున్నారు. ఈ మేరకు నిబంధనల్లో మార్పుల ఫైల్‌ను సర్క్యులేషన్ పద్ధతిలో క్యాబినెట్ ఆమోదానికి పంపించారు. క్యాబినెట్ ఆమోదం రాగానే ఉత్తర్వులు జారీచేస్తారు. పాస్‌పోర్టులు, స్టాంప్ పేపర్లు, నగదును ముద్రించే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. అత్యంత భద్రతా ప్రమాణాలతో పట్టాదార్ పాస్‌పుస్తకాన్ని ముద్రించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకొచ్చింది. రోజుకు రెండున్నర లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలను ముద్రించి ఇస్తామని ప్రింటింగ్ ప్రెస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ఇలా 30 రోజుల్లో 75 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలను ముద్రించనున్నారు. సెలవుదినాల్లో కూడా పనిచేసి మొత్తం పుస్తకాలను నిర్ణీత గడువులోగా అప్పగిస్తామని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఒక్క పాస్‌పుస్తకానికి రూ.200 వరకు ఖర్చు అవుతున్నట్లు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లు విడుదల చేయనున్నది.

18 భద్రతా ఫీచర్లతోనే పాస్‌పుస్తకం!

పట్టాదార్ పాస్‌పుస్తకాలు భద్రంగా ఉండడానికి మొదట 18 రకాల ఫీచర్లను నిర్ణయించారు. ఆ తర్వాత మరింత పక్కాగా ఉండాలన్న దృష్టితో అదనంగా మరో ఆరు అంశాలు జోడించాలని ప్రతిపాదించారు. అయితే ఈ ఆరు ఫీచర్లను మిగతా 2వ పేజీలో

• ట్రంప్ బాటలో సౌదీ

విదేశీ కార్మికులపై నిషేధం



సౌదీలో భారత కార్మికులు (ఫైల్)

- 12 రంగాల్లో.. 1.2 కోట్ల మందిపై ప్రభావం
- 30 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:

సౌదీ అరేబియా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాటలో నడుస్తున్నది. దేశంలోని 12 రంగాల్లో విదేశీయులు పనిచేయడాన్ని నిషేధించింది. సౌదీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న 1.2 కోట్ల మంది విదేశీయులపై ప్రభావం చూపనున్నది. ఇందులో దాదాపు 30 లక్షల మంది భారతీయులే. వీరిలో కులవృత్తులు చేసుకుంటూ, అపాయకరమైన పనులు చేస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలతో జీవితం నెట్టుకొస్తున్నవారే అధికం. ఈ నూతన విధానానికి సౌదీ కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ అలీ బిన్ నాసర్ అల్ ఘఫీస్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. దేశంలో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

2020 నాటికి నిరుద్యోగరహిత దేశంగా..

అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం గత ఏడాది సౌదీ అరేబియాలోని 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న యువతలో 32.6 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌదీ మిగతా 5వ పేజీలో

తెలంగాణలో వైద్యారోగ్య పథకాలు అద్భుతం

కేంద్ర కుటుంబసంక్షేమశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ప్రశంస 3

తెలంగాణకు 1813 కోట్లు

- కిలోమీటర్లవారీగా చూస్తే భారీ బడ్జెట్
- గతంకంటే ఐదు శాతం అధికం
- ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు
- మూడు కొత్త రైల్వేలైన్ల సర్వేకు పచ్చజెండా
- దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ వెల్లడి
- కాజీపేట వర్క్‌షాప్‌నకు రూ.200 కోట్లు
- 259 కోట్లతో సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్
- మనోహరాబాద్- కొత్తపల్లికి రూ.125 కోట్లు
- మునీరాబాద్-మహబూబ్‌నగర్‌కు రూ.275 కోట్లు
- కాజీపేట-విజయవాడ లైన్‌కు రూ.60 కోట్లు
- ఎంఎంటీఎస్ రెండోదశకు రూ.21.25 కోట్లు

ఫర్వాలేదనిపించిన రైల్వే బడ్జెట్ కేటాయింపులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

వివిధ ఆన్‌గోయింగ్, కొత్త లైన్ల సర్వే, ఇతర పనుల కోసం రాష్ట్రానికి రైల్వేబడ్జెట్‌లో రూ.1813 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది బడ్జెట్ కేటాయింపులతో చూస్తే ఐదు శాతం అధికం. రాష్ట్రంలో 15 రైల్వే ప్రాజెక్టులు (ఆన్‌గోయింగ్) కొనసాగుతున్నాయి. ఇందులో 1,739 కిలోమీటర్ల మేర పనులు నిర్వహిస్తున్నారు. రూ.16,930 కోట్లు అంచనా వ్యయంగా ఉంది. వీటికి 2018-19 బడ్జెట్‌లో రూ.1813 కోట్లు మాత్రమే కేంద్రం మంజూరుచేసింది. ఎంతోకాలంగా వేచిచూస్తున్న కాజీపేట వర్క్‌షాప్‌నకు రూ.200 కోట్లు కేటాయించింది. దీనితోపాటు మూడు కొత్త రైల్వేలైన్ల సర్వేకు అనుమతులు మంజూరుచేసింది. చర్లపల్లి టర్మినల్‌కు మాత్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవు. కేవలం రూ.5 కోట్లు మాత్రమే టోకెన్ కింద కేటాయించింది. కిలోమీటర్లపరంగా చూస్తే తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు భారీగానే ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ చెప్పారు. రైల్వేబడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు చేసిన కేటాయింపుల వివరాలను మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. 2017-18లో మిగతా 2వ పేజీలో



మంగళవారం రైల్ నిలయంలో మీడియాతో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్



శ్రీనగర్‌లో ఉగ్రవాదులు దాడిచేసిన దవాఖాన వద్ద గాలింపు చేపట్టిన పోలీసులు. (ఇన్‌సెట్) దవాఖాన నుంచి తప్పించుకున్న పాక్ ఉగ్రవాది నవీద్ (ఫైల్)

కశ్మీర్ దవాఖానలో ఉగ్రతూటా

- ఓ టెర్రరిస్టును తప్పించడంతోపాటు ఇద్దరు పోలీసుల హత్య
- శ్రీనగర్‌లో లష్కరే తాయిబా దుశ్చర్య

శ్రీనగర్, ఫిబ్రవరి 6:

ఉగ్రవాదులు సినీఫక్కీలో దాడి చేసి.. పోలీసు వలయంలో ఉన్న తమ సహచరుడిని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మంగళవారం చోటుచేసుకున్నది. నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోని శ్రీమహారాజా హరిసింగ్ దవాఖానపై దాడిచేసిన ఉగ్రవాదులు.. దవాఖానలో ఉన్న ఓ పాకిస్థాన్ టెర్రరిస్టును తమ వెంట తీసుకెళ్లారు. దీంతోపాటు ఇద్దరు పోలీసులను కాల్చిచంపారు. దాడి అనంతరం ఉగ్రవాదులు పట్టణంలోని చిన్న చిన్న గల్లీల్లో నుంచి తప్పించుకుని పారిపోయారు. 2014లో దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో మిగతా 5వ పేజీలో

తొమ్మిదో షెడ్యూల్‌లో కోటా పెంపును చేర్చాలి

- కేంద్రానికి ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్
- సామాజిక న్యాయం కోసమే 62% కోటా
- తమిళనాడు తీర్మానం చేర్చిన విషయం ప్రస్తావన
- కేంద్రం సానుకూల స్పందనపై ఆశాభావం



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మిగతా 11వ పేజీలో

రెండు వారాల్లో టీడీఎన్ పూర్తి

- జూన్‌నాటికి తొలిదశ టీ వర్క్స్ సిద్ధం
- డ్రైపోర్టుకు మరిన్ని ప్రాంతాల పరిశీలన
- ఐటీ, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:


టీ ఫైబర్ ఆధ్వర్యంలో చేపడుతున్న 'టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్' (టీడీఎన్) పనులు మరో రెండువారాల్లో పూర్తవుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే లక్ష్యంలో భాగంగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా టీడీఎన్ పనులను చేపట్టారు. పరిశ్రమలు, ఐటీ శాఖల పరిధిలో జరుగుతున్న పలు కార్యక్రమాలను ఆయన మంగళవారం బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను త్వరలో జరుగనున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో ఈ-నెట్‌వర్క్ ద్వారా ప్రదర్శిస్తామని ఆయన వెల్లడించారు. వచ్చేవారం ఈ-నెట్‌వర్క్‌ను క్షేత్రస్థాయిలో మిగతా 2వ పేజీలో



మంగళవారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో పరిశ్రమలు, ఐటీశాఖల పరిధిలో పలు కార్యక్రమాలను సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్.. లాజవాబ్!

ఒకే నెలలో మూడు అంతర్జాతీయ సదస్సులు.. హర్షం వ్యక్తంచేసిన మంత్రి కేటీఆర్



హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

అంతర్జాతీయ యవనికపై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన ప్రత్యేకతను మరోమారు చాటుకోనున్నది. ఒకే నెలలో మూడు అంతర్జాతీయ సదస్సులకు మన రాజధాని ఆతిథ్యం ఇవ్వనున్నది. ప్రతిష్ఠాత్మక మైనింగ్ టుడే సదస్సు, వరల్డ్ ఐటీ కాంగ్రెస్, బయో ఏషియా సదస్సులకు హైదరాబాద్ వేదిక కానున్నది. ఈ మూడు సదస్సుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి కానుండటం విశేషం. ఇదే విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు. 'హ్యాపెనింగ్ హైదరాబాద్' అంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 14 నుంచి 16 వరకు మైనింగ్‌టుడే సదస్సును నిర్వహిస్తున్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌తోపాటుగా నాస్కాం ప్రతిష్ఠాత్మక సదస్సు అయిన మిగతా 11వ పేజీలో



కీసర రామలింగేశ్వరుడికి ప్రభుత్వం పట్టువస్త్రాలు

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కీసరగుట్టలో కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే కల్యాణమహోత్సవంలో ప్రభుత్వం పట్టువస్త్రాలను సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 12న కీసరగుట్టపై జరుగనున్న కల్యాణంలో మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

ఉక్కు పరిశ్రమ దిశగా అడుగులు

ఛత్తీస్‌గఢ్ నుంచి తరలించే ఐరన్ ఓర్‌తో ఫ్యాక్టరీ

బైలడిల్లా నుంచి ఉలవనూరుకు రైల్వేలైన్

సర్వేకోసం రూ.2 కోట్లు విడుదలచేసిన రాష్ట్రం

బయ్యారంలో ప్లాంట్‌కు విభజనచట్టంలో హామీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు చురుకుగా సాగుతున్నాయి. మూడు మిలియన్‌టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసేలా ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ముడి ఇనుమును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలడిల్లా గనుల నుంచి తరలించాల్సి ఉంటుంది. ఇందుకు బైలడిల్లా నుంచి రాష్ట్రానికి రైల్వేలైన్ అవసరం. ఈ నేపథ్యంలో బైలడిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని ఉలవనూరు వరకు రైల్వేలైన్ వేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై సర్వేచేసి నివేదిక ఇచ్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరుచేసింది. ఈ సర్వే పనులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) చేపట్టనుంది. ఈ రైల్వేలైన్ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని 2017 సెప్టెంబర్ 4న ఆర్వీఎన్ఎల్ సీఎండీకి రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి లేఖ రాశారు. అనంతరం సర్వేకు సానుకూలంగా స్పందిస్తూ రూ.2 కోట్లు చెల్లించాలని ఆర్వీఎన్ఎల్ సీఎండీ 2017 అక్టోబర్ 3న లేఖలో కోరారు. దీనికి అనుగుణంగా మంగళవారం నిధులను మంజూరుచేస్తూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ఉత్తర్వులు జారీచేశారు.

బయ్యారంలో ఫ్యాక్టరీకి విభజనచట్టంలో హామీ

బయ్యారంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణచట్టంలో కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీఇచ్చింది. అయితే రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన నాణ్యతతో కూడిన ముడి ఇనుమును నిల్వలు లేకపోవడంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలడిల్లా గనుల నుంచి ఐరన్ ఓర్‌ను తెలంగాణకు కేటాయించడానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) అంగీకరించింది. బైలడిల్లా నుంచి ఉలవనూరు వరకు దాదాపు 175 కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా. ఇందులో మొత్తం 40% అటవీ భూముల్లో నుంచి లైను వేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు 200 మీటర్ల పొడవైన రెండు వేర్వేరు సొరంగాలను నిర్మించాల్సి ఉంటుంది. వీటన్నింటిపై ఆర్వీఎన్ఎల్ పూర్తిస్థాయిలో సర్వేచేసి, నివేదిక సమర్పించనుంది. రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే అంగీకరించింది. డిసెంబర్ 9న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్‌సింగ్ ఉక్కు పరిశ్రమపై హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన నివేదికను కేంద్రం నియమించిన టాస్క్‌ఫోర్స్ బృందం తయారుచేస్తున్నది.

సీఐ మహేశ్‌కు మంత్రి కేటీఆర్ ప్రశంస

రివార్డుతో సత్కరించాలని డీజీపీకి సూచన

గాయపడిన బాలుడికి సొంత ఖర్చుతో చికిత్స చేయించిన సీఐ



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ధైర్యం, దయ ఏకకాలంలో ప్రదర్శించిన సీఐకి.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఫిదా అయిపోయారు. ఆయన తీరును అభినందిస్తూనే నగదు బహుమతితో సత్కరించాల్సిందిగా డీజీపీకి సూచించారు. శంషాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏడేండ్ల బాలుడిని సీఐ మహేశ్ తన వాహనంలో దవాఖానకు తీసుకెళ్లారు. ఆ బాలుడి అమ్మానాన్నలకు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో తానే వైద్యఖర్చులు చెల్లించారు. ఈ విషయం తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. 'చాలా సంతోషకరం మహేశ్‌గారు.. ఇలాంటి దయాహృదయులను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు విజ్ఞప్తి. ఇలాంటి అధికారులకు రివార్డు ఇచ్చి సత్కరించగలరు' అని ట్వీట్‌చేశారు.

శాసనసభ, మండలి సమావేశాల ప్రొరోగ్

గవర్నర్ నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ముగిసినట్టుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రొరోగ్ నోటిఫికేషన్ జారీచేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నవంబర్ 17న నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ముగిసినట్టు గవర్నర్ మంగళవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీచేశారు. మార్చినెలలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ ఎక్స్‌లెన్స్ అవార్డు కమిటీ పునర్వ్యవస్థీకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఎక్స్‌లెన్స్ అవార్డు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ రాజేశ్వర్‌తివారీ, ఆర్థిక, అటవీ శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్ ఉంటారు. మెంబ ర్‌కన్వీనర్‌గా జీపీఎం అండ్ ఏఆర్ ముఖ్యకార్యదర్శి శాలినీమిశ్రా వ్యవహరిస్తారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ చేసుకొనేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు.

బీసీ యువతకు ఉపాధి శిక్షణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బీసీ యువతకు ఉపాధి, నైపుణ్య అభివృద్ధి శిక్షణను అందించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ అధికారి రాజశేఖర్ మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. సెక్యూరిటీ గార్డు, సీఆర్ఎస్ డొమెస్టిక్ వాయిస్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 45 రోజులపాటు శిక్షణ పొందేందుకు ఈ నెల 7 నుంచి పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్ రైతు పక్షమా.. వ్యతిరేక పక్షమా?

- ఆకుపచ్చ తెలంగాణ సీఎం కేసీఆర్ కల
- ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్ నిర్మాణం
- నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
- కాళేశ్వరం 9, 10ప్యాకేజీ పనుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:





మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 10లో మిడ్‌మానేరుకు అనుసంధానంగా జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ప్రాజెక్టు సీఈ హరిరామ్, ఎస్ఈ వేణు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు ఉన్నారు... (పక్కన) అనంతగిరి రిజర్వాయర్ పనులను పైనుంచి పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఆకుపచ్చే తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తుంటే అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షమో..?, రైతు వ్యతిరేక పక్షమో..? తేల్చుకోవాలని భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, నాయకులు ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు తెలంగాణ సర్కార్‌కు సహకరిస్తుండగా, కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు రాజకీయం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమంటే రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించడమేనని వారికి హితబోధ చేశారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిది, పదో ప్యాకేజీ పనులను ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లోని ఓపెన్ సర్జ్‌పూల్ పనులు, అనంతగిరి రిజర్వాయర్, కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతగిరిలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కపేట రిజర్వాయర్‌లో రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల పనులు జరుగాల్సి ఉండగా 20 వేల క్యూబిక్ మీటర్ల పనులే చేపట్టడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను శరవేగంగా జరుపడానికి ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉన్నదని, జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నందున సీఎం కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పదో ప్యాకేజీతో మధ్యమానేరుకు అనుసంధానంగా జరుగుతున్న పనులను నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు. తిప్పాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న సర్జ్‌పూల్ ఆసియాలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. 92 మీటర్ల లోతు, 56 మీటర్ల వెడల్పుతో ఓపెన్ సర్జ్‌పూల్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. అనంతగిరి రిజర్వాయర్‌కు కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీల నీటిని తరలించి, మరో టీఎంసీ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకుల సాగర్ ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల రైతులకు నీరు అందిస్తామన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామస్థుల సహకారంతో మూడు బండ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. నిర్వాసితులకు ప్రత్యేక ఆర్‌అండ్ఆర్ కాలనీలతోపాటు అనంతసాగర్‌లో వచ్చే చేపలమీద ఏడాదంతా ఆదాయం పొందేలా శాశ్వత ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రాజెక్టు సీఈ హరిరామ్, ఎస్ఈ వేణు, ఈఈ ఆనంద్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు ఉన్నారు.

ఆర్థిక, సామాజిక అధ్యయనం తాత్కాలికంగా వాయిదా

పశు సంవర్ధకశాఖ వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం లక్ష్యం వైపు దూసుకెళ్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమశాఖ తెలిపింది. ఈ పథకంవల్ల గొల్ల, కురుమలకు కలిగిన ఆర్థికలాభం, రాష్ట్రంలో పెరిగిన మాంసం ఉత్పత్తిని అంచనా వేయడానికి చేపట్టనున్న ఆర్థిక, సామాజిక అధ్యయనాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఆ శాఖ మంగళవారం పేర్కొన్నది. ఈ పథకం ద్వారా కలిగిన లబ్ధిని అంచనా వేయడానికి సుమారు ఏడాదిపాటు వేచి చూడాల్సి ఉందని, అందుకే అధ్యయనాన్ని వాయిదా వేశామని వెల్లడించింది. పథకం అమలులో ఎలాంటి అక్రమాలు జరుగకుండా లబ్ధిదారుల వివరాలను తెలంగాణ జీవ సంవృద్ధి, ఈ లాబ్ ప్రత్యేక వెబ్‌సైట్‌లో పెట్టినట్టు ఆ శాఖ తెలిపింది.

ముహూర్తం



సూర్యోదయం: 6.50 గంటలకు



సూర్యాస్తమయం: 6.11 గంటలకు

హేవళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, కృష్ణపక్షం సప్తమి ఉదయం 8.47 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: స్వాతి మధ్యాహ్నం 12.17 వరకు, తదుపరి విశాఖ, అమృతఘడియలు: తె. 2.59 నుంచి 4.35 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12.30 నుంచి 1.55 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.08 నుంచి 12.53 వరకు, వర్జ్యం: సాయంత్రం 6.22 నుంచి రాత్రి 7.58 వరకు.

లోకం పోకడ



బ్యాంకు ఖాతా కూడా తెరిచి పాల మీదొచ్చిన ఆదాయం ఆవు అకౌంట్లోనే వేయమంటారేమో?!

రెండు వారాల్లో టీడీఎన్ పూర్తి



బషీర్‌బాగ్‌లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో టీఎస్ఐఐసీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు కూడా ఉన్నారు.

మొదటిపేజీ తరువాయి...

పరిశీలించాలని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను ఆదేశించారు. టీవర్క్స్ డిజైన్లకు తుది ఆమోదం లభించిందని, టీవర్క్స్ మొదటిదశ జూన్‌నాటికి పూర్తవుతుందని చెప్పారు. టీక్లౌడ్ ఏర్పాటుకు ఐటీశాఖ చేపడుతున్న పనిని మంత్రి సమీక్షించారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన దేశాలు లేదా రాష్ట్రాలుంటే వాటి అనుభవాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

టీఎస్ఐఐసీ ప్రాజెక్టులపై సమీక్ష

టీఎస్ఐఐసీ చేపడుతున్న పలు కార్యక్రమాలను సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్‌పార్కుకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు లభించాయని.. లే అవుట్ పూర్తయిందని, పలు రోడ్లు, నీటి సౌకర్యాల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. నీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన రూ.50 కోట్ల నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. మెగా టెక్స్‌టైల్‌పార్కులో అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూశాఖ 20 ఎకరాల స్థలాన్ని కోరినట్టు మంత్రికి అధికారులు తెలిపారు. పార్కు పనులు వేగంగా పూర్తిచేయాలని, పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన కంపెనీల పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని, టెక్స్‌టైల్‌పార్కు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారులు మంత్రికి తెలిపారు. పార్కు పనుల్లో మరింత వేగం పెంచేందుకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సహకారం తీసుకోవాలని టీఎస్ఐఐసీ అధికారులకు మంత్రి సూచించారు.

డ్రైపోర్టు ఏర్పాటుపై సమీక్ష

డ్రైపోర్టు ఏర్పాటుపై కూడా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. వీటి ఏర్పాటుకోసం ఇంతకుముందు గుర్తించిన భువనగిరి, జహీరాబాద్, జడ్చర్లలాంటి ప్రాంతాలతోపాటు రాష్ట్రానికి నలువైపుల ఉన్న మరిన్ని ప్రాంతాలను పరిశీలించాలని చెప్పారు. టీఎస్ఐఐసీ చేపట్టిన మెడికల్ డివైజెస్‌పార్కు పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే అక్కడ తొమ్మిది కంపెనీలకు అనుమతులిచ్చామని గుర్తుచేశారు. దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ ఎమ్మెస్ఎంఈ పార్కు, జహీరాబాద్, మెగా ఫుడ్‌పార్కు, సీడ్‌పార్కు పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకొన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, గనులు, భూగర్భ వనరులశాఖ డైరెక్టర్ సుశీల్‌కుమార్, జహీరాబాద్ నిమ్జ్ సీఈవో మధుసూదన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణకు 1813 కోట్లు

మొదటిపేజీ తరువాయి...

రూ.1729 కోట్లు కేటాయించగా, 2018-19 బడ్జెట్‌లో రూ.1813 కోట్లు.. అంటే ఐదుశాతం ఎక్కువ కేటాయింపులు చేశారని తెలిపారు. ప్రధానంగా భద్రత, మౌలిక వసతుల కల్పనవంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించారు. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,670 కోట్లు (8% అధికం) కేటాయించారు. గత బడ్జెట్‌లో ఏపీకి రూ.3,406 కోట్లు కేటాయించారు.

రోడ్డు భద్రత కోసం రూ.195.37 కోట్లు

రోడ్డు భద్రతకోసం రూ.195.37 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో రెండు కొత్త ఆర్వోబీలు, తొమ్మిది ఆర్‌యూబీలు నిర్మిస్తారు. వీటి నిర్మాణంలో రైల్వేశాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామికానుంది. ఇందులో రైల్వేవాటా రూ.73.14 కోట్లు, రాష్ట్రవాటా రూ.122.22 కోట్లుగా ఉంది. మౌలాలిలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ కోసం రూ.5 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.

ప్రపంచస్థాయి స్టేషన్‌గా సికింద్రాబాద్..

ఏ-1 క్యాటగిరీ కింద దేశవ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించిందని జీఎం వినోద్‌కుమార్ చెప్పారు. మొదటి విడుతగా 21 స్టేషన్ల నుంచి బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నదని, ఇందులో తెలంగాణలోని సికింద్రాబాద్, ఏపీలోని విజయవాడ స్టేషన్లను మొదటి విడతలోనే ఎంపిక చేశారని తెలిపారు. వీటిని అభివృద్ధి చేయడానికి త్వరలోనే చర్యలు చేపడుతామని చెప్పారు. బిడ్డర్లు ఈ స్టేషన్లను అభివృద్ధిచేసే క్రమంలో గతంలో ఉన్న 40 ఏండ్ల లీజు కాలాన్ని ప్రస్తుతం 99 ఏండ్లకు మార్చినట్టు తెలిపారు. అలాగే న్యూ ఇండియా రైల్వే స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

మూడు కొత్త రైల్వేలైన్ల సర్వే

రాష్ట్రంలో కొత్తగా మరో మూడు రైల్వేలైన్లు ఏర్పాటుచేయడానికి సర్వే అనుమతులు మంజూరు చేశారు. వాటిలో మొత్తం 280 కిలోమీటర్ల కొత్తలేన్లకు ఈ ఏడాది సర్వే చేపడుతారు. వాటి వివరాలు..

- పటాన్‌చెరు- సంగారెడ్డి- జోగిపేట- మెదక్ వరకు : 95 కి.మీ.
- నిజామాబాద్- నిర్మల్- ఆదిలాబాద్‌లేన్ : 125 కి.మీ.
- మానకొండూరు- హుజూరాబాద్-ఎల్కతుర్తి : 60 కి.మీ.



ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు కేటాయింపులు..

- అక్కన్నపేట-మెదక్ లేన్‌కు రూ.130 కోట్లు
- కాజీపేట వర్క్‌షాప్‌నకు రూ.200 కోట్లు
- సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ డబ్లింగ్‌కు రూ.259 కోట్లు
- మనోహరాబాద్- కొత్తపల్లికి రూ.125 కోట్లు
- మునీరాబాద్-మహబూబ్‌నగర్‌కు రూ.275 కోట్లు
- భద్రాచలం-సత్తుపల్లికి రూ.120 కోట్లు
- కాజీపేట- బల్లార్ష మూడోలైన్‌కు రూ.301 కోట్లు
- కాజీపేట- విజయవాడ లైన్‌కు రూ.60 కోట్లు
- ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.21.25 కోట్లు
- చర్లపల్లి టెర్మినల్‌కు రూ.5 కోట్లు

221కి.మీ. బైపాస్ లైన్ల నిర్మాణాలు

- పెద్దపల్లి- కాజీపేట
- ఖానాపూర్ -పర్లి
- వికారాబాద్- వాడి
- పగిడిపల్లి- భువనగిరి
- భువనగిరి- శంకర్‌పల్లి
- విష్ణుపురం- జాన్‌పహాడ్
- నిజామాబాద్- ముద్కేడ్- పర్భణి

554 కిలోమీటర్ల మేర నూతన విద్యుదీకరణ

రాష్ట్రంలో 554 కిలోమీటర్ల మేరకు లేన్లను రూ. 713.57 కోట్లతో విద్యుదీకరించేందుకు అనుమతులు లభించాయి. వాటి వివరాలు..

- పెద్దపల్లి-లింగంపేట-జగిత్యాల-నిజామాబాద్ రూట్లో 95 కి.మీ.కు రూ.80.29 కోట్లు
- పెద్దపల్లి- లింగంపేట- జగిత్యాల లేన్ 83 కి.మీ.కు రూ.33.31 కోట్లు
- వికారాబాద్-పర్లి లేన్ వైజ్యనాథ్ వరకు 269 కి.మీ.లకు రూ.262.12 కోట్లు
- గద్వాల- రాయ్‌చూర్ లేన్ 57 కి.మీ.కు రూ.46.10 కోట్లు
- నల్లపాడు- పగిడిపల్లి లేన్ 50 కి.మీ.కు రూ.291.75 కోట్లు



ఏపీ విభజన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం!

ఇప్పటికే రెవెన్యూలోటు భర్తీకి రూ.3,900 కోట్లు ఇచ్చాం

రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడి

విభజన అంశంపై ఉభయసభల్లో వాగ్వాదం



లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ విభజన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం రాజ్యసభలో చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని.. నిధులను ఎలా ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టు (ఈఏపీ) నిధుల రూపంలో లోటును భర్తీచేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా నాబార్డు ద్వారా రుణాలిస్తే.. రాష్ట్ర రుణ సామర్థ్యం తగ్గుతుందని వివరణ ఇచ్చారు. ఇప్పటికే రెవెన్యూలోటు భర్తీకి రూ.3,900 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై పార్లమెంట్ ఉభయసభల్లో ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు. బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీకి అన్యాయం జరుగడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. దీంతో కాంగ్రెస్-టీడీపీ ఎంపీల మధ్య వాగ్వాదం నెలకొంది. స్పీకర్ వెల్ వద్దకు చేరుకొని ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను కొద్దిసేపు వాయిదావేశారు. మరోవైపు రాజ్యసభలో కూడాఎంపీలు ఆందోళన కొనసాగించారు. వారి ఆందోళన మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఏపీ అంశం సున్నితమైందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు.

బాబుతో నేనే మాట్లాడుతా: సుజనాతో ప్రధాని మోదీ

ఉభయసభల్లో ఆందోళన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు కేంద్రమంత్రి సుజనాచౌదరి వెళ్లి ఆయనను కలిశారు. అన్ని విషయాలు పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని మోదీ కోరినట్టు సమాచారం. అయితే ఆ అంశం తన చేతిలో లేదని సుజనా ప్రధానికి చెప్పగా.. తానే స్వయంగా చంద్రబాబుతో మాట్లాడుతానని అన్నట్టు తెలిసింది.

నన్నెందుకు కొడుతున్నావ్.. ఖర్గేను నిలదీసిన టీడీపీ ఎంపీ

ఏపీ ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న సమయంలో టీడీపీ సభ్యుడొకరు కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గేకు అడ్డుగా వచ్చి నిలుచున్నారు. దీంతో ఖర్గే అతని భుజం తట్టి పక్కకు జరుగాలని చెప్పారు. ఇందుకు ఆగ్రహించిన ఆ టీడీపీ ఎంపీ వెనుకకు తిరిగి 'నన్నెందుకు కొడుతున్నావ్.. ఇది సరైంది కాదు' అని నిలదీశారు. దీంతో ఖర్గే విస్తుపోయారు. ఇంతలో ఎంపీ గల్లా జయదేవ్ వచ్చి ఆ ఎంపీని సముదాయించారు.

సకాలంలో పాస్‌బుక్‌లు

మొదటిపేజీ తరువాయి...

అదనంగా జోడిస్తే పట్టాదార్ పాస్‌పుస్తకాలను ముద్రించడం ఇబ్బంది అవుతున్నదని నిపుణుల సూచించడంతో మొదట నిర్ణయించిన విధంగా 18 రకాల భద్రతా ఫీచర్లతోనే ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 26 రకాల భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకాలు ముద్రించాలంటే కష్టమని, దీనికి సంబంధించిన పేపర్ కూడా అందుబాటులో ఉండదని, దీంతో రోజుకు 7 వేల కంటే ముద్రించలేమని ప్రెస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీంతో భద్రతా ఫీచర్లలో పేపర్‌తోపాటు కొన్ని మార్పులు చేసి, ఆరు ఫీచర్లను తగ్గించి 18 భద్రతా ఫీచర్లతో పట్టాదార్ పాస్‌పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.



మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సన్మానిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు. చిత్రంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, బీ వినోద్‌కుమార్, బూర నర్సయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు.

తెలంగాణకు సహకరించండి

అన్ని ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధికి అనుమతులు ఇవ్వండి

కేంద్రమంత్రులకు మంత్రి తుమ్మల, ఎంపీలు వినోద్‌కుమార్, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య, సీతారాంనాయక్, నగేశ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వినతి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులకు అన్నిరకాల పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, రోడ్ల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీ వినోద్‌కుమార్, జీ నగేశ్, బూర నర్సయ్య, సీతారాంనాయక్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఢిల్లీలో వారు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్‌లను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు. సీతారామ ప్రాజెక్టుకు తొలిదశ అటవీ, పర్యావరణ అనుమతులు లభించాయని, వన్యప్రాణిబోర్డు నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. వన్యప్రాణి బోర్డు సమావేశం త్వరగా నిర్వహించి అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను వారు కోరారు. ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేశారని తెలిపారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధి గురించి కూడా వారు కేంద్రమంత్రులతో ప్రస్తావించారు. రాష్ట్రంలో 3155 కి.మీ పొడవైన 25 కొత్త జాతీయరహదార్లను కేంద్రం ప్రకటించిందని, వీటితోపాటు మరో 1207 కి.మీ పొడవైన 11 రహదార్లను జాతీయ రహదారుల కింద బదలాయించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. నకిరేకల్-మల్లంపల్లి ఎన్‌హెచ్‌పై జమన్లపల్లి-మంగలవారిపేట సెక్షన్‌లో 33 కి.మీ రోడ్డు విస్తరణ పనులకు, జడ్చర్ల-దేవరకొండ సెక్షన్‌లో రూ. 114.23 కోట్ల జాతీయరహదారి విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వాలని అన్నారు. పాలమూరు ఎత్తిపోతలపథకానికి సంబంధించి అంజనగిరి రిజర్వాయర్-నార్లాపూర్ మధ్య జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యత్నాల గురించి ఈ సందర్భంగా మంత్రి తుమ్మల, ఎంపీలు వివరించారు. అంజనగిరి, నార్లాపూర్ ప్రాంతంలో పులులు, సింహాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అసత్యాలు చెప్తున్నారని తెలిపారు. దాంతో కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఈ అంశాన్ని వెంటనే పరిశీలించి, రెండు మూడురోజుల్లో ఎత్తిపోతల పనులకు క్లియరెన్స్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారని ఎంపీ జితేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. మహబూబ్‌నగర్ హైవే నుంచి పాలమూరు పట్టణం వరకు గల 9 కి.మీల రెండు లేన్ల రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతున్నదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలిపారు.

రాజధానికి పర్యాటక హారం

- నగరం చుట్టూ వెల్‌నెస్, మెడిసినల్, డెస్టినేషన్, ఎకో పార్కుల అభివృద్ధి
- ఓఆర్‌ఆర్ వెంట రంగురంగుల మొక్కలు
- అటవీప్రాంతంలో రిక్రియేషన్ సెంటర్లు
- మంత్రి కే తారకరామారావు ఆదేశాలు



హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలోని ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధిపై మంగళవారం సచివాలయంలో సమీక్షిస్తున్న మంత్రి కే తారక రామారావు. చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు కూడా ఉన్నారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పౌరులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతోపాటు పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ప్రాంతాల్లో వెల్‌నెస్ టూరిజం, మెడిసినల్ టూరిజం, డెస్టినేషన్ టూరిజం, ఎకో టూరిజం పార్కుల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లోని ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టుపక్కలగల ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధిచేయాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలమేరకు ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో కలిసి ఓఆర్ఆర్ పరిధిలోని ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. హెచ్ఎండీఏ పరిధిలో 194 బ్లాకుల్లో 58,329 హెక్టార్ల అటవీభూమి ఉందని, సీఎం ఆదేశాలకు అనుగుణంగా అటవీభూములు కాపాడుకుంటూ, నగరప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేలా అభివృద్ధిపర్చాలని ఆదేశించారు. వివిధ శాఖలు, అధికారులు సమన్వయంతో అర్బన్ లంగ్‌స్పేస్‌లను అభివృద్ధిచేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టిసారించాలని చెప్పారు.

కేబీఆర్ పార్కులా మూసీ రివర్‌ఫ్రంట్ వాక్‌వే

మూసీ రివర్‌ఫ్రంట్ వాక్‌వేను కేబీఆర్ పార్కు మాదిరిగా రూపొందించాలని మంత్రి సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని అటవీశాఖ విజయవంతంగా నిర్వహిస్తున్నదని అన్నారు. హైదరాబాద్ అటవీ జోన్ల అభివృద్ధి కోసం వివిధ శాఖలు తగు లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని కేటీఆర్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వశాఖల నిధులతోపాటు స్వచ్ఛందసంస్థలు, కార్పొరేట్ కంపెనీలద్వారా నిధులు పొందేలా చూడాలన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో పార్కుల అభివృద్ధిపై అటవీశాఖలో ప్రత్యేక ప్రాజెక్టు పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని చెప్పారు. వివిధ శాఖల సమన్వయం కోసం నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. అటవీ జోన్ల అభివృద్ధిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు కీలకపాత్ర పోషించాలని మంత్రి చెప్పారు. కుటుంబసభ్యులు, పిల్లలు, ఆహ్లాదకర వాతావరణంలో పార్కుల్లో గడిపేలా వివిధ రకాల పర్యాటక సౌకర్యాలను, రిక్రియేషన్ సెంటర్లను పార్కుల్లో ఏర్పాటుచేయాలని అన్నారు. పార్కుల అభివృద్ధిలో పౌరులు, వాకర్స్ అసోసియేషన్లకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ పట్టణాభివృద్ధి సంస్థలలో ఎవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, నర్సరీల పెంపకంలో అటవీశాఖ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఓఆర్‌ఆర్ వెంట మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి పది కిలోమీటర్ల దూరంలో రంగురంగుల మొక్కల్ని నాటాలన్నారు. వివిధ ప్రాంతాల్లో మైనింగ్ జోన్లు, క్వారీలను గుర్తించి, వాటిని పూడ్చివేసి, పార్కులుగా అభివృద్ధి చేయాలని సూచించారు.

ఫారెస్ట్ బ్లాక్ యూనిట్‌గా అభివృద్ధి

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డులో అటవీ బ్లాకుల అభివృద్ధికి ప్రణాళికల్ని రూపొందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. ప్రతి ఫారెస్ట్‌బ్లాక్‌ను యూనిట్‌గా తీసుకుని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీల సహకారంతో అభివృద్ధిచేస్తామని తెలిపారు. అటవీ శాఖ ము ఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ మాట్లాడుతూ అభివృద్ధిచేసిన ఫారెస్ట్ బ్లాకుల్లో కార్యకలాపాల నిర్వహణకోసం నిపుణులతో ప్రత్యేక ప్రాజెక్టు సెల్ నెలకొల్పి, పనులు వేగిరం చేస్తామన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పర్యాటక కార్యదర్శి వెంకటేశం, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పీసీసీఎఫ్ పీకే ఝా, సునీతా భగవత్ తదితరులు పా ల్గొన్నారు.

అటవీ బ్లాక్‌ల అభివృద్ధిపై సీఎస్ చైర్మన్‌గా కమిటీ

అటవీశాఖ ఆధీనంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫారెస్ట్ బ్లాక్‌లను పచ్చని ప్రకృతి వనాలుగా మార్చడానికి అవసరమైన ప్రణాళికను వెంటనే అమలుపరచడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో హరితహారం ఇంచార్జి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సమన్వయకర్తగా, అటవీశాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైదరాబాద్ మెట్రోరైలు నుంచి ఒక్కో అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ అటవీబ్లాక్‌ల అభివృద్ధికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, నిధుల సమీకరణ, స్వచ్ఛంద సంస్థల సహకారంవంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

తెలంగాణ నేతన్నలకు ఆరు జాతీయ అవార్డులు

దేశవ్యాప్తంగా 49 మంది ఎంపిక

2016 అవార్డులను ప్రకటించిన కేంద్ర జౌళిశాఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అత్యంత ప్రతిభ కనబరిచిన నేతన్నలకు కేంద్ర జౌళిశాఖ 2016కు చెందిన అవార్డులను మంగళవారం ప్రకటించింది. తెలంగాణకు చెందిన ఆరుగురు నేతన్నలు ఈ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తంలో ఏడు విభాగాలలో 49 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరికి కూడా అవార్డుల్లో చోటు దక్కింది. ఈ అవార్డులకు ఎంపికైనవారిలో తెలంగాణకు చెందిన జెల్ల వెంకటేశం (యాదాద్రి జిల్లా కోయలగూడెం గ్రామం- టైఅండ్‌డై ఐకాట్ శారీ తయారీలో), గజం శ్రీనివాస్ (యాదాద్రి జిల్లా, పుట్టపాక గ్రామం- తెల్లరుమాల్ డబుల్ ఐకాట్‌శారీ తయారీలో), గంజి యాదగిరి (నల్లగొండ జిల్లా, చండూర్ గ్రామం- భగవద్గీత శ్లోకం శారీ తయారీలో), చిలుకూరి శ్రీనివాసులు (నల్లగొండ జిల్లా, చండూర్ గ్రామం- ఫ్లోరల్ డిజైన్‌శారీ తయారీలో), కొండగట్ల భావనారుషి, (నల్లగొండ జిల్లా, చండూర్ గ్రామం- డబుల్ ఐకాట్ శారీ విత్ నేచురల్ డై తయారీలో), చేరిపల్లి భువరరుషి (యాదాద్రి జిల్లా, పుట్టపాక గ్రామం- తెలియ రుమాల్ డబుల్ ఐకాట్ శారీ తయారీలో) ఉన్నారు.

17 నుంచి జాతీయ సహజ ఆహార ఉత్సవం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆయుష్ పుణే ప్రకృతి వైద్య జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో జాతీయ ఆహార ఉత్సవం నిర్వహిస్తున్నట్టు ప్రకృతి వైద్య జాతీయసంస్థ డైరెక్టర్ సత్యలక్ష్మి, సమన్వయకర్త హైందవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో సహజ ఆహారపదార్థాల వాడకం, ఆరోగ్యదాయక వంటకాలు తయారుచేసే పద్ధతులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ఆర్ట్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ గురుకులాల్లోని ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకొని ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 9 వరకు సొసైటీలు, జోన్లవారీగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిషన్ కార్యదర్శి కోరారు.

తెలంగాణలో వైద్యారోగ్య పథకాలు అద్భుతం

- కేంద్ర కుటుంబసంక్షేమశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ప్రశంస
- రాష్ట్రంలో కొత్త వైద్యకళాశాలలకు మరిన్ని నిధులిస్తామని హామీ



మంగళ వారం సచివాలయంలో మంత్రి సీ లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందిస్తున్న కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణలో అమలుచేస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ పథకాలు భేష్ అని.. అందులో కేసీఆర్ కిట్ల పథకం మరీ ప్రత్యేకంగా ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలపై మంత్రితో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య పథకాలపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పథకాలను కూడా అద్భుతంగా అమలుచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో తాము చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అంశాలను గుర్తించామని వెల్లడించారు. కేంద్రం నుంచి ఎయిమ్స్ సహా మరిన్ని వైద్యకళాశాలలకు మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రీతి సూడాన్ సానుకూలంగా స్పందించారు. ఎయిమ్స్‌ను రాష్ట్రానికి ఇచ్చేందుకు అధికారికంగా ఎటువంటి సమస్య లేదని స్పష్టంచేశారు. సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండలలో నూతన వైద్య కళాశాలలకు మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మాతా శిశు వైద్యశాలలను పరిశీలించిన సూడాన్ మరికొన్ని మాతా శిశు వైద్యశాలలను మంజూరుచేస్తామన్నారు.

పలు ప్రతిపాదనలు చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ తరపున అందిస్తున్న సేవలను వివరిస్తూనే.. కేంద్రం నుంచి ఆయా రంగాలకు ప్రోత్సాహం అందించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో ఏఎన్ఎంలు తక్కువ జీతాలతో రెగ్యులర్ ఏఎన్ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని, జీతాలు పెంచాలని వారి నుంచి వస్తున్న డిమాండ్‌ను మంత్రి లక్ష్మారెడ్డి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రీతి సూడాన్ చెప్పారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, కుటుం బ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ పాల్గొన్నారు.

హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2 పరీక్షలకు ఉచిత శిక్షణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్టు స్టడీ సర్కిల్ అధికారి రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 12 లోపు http//tsbcstudy circles.cgg.gov.in అనే వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040-24071178 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మోడల్‌స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు 16

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు. 6వ తరగతి ప్రవేశాల కోసం ఐదో తరగతి విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించి, మెరిట్ మార్కుల ఆధారంగా స్కూళ్లవారీగా ప్రవేశాలు కల్పిస్తారని చెప్పారు. మొత్తం 19,400 సీట్లు ఉన్నాయని, ఆన్‌లైన్ ద్వారా 10,958 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని మోడల్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

మూడు దశాబ్దాలకు నిండిన గణపసముద్రం

- కల్వకుర్తితో పొంగిపొర్లుతున్న కృష్ణాజలాలు
- ఆనందంలో ఆయకట్టు రైతాంగం





వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలోని గణపసముద్రం చెరువు ఆయకట్టు కింద సాగవుతున్న వరిపంట

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా గణపసముద్రం చెరువులోకి వెళ్తున్న కృష్ణాజలాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నాడు నీళ్లు లేవు.. ఒకవేళ నీళ్లొచ్చినా చెరువుల్లో ఒడిసిపట్టే సామర్థ్యం లేదు. కానీ ఇప్పుడు నీళ్లున్నాయి, నీటిని ఒడిసిపట్టే దమ్మున్నది. ఇంకేముంది.. మత్తడి దుంకుతున్న చెరువుల కింద రైతాంగం పండుగ చేసుకుంటున్నది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల కేంద్రం పరిధిలోని గణపసముద్రం నిన్నటివరకు తన ఉనికినే కోల్పోయే పరిస్థితికి చేరుకున్నది. శతాబ్దకాలంలో రెండుసార్లు మాత్రమే అలుగుపోసిన దైన్యం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ రెండోదశ కింద దీనికి పూర్వవైభవం కల్పించారు. సుమారు రూ.2.53 కోట్ల అంచనా విలువతో గణపసముద్రం పునరుద్ధరణ పనులకు 2017 ఫిబ్రవరి 5న రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. దీంతో చెరువు ఫీడర్ చానెల్స్‌ను బలోపేతం చేయడంతోపాటు పూడికతీత, ఇతరత్రా పనులతో గణపసముద్రం గతవైభవాన్ని సంతరించుకున్నది. కొన్నిరోజుల కిందట కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలతో గణపసముద్రం పొంగిపొర్లుతున్నది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. అందునా శతాబ్దకాలంలో మూడోసారి అలుగు పోస్తుండటంతో ఆయకట్టు రైతాంగం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ చెరువు కింద సుమారు 2 వేల ఎకరాలవరకు ఆయకట్టు ఉంది. దీంతోపాటు భూగర్భజలాలు పెరిగి తాగునీటి సౌకర్యం కలుగనున్నది. ముఖ్యంగా ఈ చెరువు జలకళను సంతరించుకోవడంతో దాని పరిధిలో ఏకంగా 200 బోర్లు రీచార్జి అయ్యాయని అధికారులు తెలిపారు.



సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ మాత్రమే కాల్పులు జరుపుతున్నదా? మనము కూడా కాల్పులు జరుపుతున్నాం. ఇరుపక్షాలు ఇది చేస్తున్నాయి. ఇది ప్రజలను నాశనం చేస్తున్నది. ఈ పరిస్థితులు యుద్ధవాతావరణంలోకి తీసుకెళ్తున్నాయి. యుద్ధమే ఏ సమస్యకు పరిష్కారం కాదు. చర్చలే సమస్యకు పరిష్కారం.

ఫరూఖ్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి

2017లో 126 మంది స్థానిక కశ్మీర్ యువత తీవ్రవాద గ్రూపులో చేరింది. 2016లో 88 మంది, 2015లో 66 మంది చేరారు. కశ్మీర్ లోయలో ఒక ఉగ్రవాది మరణిస్తే మరికొందరు విష వలయం నుంచి యువతను బయటపడేయాలె. ఆయుధాలు చేపట్టే యువత మా ప్రభుత్వం ఉగ్రవాద గ్రూపులో చేరిన వారందరినీ ఇంటికి రప్పించేందుకు కృషి చేస్తున్నది.



మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి


చరిత్రలో నేడు



1831
రైల్వేను జాతీయం చేసిన బ్రిటిష్ ప్రభుత్వం.

1959
క్యూబాలో కొత్త రాజ్యాంగాన్ని సృష్టించిన ఫిడెల్ క్యాస్ట్రో.





1976
ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద టెలీస్కోప్ (600 సె.మీ).

శ్రీలంకకు వస్తున్న వేలాదిమంది విదేశీ యాత్రికులను బస్ కండక్టర్లు, టాక్సీ డ్రైవర్లు మోసం చేస్తున్నారు. విదేశీ యాత్రికుల నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేయడం వల్ల ఎన్నో మత, సాంస్కృతిక ప్రాధాన్యం గల పర్యాటక స్థలాలను విదేశీ యాత్రికులు సందర్శించలేకపోతున్నారు. తెల్లజాతి పర్యాటకులు అందరూ సంపన్నులు కారు. పదవీ విరమణ పొంది, ఎంతోకాలంగా కూడబెట్టుకున్న కొద్దిపాటి సొమ్ముతో మనదేశాన్ని సందర్శించడానికి వస్తారు. ప్రభుత్వం ఈ మోసాలను నివారించకపోతే, పర్యాటక ప్రాంతంగా మన దేశానికి ఉన్న ప్రతిష్ఠ దెబ్బ తింటుంది.

డైలీ మిర్రర్

గత వారాంతంలో బిట్‌కాయిన్ విలువ తొమ్మిది వేల అమెరికా డాలర్లకు పడిపోయింది. దీని విలువ గత డిసెంబర్‌లో 20 వేల డాలర్లు ఉండేది. 2014 ఫిబ్రవరి నుంచి బిట్‌కాయిన్ విలువ ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. ఇందుకు కారణాలున్నాయి. క్రిప్టో కరెన్సీలను కఠినంగా అణచివేస్తామని దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే ఈ తరహా వాణిజ్యం దక్షిణ కొరియాలో ఎక్కువగా సాగుతుంది. అమెరికా నియంత్రణ సంస్థలు కూడా ఈ బిట్‌కాయిన్ లావాదేవీలపై ఉక్కుపాదం మోపాయి. ఫేస్‌బుక్ వీటి ప్రకటనలను నిషేధించింది.

ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్

ఖాప్‌లకు కళ్లెం

వయోజనుల వివాహ హక్కు, ఖాప్ పంచాయితీల పేర యువతీయువకుల స్వేచ్ఛను హరించటం, పరువు హత్యలను నివారించటం గురించి సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆహ్వానించదగినది. దయవంతి అనే యువతి విషయంలో ఆమె కుటుంబసభ్యులు సుప్రీంకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్, పరువు హత్యలకు మూలమైన ఖాప్ పంచాయతీలపై శక్తి వాహిని వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వయోజనులకు వారి వివాహం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉన్నదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచి తేల్చిచెప్పింది. దయవంతిని గుజరాత్ నుంచి అపహరించారని, హరియానాలో జగదీశ్ అనే వ్యక్తి దగ్గర బలవంతంగా ఉంటున్నదని ఆమె కుటుంబసభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం దయవంతిని రప్పించి ఆమె వాదనలు విన్నది. దయవంతి తన ఇష్టానుసారమే జగదీశ్‌తో హరియానాలో ఉంటున్నానని తెలిపింది. దీంతో దయవంతి కుటుంబం చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. వారు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ- నచ్చిన వ్యక్తిని వివాహమాడటంతోపాటు, ఇష్టమున్న చోట నివసించే స్వేచ్ఛ వయోజన మహిళకు ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాగే పరువుహత్యలను నివారించడంపై శక్తివాహిని వేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి- యువతీయువకుల పెళ్లి విషయంలో జోక్యం చేసుకునే హక్కు తల్లిదండ్రులకు, సమాజానికీ, ఖాప్ పంచాయితీలకు, వ్యక్తులకు, సమూహాలకు సైతం ఉండదని పేర్కొనటం హర్షణీయం. ఉత్తరభారతంలో ఒక సమాంతర వ్యవస్థను నడిపిస్తూ మధ్యయుగాల నాటి తీర్పులను అమలుచేస్తున్న ఖాప్ పంచాయితీల దాష్టీకాల గురించి ఎన్నో ఏండ్లుగా చర్చ జరుగుతున్నది. ఇన్నాళ్లకైనా భారత అత్యున్నత న్యాయస్థానం నుంచి ఖాప్ పంచాయితీల ఆగడాలకు కళ్లెంవేస్తూ విస్పష్టమైన తీర్పు వెలువడటం సంతోషం.

నేటి ఆధునిక సమాజంలో మధ్యయుగాలనాటి ఖాప్ పంచాయతీలు కొనసాగటానికి పాలకుల వైఖరే కారణం. ఖాప్ పంచాయితీల వ్యవహారం ఎన్నికల్లో ఓట్లు రాల్చేదిగా మారిపోయింది. ఈ ఖాప్ పంచాయితీల తీర్పులకు వ్యతిరేకంగా ఏ పార్టీ, ఏ నేతా విస్పష్టమైన ప్రకటనలూ చేయటం లేదు. అమాయక జంటలను హతమార్చినా ఖండించడంలేదు. చివరికి ఆప్ పార్టీ కూడా దానిపై పెదవి విప్పలేదు. సామాజిక విలువలు, సంప్రదాయాల పరిరక్షణలో ఖాప్ పంచాయితీలు ఉపయోగకరమైన పాత్ర వహిస్తున్నాయని హరియానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చెప్పుకొస్తున్నారంటే పాలకుల విధానం అర్థం చేసుకోవచ్చు.

ఖాప్ పంచాయతీలకు సుదీర్ఘ సామాజిక ఆధిపత్య చరిత్ర ఉన్నది. సుమారుగా ఏడో శతాబ్దం నుంచీ ఈ అరాచకం రాజ్యమేలిందని చరిత్ర చెబుతున్నది. కాలక్రమంలో సాంఘిక ఆర్థికపరిస్థితులు మారినా నాటి ఆధిపత్యవర్గాలు దాన్ని ఇంకా ఆచార, సంప్రదాయాల పేర కొనసాగిస్తున్నాయి. ఉత్తర భారతంలో సగోత్ర వివాహాలను అడ్డుకునే పేరిట గ్రామ పెద్దలు, కులపంచాయితీలు చేస్తున్న సమాంతర న్యాయవ్యవస్థను నడిపిస్తున్నాయి. చాలాచోట్ల పెండ్లి చేసుకున్న వారిని అన్నాచెల్లెళ్లలా మెలగాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ఆ మాట వినకుంటే మరణ దండనలు విధిస్తున్నారు. జాట్ కులస్థులు మెజార్టీగా, ఆధిపత్య వర్గంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఖాప్ పంచాయతీలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. స్వగోత్ర వివాహాలు హిందూ సంప్రదాయం ప్రకారం నిషిద్ధమని చెబుతూ అలాంటి వాటినే నిరోధిస్తున్నామని ఖాప్ పెద్దలు చెబుతున్నా, వాటిలో ఎక్కువశాతం వర్గాధిపత్యం, కులాధిపత్యం రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖాప్ పంచాయితీల పేర అనాగరిక తీర్పులు అమలవుతున్నాయి. సంఘ కట్టుబాట్లకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారన్న పేరుతో కులాంతర వివాహాలను, ముఖ్యంగా నిమ్న కులస్తులతో జరిగిన ప్రేమ వివాహాలను తప్పుపడుతూ మరణశిక్షలు విధించిన ఘటనలు ఉన్నాయి. పరువు హత్యల్లో సగోత్రం కేసులు మూడు శాతం మాత్రమే ఉండగా, 72 శాతం కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఒకశాతం ఉండటం ఖాప్ పంచాయితీల అసలుగుట్టును విప్పిచెబుతున్నాయి.

ఇష్టమైతే పుస్తెలు, లేకుంటే కట్టెలు అన్న రీతిలో ఖాప్ పంచాయితీల వ్యవహారం కొనసాగుతున్నది. నేటి ఆధునిక సమాజంలో మధ్యయుగాలనాటి ఖాప్ పంచాయతీలు కొనసాగటానికి పాలకుల వైఖరే కారణం. ఖాప్ పంచాయితీల వ్యవహారం ఎన్నికల్లో ఓట్లు రాల్చేదిగా మారిపోయింది. ఈ ఖాప్ పంచాయితీల తీర్పులకు వ్యతిరేకంగా ఏ పార్టీ, ఏ నేతా విస్పష్టమైన ప్రకటనలూ చేయటం లేదు. అమాయక జంటలను హతమార్చినా ఖండించడంలేదు. చివరికి ఆప్ పార్టీ కూడా దానిపై పెదవి విప్పలేదు. సామాజిక విలువలు, సంప్రదాయాల పరిరక్షణలో ఖాప్ పంచాయితీలు ఉపయోగకరమైన పాత్ర వహిస్తున్నాయని హరియానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చెప్పుకొస్తున్నారంటే పాలకుల విధానం అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగం పౌరుల ప్రాథమిక హక్కులకు పూచీ పడుతున్నది. వ్యక్తి స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నది. స్త్రీ, పురుషులకు అన్ని విషయాల్లో సమానవకాశాలు, హక్కులు కల్పిస్తున్నది. ఏ వ్యక్తీ లేదా సమూహం ఇతరుల స్వేచ్ఛను హరించడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఖాప్ పంచాయితీల విషయంలో వెలువరించిన తీర్పు నేటి సమాజానికి దిక్సూచి. ఈ తీర్పుతోనైనా ఖాప్ పంచాయితీలు కాలం చెల్లినవిగా కాలగర్భంలో కలిసిపోవాలి. సుప్రీంకోర్టు నేపథ్యంలో ఖాప్ పంచాయితీల ఆగడాలను అడ్డుకోవడం, యువతీయువకులకు భద్రత కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.

జనగళం

డిజిటలైజేషన్ చేయాలె

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల నిర్వహణ, కార్యకలాపాలను డిజిటలైజ్ చేయాలి. విశ్వవిద్యాలయ నిధుల సంఘం ఇప్పటికే దీనిపై ఆదేశాలు జారీ చేసినా కొన్ని విశ్వవిద్యాలయాలు మీన మేషాలు లెక్కిస్తున్నాయి. డిజిటలైజేషన్‌లో భాగంగా విశ్వవిద్యాలయ అన్ని సేవలు ఆన్‌లైన్ చేస్తే పారదర్శకత పెరుగ టంతో పాటు విద్యార్థులకు ఫీజుల చెల్లింపుల కోసం ఆన్‌లైన్, డెబిట్‌కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగపడుతాయి. దీంతో విద్యార్థులకు యూనివర్సిటీల చుట్టూ తిరుగాల్సిన బాధలు తప్పుతాయి. కాబట్టి దీనిపై ప్రత్యేకదృష్టి పెట్టి యూనివర్సిటీలు చర్యలు తీసుకోవాలి.

- కె.శ్రావణ్‌కుమార్, ఎర్రబెల్లిగూడెం

అవగాహన కల్పించాలె

గ్రామీణ ప్రాంతాలను, తండాలను కేంద్రంగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా మూఢనమ్మకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. 'నరబలి' ఇస్తే తమకు అంతా శుభమే జరుగుతుందని భావిస్తూ ఓ చిన్నారిని బలి తీసుకోవడం మౌఢ్యానికి పరాకాష్ఠ. మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తూ అమాయక ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న భూతవైద్యులను కఠినంగా శిక్షించాలి. పోలీసు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.

- తోట సుజన్, మల్లాపూర్, జన్నారం, నిర్మల్ జిల్లా

వ్యర్థాలను తొలిగించాలె

మేడారం 'సమ్మక్క-సారక్క' జాతరలో భాగంగా భక్తులు గత కొన్ని రోజులుగా భక్తులు మేడారం దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాతర ముగియడం హర్షణీయం. అయితే మేడారంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలిగించి, అక్కడి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాల్సిన అవసరమున్నది.

- పుల్కం సంపత్, రాములపల్లి, నంచర్ల, పెగడపల్లి

ఉత్తరాలు, రచనలు పంపవలసిన చిరునామా: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. editpage@namasthetelangaana.com Fax-040-23291118

ప్రాజెక్టులు



కర్నె ప్రభాకర్

మహాద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు

'ఒక అద్భుతం జరగబోతున్నదని ముందే ఎవరూ చెప్పలేరు. అద్భుతం జరిగిన తర్వాత దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇందుకు భిన్నమైనది. ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కళ్లారా చూసినవారు మాత్రం కాళేశ్వరప్రాజెక్టు సాగునీటి చరిత్రలోనే ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నదని ముందే గుండె మీద చెయ్యివేసి చెప్పగలరు'.

గత మూడున్నరేండ్ల కిందటి వరకు తలాపునే గోదావరి పారుతున్నా ఒక్క నీటిబొట్టు కూడా దిక్కులేక ఎండిపోయిన తెలంగాణ మనది. ఉమ్మడి పాలకుల కుట్రల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడానికి 'నీళ్లు, నిధులు, నియామకాలు' ట్యాగ్ లైన్‌తో ఉద్యమ రణ నినాదం చేసిన కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి సాధించుకున్న రాష్ట్రం మనది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్న నీటి వాటాలను పూర్తిగా వినియోగించుకోవడమే ఏకైక మార్గంగా భావించారు కేసీఆర్. ఇందులో భాగంగానే కోటి ఎకరాలకు సాగునీరిచ్చేలా తెలంగాణ సమగ్ర జలవిధానాన్ని ఆవిష్కరించారు. స్వయంగా తానే ఇంజినీర్‌గా మారి రాత్రింబవళ్లు చర్చోపచర్చలతో సమగ్ర ప్రణాళికలను స్వయంగా రూపొందించారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి, అందుకు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ సాక్షిగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఒక్క బాబ్లీ కాదు వందల సంఖ్యలో గోదావరి నదిపై అడ్డంగా మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలు నిర్మించిన కారణంగా గోదావరిలో మనకు నీటి లభ్యత ఆశాజనకంగా ఉండదని అసెంబ్లీలోనే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత నది మాత్రమే మనకు దిక్కు అని భావించి న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. గోదావరి నది ద్వారా మనకు వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలంటే గోదావరిపై విరివిగా బ్యారేజీలు నిర్మించడమే మార్గమని భావించింది. గోదావరి వరదలు వచ్చినప్పుడు మన బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ చేసుకోవాలి. గోదావరిలో నీటి లభ్యత లేకుంటే ప్రాణహిత నదీ జలాలను గోదావరిలోకి మళ్లించుకోవాలి. ఇదీ ప్రభుత్వ వ్యూహం. ఇందులోనుంచి పురుడు పోసుకున్నదే కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు.

ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు జరిగినా, కోర్టుల్లో వందల సంఖ్యలో కేసులు వేసినా తెలంగాణ ప్రభు త్వం వెనకడుగు వేయలేదు. 1832 కిలోమీటర్ల పొడవునా, 20 లిఫ్టు లు, 19 పంప్‌హౌజ్‌లు, 5 పాత జలాశయాలు, 20 కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు, 147.71 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి తెలంగాణలో కరువు పరిస్థితులను శాశ్వతంగా పారదోలాలన్న లక్ష్యంతో పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో మొత్తం 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ స్టేజ్-1,2 నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుల కింద 18,82,970 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 37,08,670 ఎకరాలకు సాగునీరందడం మనం కలలుగన్న బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోవడమే. అయితే ఎక్కడా ప్రాజెక్టు పనులు జరుగడం లేదని, ప్రకటనలకే పరిమితమయ్యారని కొందరు గాంధీభవన్ పెద్దలు అదేపనిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర జలసంఘం అధికారులు, గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించడమే కాక ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు అద్భుతమని అభినందించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలుసిసలైన చర్చ మొదలైంది. రాజకీయ నాయకుల విమర్శలెలా ఉన్నా వివిధ వర్గాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపట్ల అమితాసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో మనం కూడా అక్కడికి వెళ్లి పనులను పరిశీలిస్తే ప్రాజెక్టు పట్ల అవగాహనతో పాటు వాస్తవాలు తెలుస్తాయని కొందరు పాత్రికేయులు భావించారు. ఈ నేపథ్యంలో నేను దాదాపు ముప్పై మంది జర్నలిస్టులతో కలిసి ఈ నెల ఒకటిన హైదరాబాద్ నుంచి బయల్దేరి నేరుగా కాళేశ్వరం చేరుకున్నాం. రెండు, మూడు తేదీల్లో కన్నెపల్లి వద్ద నిర్మిస్తున్న మేడిగడ్డ పంప్‌హౌజ్, మేడిగడ్డ వద్ద బ్యారేజీ పనులు, సుందిళ్ల, మేడారం, లక్ష్మీపూర్, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతుండ టం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. అక్కడి నిర్మాణాలు చూసి ఇది కలయా? నిజమా అని విస్మయం చెందాం. ఒక మహాయజ్ఞంలా సాగుతున్న భగీరథ ప్రయత్నాన్ని అభినందించని వారెవరు ఉంటారు?.

ఉమ్మడి పాలకులు తెలంగాణపై ఎంతగా పగబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో చెప్పడానికి మిడ్‌మానేరు ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనం. ప్రాజెక్టు పరిధిలోని రైతులు మాతో మాట్లాడుతూ ఎప్పుడో 1980 దశకంలో మిడ్ మానేర్‌కు అప్పటి కాంగ్రెస్ పాలకులు శంకుస్థాపన చేసిపోయారని, మొక్కుబడిగా పనులుచేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు. 1999లో మళ్లీ చంద్రబాబు సీఎం అయిన కొద్దిరోజుల తర్వాత ఆయన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్సార్ పదేపదే విమర్శలు చేయడమే కాకుండా నిరసనగా మిడ్‌మానేర్ శిలాఫలకం వద్ద మొక్కలు కూడా నాటారని ఎల్లారెడ్డి అనే రైతు చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోమారు మిడ్ మానేరుకు శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారట. 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత ముచ్చటగా మూడోసారి శిలాఫలకం వేసినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉన్నది.


టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడ్ మానేరు పనులు శరవేగంతో సాగుతున్నాయి. మిడ్‌మానేరు పనులు జరుగుతున్న తీరుకు ఎంతో సంతోషంగా మాట్లాడిన రైతు ఎల్లారెడ్డిని 'నువ్వు టీఆర్ఎస్ చెందిన వాడివి కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నావా' అని అడిగా. నేను టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడిని కాదని, బీజేపీలో ముఖ్య నాయకుడినని చెప్పారు. లక్ష్మీపూర్ స్టేజ్-8లో చేపట్టి నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరిన సొరంగం, సొరంగంలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన సర్జ్‌పూల్ ఒక మహాద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. టన్నెల్, సర్జ్‌పూల్ నిర్మాణం ప్రపంచమే అబ్బురపడేలా ఉంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన టన్నెల్ దేశంలో నే ఎక్కడాలేదని ఇంజినీర్లు చెప్పారు. స్విట్జర్లాండ్, ఇంగ్లండ్ దేశాల మధ్యలో ఉన్న టన్నెల్ పెద్దదని, లక్ష్మీపూర్ టన్నెల్ ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ అని ఇంజినీర్లు పేర్కొన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నాణ్యతాప్రమాణాలను నూటికి నూరు శాతం పాటిస్తూ అత్యాధునిక సాంకేతికతను మేళవించి నిర్మిస్తున్న టన్నెల్, సర్జ్‌పూల్‌ను చూడటానికి రెండు కండ్లు చాలలేదు. అక్కడి నిర్మాణం తీరు, టెక్నాలజీని చూసి అస లు మనం ఇక్కడే ఉన్నామా? లేక అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఉన్నామా అన్న భావన కలుగుతుంది. భూమికి 140 మీటర్ల లోతు నిర్మించిన టన్నెల్‌లోకి దిగినవారంతా కొత్త అనుభూతిని పొందారు. అత్యంత ఆధునిక ఇంజినీరింగ్‌కు ఈ టన్నెల్, సర్జ్‌పూల్ నిలువెత్తు సాక్ష్యంగా చరిత్రకెక్కనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి పొడుగూతా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ నిర్మాణాల వేగం పెంచడానికి రోజువారీ టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారు. రోజూ 3500 నుంచి నాలుగువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఏ రోజు లక్ష్యాలను ఆ రోజే చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ నిర్మాణాల చుట్టూ అత్యంత శక్తివంతమైన సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వాటిని ప్రగతిభవన్‌కు, జలసౌధకు అనుసంధానం చేశారు. సీఎం కేసీఆర్ నిరంతరం సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ యూనిట్‌గా ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి నిత్యం పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టును తరచూ సందర్శిస్తూ ఇంజినీర్లకు తగిన సలహాలు ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ పనులు ఒకేరకంగా శరవేగంతో జరుగుతుండటం నిజంగా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవన్నీ వచ్చే జూన్ నాటికే పూర్తవుతాయని ఇరిగేషన్ అధికారులు ధీమాగా చెప్పారు. ఇంత వేగంగా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా చేయాలన్న కసి ఉంటే ఏదైనా సాధ్యమని ఇంజినీర్లు అన్నమాటల అంతరార్థం తాము ఇంజినీర్లుగా కాకుండా మా తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలని తపిస్తున్నట్లుగా ఉంది. సీఎం కేసీఆర్ సంకల్పం, మంత్రి హరీశ్‌రావు కఠోర శ్రమ కలిసి తమలో కసి నింపిందని, అందుకే ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని ఇంజినీర్లు గర్వంగా అన్నారు. దేశంలో అత్యంత గొప్ప ప్రాజెక్టుగా చరిత్రకెక్కనున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నందుకు తామెంతో గర్వపడుతున్నామని పలువురు ఇంజినీర్లు సంతృప్తి వ్యక్తంచేశారు. కాగా అన్ని వర్క్‌ల వద్ద యువ ఇంజినీర్లే అత్యధికంగా పనిచేస్తూ సమరోత్సాహంతో ముందుకు దూసుకెళ్లుతుండటం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులకు ఒక టే విజ్ఞప్తి చేస్తున్నా. కొన్నిగంటల పాటైనా రాజకీయకోణాన్ని పక్కనపెట్టి తెలంగాణ ప్రజల కోణంలో మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి పనులను పరిశీలించండి. ఇలా చేయడంవల్ల వారి ఆలోచన విధానంలో కొంతవరకైనా మార్పు వస్తుందన్నది నా విశ్వాసం.

ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులకు ఒక టే విజ్ఞప్తి చేస్తున్నా. కొన్నిగంటల పాటైనా రాజకీయకోణాన్ని పక్కనపెట్టి తెలంగాణ ప్రజల కోణంలో మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిం చి పనులను పరిశీలించండి. ఇలా చేయడంవల్ల వారి ఆలోచన విధానంలో కొంతవరకైనా మార్పు వస్తుందన్నది నా విశ్వాసం.

(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)

విద్యా తిరోగమన బడ్జెట్

బడ్జెట్



అస్నాల శ్రీనివాస్

విద్యా వ్యవస్థకు తాజా కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు తీవ్ర నైరాశ్యాన్ని కలిగిస్తున్నాయి. బీజేపీ 2014 ఎన్నికల ప్రణాళికలో విద్యారంగానికి స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతం ప్రణాళికా వ్యయంలో పది శాతం కేటాయిస్తామని చేసిన వాగ్దానం చేసింది. ఐదు బడ్జెట్‌లలో తన హామీని అమలు చేయలేదు.

ఉన్నత విద్యకు కేటాయించిన 35,010 కోట్లలో ఐఐటీలకు భారీ కోత విధిస్తూ కేవలం 6,326 కోట్లను ఇచ్చింది. ఐఐయం యూజీసీ వైద్య సాంకేతిక, పరిశోధనాసంస్థలకు, గతంలో ఎన్నడూ లేనంత తక్కువ నిధులను కేటాయించింది. బాలికా విద్య వికాసం కోసం మానవ వనరుల శాఖ పరిధిలో గల కేంద్ర విద్యా సలహా బోర్డు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ తన నివేదికలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలను విస్తరించాలని, బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందజేయాలని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలిక డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి హెల్త్ కిట్స్‌ను నాప్కిన్స్‌ను ఉచితంగా అందజేయాలని సూచించింది. బాలిక విద్యా వికాసంలో తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న నమూనా గుణాత్మక విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది. ఈ సూచనల అమలుకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలను ప్రస్తావించలేదు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి విద్యాపరంగా కనీస సహాయాన్ని ప్రకటించలేదు. రాష్ట్రం కోరిన ఐఐ యం స్థాపనను నిరాకరించింది. రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న గిరిజన యూనివర్సిటీకి కేవలం10 కోట్లను ప్రకటించింది.

స్వతంత్ర భారత విద్యా చరిత్రలో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం మోదీ హయాంలోనే ప్రారంభమైంది. మొత్తం కేంద్రం బడ్జెట్‌లో 2014-15లో 4.14 శాతం, 2015-16లో 3.75 శాతం, 2016-17లో 3.65 శాతం, 2017-18లో 3.59 శాతం, 2018-19 లో కేంద్ర బడ్జెట్ 2,442,213 కోట్లలో 85,010 కోట్లను అనగా 3.48 శాతం నిధులను కేటాయించింది. ఈ అరకొర నిధులను సార్వత్రిక విద్యా సాధనకు, శాస్త్ర సాంకేతిక రంగంలో స్వావలంబనకు ఏ మాత్రం సరిపోవు. దేశవ్యాప్తంగా 15 లక్షల బడుల్లో ఇప్పటికీ రెండు లక్షల బడులు మూతబడినాయి. ఏటా 5 శాతం నుంచి 10 శాతం వరకు ప్రభుత్వ బడులు మూతబడుతున్నాయి. పదిలక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇరువై శాతం బడులు సింగిల్ టీచర్లతో నడుస్తున్నాయి. ముప్పై శాతం బడులు సరైన భవనాలు లేక తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యాల లేమితో ఉన్నాయి. ఐదు కోట్లకుపైగా బడీడు పిల్లలు బాలకార్మికులుగా జీవిస్తున్నారు. సర్వశిక్ష అభియాన్‌ను రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్‌లో విలీనం చేయడం వల్ల ప్రాథమిక విద్యా రంగం నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇటీవల ప్రథమ సంస్థ విడుదల చేసిన 'వార్షిక విద్యా స్థితి 2017' నివేదికలో 14-18 వయసు గల బాలబాలికల్లో 14.4 శాతం విద్యాసంస్థల్లో నమోదు కాలేదు. నమోదైన పిల్లలతో 43 శాతం గణితాత్మక, 53 శాతం ఆంగ్ల భాష పఠనా సామర్థ్యాలను కలిగిలేరని పేర్కొన్నది. టీచర్ల కొరత, సౌకర్యాల లేమితో ప్రభుత్వ బడుల్లో అభ్యసనా సామర్థ్యాలు పడిపోతున్నాయని తద్వారా ప్రైవేట్ బడు లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని నివేదిక తెలియజేసింది.

2022 నాటికి ప్రపంచంలో భారత్ గొప్ప సాంకేతికశక్తిగా మారుతుందని ప్రకటించిన ప్రభుత్వం ఆ రంగానికి జీడీపీలో 3 శాతం కేటాయించాల్సి ఉండగా కేవలం 0.8 శాతం కేటాయించింది. భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ 'ఇన్‌స్పైర్' పథకం కింద ఎంపిక చేసిన 1100 యువ శాస్త్రవేత్తల పరిశోధనలకు సకాలంలో నిధులు అందించడంలో విఫలమైంది. వీరిలో చాలామందికి ఉపాధి లభించలేదు. ఇప్పుడు పీఎంఆర్ఎఫ్ పథకం కింద ఎంపిక కాబోయే బీటెక్ విద్యార్థుల భవితవ్యం ఆచరణలో చూడాల్సిందే. యూనివర్సిటీల్లో నాలుగు వేలకు పైగా అధ్యాపక ఖాళీలున్నాయి. ఈ తక్కువ నిధులతో విద్యారంగంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదు. విద్యా బడ్జెట్‌కు సమకూర్చే నిధులతో 65 శాతం విద్యా సెస్ ద్వారా, 29 శాతం బడ్జెట్ ద్వారా, 6 శాతం సహాయక సంస్థల ద్వారా లభిస్తుంది. ఈ బడ్జెట్‌లో మూడు శాతంగా ఉన్న విద్యా సెస్‌ను 4 శాతంగా పెంచి దానిపేరును విద్యా ఆరోగ్య సెస్‌గా మార్చి రూ.11 వేల కోట్లను సమకూర్చడానికి సంకల్పించారు. దీనివల్ల రాబోయేకాలంలో విద్యారంగం మరింత తక్కువ నిధులు పొందే స్థితి ఏర్పడింది.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉన్నత విద్యపై విడుదల చేసిన సర్వే 2017లో దేశంలో 864 యూనివర్సిటీలు,40,026 కళాశాలలు, 11669 స్టాండ్ ఎలోన్ సంస్థలు ఉన్నాయి. వీటిలోనూ, పాఠశాల విద్యలోనూ 70 శాతం విద్యా సంస్థ లను ప్రైవేట్ యాజమాన్యాలు వ్యాపారపరం గా నిర్వహిస్తున్నాయి. మానవ నాగరికత సమిష్టి సంపద. భోదకశక్తి అయిన విద్యను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం ద్వారా విద్యా తాత్త్విక మూలాలనే సవాల్ చేస్తున్నాయి. కొఠారి కమిషన్ ప్రతిపాదించి న అందరికి విద్య, నాణ్యమైన విద్య, ఒకేరకమైన విద్యను ప్రసాదించే సమీకృత ఉమ్మడి విద్యావ్యవస్థను అమలు చేయడం లేదు. విద్య వివిధ యజమాన్యాల కింద ఉండటం వల్ల విద్యావంతుల్లో రెండువర్గాలు ఏర్ప డి, వర్గ వైషమ్యాలు, అసమానతలు స్థిరీకరించబడి సమాజంలో అశాంతి, సంక్షోభం నెలకొంటున్న స్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ప్రభు త్వం చరిత్రలో సైన్స్ సిలబస్‌లలో అశాస్త్రీయ భావాలను జొప్పించి ఈ వైషమ్యాలను మరింత పెంచుతున్నది. ప్రజాతంత్ర విద్యావ్యవస్థ స్థాపనకు కనీస రాజకీయ ఇచ్ఛను ప్రదర్శించడం లేదు. మానవ విలువల జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా కలిగిన విద్యావ్యవస్థను అమలు చేయించడం కోసం విద్యా ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను పౌరసమాజం చేపట్టాలి. తద్వారా సుస్థిర ప్రగతి మన దేశంలో సాధ్యమవుతుంది.

ప్రజాతంత్ర విద్యావ్యవస్థ స్థాపనకు కనీస రాజకీయ ఇచ్ఛను ప్రదర్శించడం లేదు. మానవ విలువల జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా కలిగిన విద్యావ్యవస్థను ప్రభుత్వంచే అమలుచేయించడం కోసం విద్యా ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను పౌరసమాజం చేపట్టాలి. అప్పుడే ప్రజలందరు స్వేచ్ఛగా సమత మమతలో జీవించగలుగుతారు. తద్వారా సుస్థిర ప్రగతి మన దేశంలో సాధ్యమవుతుంది.

Printed and Published by **Damodar Rao Divakonda**, on behalf of Telangana Publications Pvt Ltd, Printed at Telangana Publications Pvt. Ltd, S.No.437, Near Velama Kalyana Mandapam, Devara Yamjaal, Shamirpet Mandal, Dist: Medchal - 500 078, Published At Telangana Publications Pvt Ltd. 8-2-603/1/7,8,9. Krishnapuram, Road No.10, Banjara Hills, Hyderabad, 500 034, Telangana State. Editor: **Katta Shekar Reddy.** Ph: +91 40 2329 1999, Fax: +91 40 2333 4242, 040-23291118, Toll Free: 1800 425 3666. RNI No. TELTEL/2011/37693.

తైవాన్‌లో భారీ భూకంపం

కుప్పకూలిన హోటల్ ■ శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్లు అనుమానం




భూకంప ధాటికి నేలకొరిగిన మార్షల్ హోటల్ భవనం

తైపే: తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంత నగరం హోలియన్‌కు 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11.50 గంటలకు సంభవించిన ఈ ఘటనలో మార్షల్ హోటల్ భవనం కుప్పకూలి పలువురు చిక్కుకుపోయినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అత్యవసర విభాగం రంగంలోకి దిగింది. భూకంపం ధాటికి హోటల్‌తో పాటు పలు భవనాలు కుప్పకూలిపోయాయని, శిథిలాల కింద సుమారు 30 మంది చిక్కుకుని ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో నిమిషాల వ్యవధిలో ఐదు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. 1999 సెప్టెంబర్ నెలలో తైవాన్‌లో భూకంపం సంభవించి సుమారు 2400 మంది మృత్యువాతపడ్డారు.

బ్రిటన్‌లో విదేశీయులపై 'ఆరోగ్య' భారం!

హెల్త్ సర్‌చార్జీని రెట్టింపు చేసిన ప్రభుత్వం

లండన్: ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం ఉండడానికి, కుటుంబ సభ్యులతో గడపడానికి వచ్చే విదేశీ పర్యాటకులు, ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు ఏటా విధించే హెల్త్ సర్‌చార్జీని రెట్టింపు చేస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకున్నది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాలు మినహా.. భారత్‌తోపాటు వివిధ దేశాల పౌరులకు ఈ నిబంధన అమలవుతుంది. సదరు విదేశీయులు తమ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుతోపాటే హెల్త్ సర్‌చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. 2015 ఏప్రిల్‌లో విదేశీ పర్యాటకులపై హెల్త్ సర్‌చార్జీని ప్రవేశపెట్టిన బ్రిటన్.. ఏటా సాధారణ వ్యక్తులపై 200 పౌండ్లు, విద్యార్థులపై 150 పౌండ్లు విధించింది. తాజా నిర్ణయంతో ఏటా సాధారణ వ్యక్తులు 400 పౌండ్లు, విద్యార్థులు 300 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటన్ ప్రభుత్వరంగ సంస్థ 'జాతీయ



ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్‌ఎస్)'ను వెంటాడుతున్న నిధుల కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బ్రిటన్ హెల్త్ అండ్ సోషల్ కేర్ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి విదేశీయులపై పెంచిన 'హెల్త్ సర్‌చార్జీ' అమలులోకి వస్తుందని పేర్కొన్నది. బ్రిటన్‌లో శాశ్వత నివాసం కోసం వచ్చే వారికి, శరణార్థులు, మానవుల అక్రమ రవాణా బాధితులకు ఈ సర్‌చార్జీ వర్తించదని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.

అణు క్షిపణి 'అగ్ని-1' విజయవంతం

700 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి

బాలాసోర్(ఒడిశా): తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే అణు సామర్థ్యం గల ఖండాంతర క్షిపణి 'అగ్ని-1'ను విజయవంతంగా పరీక్షించామని రక్షణ శాఖ తెలిపింది. మంగళవారం ఒడిశా తీరప్రాంతంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్షను నిర్వహించామని, 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని పేర్కొంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదని వివరించింది. 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణి దాదాపు 1000కిలోల బరువున్న పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదని, అణ్వాయుధాలను కూడా తన వెంట తీసుకెళ్లగలదని రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణి ఇప్పటికే సైన్యంలో చేరిందని, దీని సన్నద్ధతను తెలుసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహించామని పేర్కొంది. క్షిపణి పరీక్ష సందర్భంగా దాని మార్గాన్ని రాడార్లు, టెలిమెట్రీ అబ్జర్వేషన్ స్టేషన్లు, ఎలక్ట్రో ఆప్టిక్ పరికరాలు, నావికా దళానికి చెందిన నౌకలు పరిశీలించాయని తెలిపింది. క్షిపణి తన లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని, ఎక్కడ కూడా పొరపాటు జరుగలేదని వివరించింది.



అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-1 క్షిపణి పరీక్ష

భారత్! మమ్మల్ని కాపాడండి!

సైనికంగా జోక్యం చేసుకోండి ■ దేశంలో సంక్షోభానికి తెరదించాలని కోరిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అరెస్టు ■ గృహ నిర్బంధంలో మాజీ అధ్యక్షుడు గయూం ■ ఈ పరిణామాలతో కలత చెందామన్న భారత్

మాలే/కొలంబో, ఫిబ్రవరి 6:

మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సైనికపరంగా జోక్యం చేసుకోవాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టిన మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం సైన్యంతో కూడిన ఒక దౌత్యాధికారిని తమ దేశం పంపాలని, నిర్బంధంలో ఉన్న న్యాయమూర్తులు, రాజకీయ ఖైదీలను విడిపించాలని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు, మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన శ్రీలంకలో తలదాచుకున్నారు. ఎమర్జెన్సీని ప్రకటించిన కొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌ను, మరో జడ్జీ అలీ హమీద్‌ను అరెస్టు చేశారు. మరో మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గయూంను గృహ నిర్బంధంలో ఉంచారు. తనను పదవీచ్యుతుణ్ణి చేసేందుకు జడ్జీలు కుట్ర పన్నారని, ఆ కుట్రను ఛేదించేందుకే ఎమర్జెన్సీ విధించానని అధ్యక్షుడు యెమీన్ వెల్లడించారు. మంగళవారం ఆయన దేశప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడారు. ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే సుప్రీంకోర్టును చుట్టుముట్టిన భద్రతా బలగాలు ప్రధాన న్యాయమూర్తిని, మరో జడ్జిని నిర్బంధించాయి. సుప్రీంకోర్టు చట్ట వ్యతిరేకంగా జారీ చేసిన తీర్పును తాము అమలు చేయబోమని యెమీన్‌కు మద్దతునిస్తున్న త్రివిధ దళాల అధిపతి అహ్మద్ షియాం స్పష్టం చేశారు.

గయూంకు సైన్యంలో మద్దతుదారులు

ఇక గృహ నిర్బంధంలో ఉన్న 80 ఏండ్ల అబ్దుల్ గయూం సామాజిక మాధ్యమాల ద్వారా తన పరిస్థితిని ప్రపంచానికి వెల్లడించారు. భారీ ఎత్తున వచ్చిన పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, వారు తనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. గయూంతో పాటు ప్రతిపక్ష నేతలు, సుప్రీంకోర్టు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అధ్యక్షుడు యెమీన్ చర్యలను ఎండగడుతుండటంతో ప్రభుత్వం వెంటనే వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించింది. స్వయానా సవితి సోదరుడైన గయూం ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని అధ్యక్షుడు యెమీన్ అనుమానిస్తున్నారు.



ఎమర్జెన్సీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న విపక్ష పార్టీల మద్దతుదారులు

జడ్జీల అరెస్టులు ఆందోళనకరం: భారత్

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ విధింపుపై తాము కలత చెందామని భారత్ తెలిపింది. ఆ దేశంలో జడ్జీల అరెస్టులు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. అనవసరంగా మాల్దీవులకు వెళ్లకూడదని విదేశాంగ శాఖ ప్రజలను హెచ్చరించింది. మాల్దీవుల్లో నెలకొన్న సంక్షోభం తీవ్ర ఆందోళనకరం అని అమెరికా వ్యాఖ్యానించింది. ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చట్టాన్ని గౌరవించాలని సూచించింది. ఎమర్జెన్సీని వెంటనే ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేశారు.

2012 నుంచి అనిశ్చితే..




మహ్మద్ యెమీన్ | మహ్మద్ నషీద్ | అబ్దుల్ గయూం

మాల్దీవుల్లో 2012 నుంచి అనిశ్చితి కొనసాగుతున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నషీద్‌ను గద్దె దించి యెమీన్ దేశాధ్యక్షుడయ్యారు. 2013లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన నషీద్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న అభియోగం మోపి 2015లో 13ఏండ్ల జైలు శిక్ష విధించారు. తనకు వ్యతిరేకంగా వ్యక్తమైన అసంతృప్తిని ఉక్కుపాదంతో అణచివేసిన యెమీన్ దాదాపు ప్రతిపక్ష నాయకులందరినీ జైలుపాలు చేశారు. ఇటీవల తిరుగుబాటు చేసిన 12మంది తన పార్టీ ఎంపీల ఎన్నికను రద్దు చేశారు. జైలులో ఉన్న 9మంది ప్రతిపక్ష ఎంపీల విడుదలతోపాటు, రద్దు చేసిన 12మంది ఎంపీల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఆ 12 మంది ఎంపీలు ప్రతిపక్షంతో చేతులు కలిపితే అధ్యక్షుడు యెమీన్ అభిశంసన తప్పదు. దీనికితోడు ప్రవాసంలో ఉన్న మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ కూడా తిరిగి దేశంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. సుప్రీంకోర్టు విడుదల చేయాలని ఆదేశించిన నాయకులలో నషీద్ కూడా ఉన్నారు. దేశంలో పరిస్థితులన్నీ తనకు ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో యెమీన్ సోమవారం ఎమర్జెన్సీని ప్రకటించారు.

జాదవ్‌పై మరిన్ని కేసులు

- **ఉగ్రవాదం, విద్రోహం కేసులు మోపిన పాక్**
- **మరో 13 మంది అధికారుల విచారణకు సహకరించాలంటూ భారత్‌కు విజ్ఞప్తి**



ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌పై భారీ కుట్ర జరుగుతున్నది. ఉగ్రవాదం, విద్రోహం తదితర కేసుల్లోనూ ఆయన విచారణ ఎదుర్కొంటున్నట్లు పాక్‌లోని డాన్ పత్రిక తెలిపింది. ఇరాన్ నుంచి బలుచిస్థాన్‌లో ప్రవేశానికి ప్రయత్నించిన జాదవ్‌ను తమ బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు పాక్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. జాదవ్‌పై మరిన్ని కేసులు కూడా ఉన్నాయని ఓ అధికారి చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. కేవలం గూఢచర్యం కేసులోనే జాదవ్‌కు శిక్ష పడిందని తెలిపింది. విచారణలో 13 మంది భారత అధికారుల నుంచి సమాచారం రాబట్టడానికి సహకరించాలని పాక్ పలుసార్లు చేసిన విజ్ఞప్తిని భారత్ తిరస్కరించిందని ఆ పత్రిక తెలిపింది. కానీ ఆ అధికారుల పేర్లను పాక్ వెల్లడించలేదన్నది. నౌకాదళంలో పనిచేసినప్పటి జాదవ్ సర్వీస్ రికార్డును, పింఛను పొందుతున్న బ్యాంకు ఖాతా వివరాలను, ముబారక్ హుస్సేన్ పటేల్ పేరుతో జారీ అయిన పాస్‌పోర్టు వివరాలనూ మహారాష్ట్రలోని ముంబై, పుణెల్లోని జాదవ్ ఆస్తుల వివరాలను కూడా కోరినట్లు ఆ అధికారి చెప్పారని డాన్ వివరించింది.

ఆందోళనలతో అట్టుడికిన పార్లమెంట్

- **రాజ్యసభలో విపక్షాల నిరసన.. బాయ్‌కాట్**
- **లోక్‌సభలో ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్ నేత ఖర్గే**
- **పకోడీవాలాలను కాంగ్రెస్ అవమానించిందన్న బీజేపీ**

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల నిరసనలతో మంగళవారం పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లాయి. కీలక ఓబీసీ బిల్లు చర్చకు రానున్న దశలో విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తమ గొంతు నొక్కేస్తున్నారని విపక్ష సభ్యులు మంగళవారం సభాకార్యక్రమాలను బహిష్కరించారు. రాజ్యసభ ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. తాము లేవనెత్తిన అంశాలపై చర్చకు అనుమతించాలని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. అందుకు తిరస్కరించిన డిప్యూటీ చైర్మన్ కురియన్.. దీనిపై చైర్మన్ చాంబర్‌లో చర్చించాలని సూచించారు. అయినా ఆందోళన సద్దుమణుగకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. భోజన విరామం తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఆప్ సభ్యులు సభాకార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 'సభలో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. మాట్లాడేందుకు కనీసం సమయం కూడా కేటాయించడం లేదు. దీంతో సభాకార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించాం' అని విపక్ష నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. సభ తిరిగి రెండు గంటలకు సమావేశమయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగింది. సభ్యుల సమిష్టి బాధ్యతను గుర్తు చేసేందుకు సభను సుదీర్ఘంగా వాయిదా వేశానని చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు.

మరోవైపు లోక్‌సభలోనూ ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించాయి. ఈ గందరగోళం మధ్యే కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయని విమర్శించారు. నోట్ల రద్దుతో ఉపాధి పోయిందని, జీఎస్టీతో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. సంపన్నుల రుణాలు రూ.1.10 లక్షల కోట్లు మాఫీ చేశారని, రైతు రుణాల మాఫీకి వెనుకంజ వేస్తున్నారన్నారు. పొరుగు దేశం మన జవాన్లను హతమారుస్తున్నదని, 'మీ 56 అంగుళాల ఛాతీ ఏమైంది' అని నిలదీశారు. సీపీఎం సభ్యుడు సలీం మాట్లాడుతూ ఉపాధి కోసం పకోడీలు అమ్మాలని ఎంతమంది బీజేపీ ఎంపీలు తమ పిల్లలకు చెప్తారో తెలుసుకోవాలనుందన్నారు. ఆనంద్‌రావ్ అడ్సుల్ (శివసేన) మాట్లాడుతూ ప్రధాని చెప్పే 'సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్' ఉత్తదేన్నారు.



లోక్‌సభలో మాట్లాడుతున్న మల్లికార్జున ఖర్గే

822 అల్లర్ల ఘటనల్లో 111 మంది మృతి

గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన 822 మతకలహాల్లో 111మంది మృతిచెందగా, 2384మంది గాయపడ్డారని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం లోక్‌సభలో తెలిపారు. యూపీలో అత్యధికంగా 195 ఘటనలు చోటుచేసుకోగా, తర్వాతి స్థానాల్లో కర్ణాటక(100), రాజస్థాన్ (91) రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు.

ముదురుతున్న 'రాఫెల్' రగడ

- **యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి: రాహుల్‌గాంధీ**



న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై వివాదం ముదురుతున్నది. వీటి కొనుగోలులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. గతంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ కు వెళ్లినప్పుడు చొరవతీసుకొని రాఫెల్ ఒప్పందాన్ని మార్చారని విమర్శించారు. విమానాల కొనుగోలు వివరాలను ఎప్పుడు ప్రకటించడానికైనా సిద్ధమేనని గతేడాది నవంబర్‌లో ప్రకటించిన రక్షణ మంత్రి నిర్మలసీతారామన్, ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. దీని బట్టి అవినీతి జరిగిందని అర్థమవుతున్నదని చెప్పారు. మంగళవారం రాహుల్ పార్లమెంట్ బయట మాట్లాడుతూ 'రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై పార్లమెంట్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ జవాబిచ్చారు. ఆర్టికల్ 10 ప్రకారం ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల విషయాలను బయటపెట్టడానికి వీలుకాదని, భద్రతపరంగా గోప్యత పాటించాలన్నారు. కానీ, గతంలో ఒప్పంద వివరాలను ఎప్పుడంటే అప్పుడు వెల్లడించడానికి సిద్ధమని ఆమె తెలిపారు. మంత్రి రెండు రకాలుగా మాట్లాడమంటే ఒప్పందంలో ఏవో లొసుగులు ఉన్నాయని, అవినీతి జరిగినట్లు అర్థమవుతుంది' అని అన్నారు.

విదేశీ కార్మికులపై నిషేధం

మొదటిపేజీ తరువాయి...

ప్రభుత్వం 2020 నాటికి దేశాన్ని నిరుద్యోగ రహితంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగులపై నిషేధం విధించింది. నూతన విధానం ప్రకారం సౌదీ కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ 12 రంగాల్లో విదేశీయులు పనిచేయడాన్ని క్రమంగా నియంత్రిస్తుంది. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వివిధ రంగాలకు గడువు విధించింది.

సౌదీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం..

- ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి కార్లు, బైక్ షోరూంలు, రెడీమేడ్ బట్టల దుకాణాలు, ఫర్నీచర్ దుకాణాలు, గృహోపకరణాల దుకాణాల్లో విదేశీయులు ఉద్యోగులుగా ఉండరాదు.
- ఈ ఏడాది నవంబర్ 9వ తేదీ నుంచి ఎలక్ట్రానిక్స్ స్టోర్స్, గడియారాల దుకాణాలు, కండ్లద్దాల దుకాణాల్లో విదేశీయులను నియమించుకోవడంపై నిషేధం అమల్లోకి వస్తుంది.
- 2019 జనవరి 7వ తేదీ నుంచి వైద్యపరికరాల తయారీ, సరఫరా దుకాణాలు, భవన నిర్మాణ సరుకుల దుకాణాలు, ఆటో స్పేర్ పార్టుల దుకాణాలు, కార్పెట్లు అమ్మే దుకాణాలు, స్వీట్ షాపుల్లో విదేశీయులు పనిచేయడానికి వీల్లేదు.

భారత్‌కు కీలక భాగస్వామి

వాణిజ్య పరంగా భారత్‌కు సౌదీ అరేబియా కీలక భాగస్వామి. చైనా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తర్వాత మన దేశానికి సౌదీ అరేబియా నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. భారత ఇంధన అవసరాలను తీర్చడంలో సౌదీ కీలకపాత్ర పోషిస్తున్నది. మన ఇంధన దిగుమతుల్లో దాదాపు 20 శాతం సౌదీ అరేబియా నుంచే వస్తున్నాయి.

కశ్మీర్ దవాఖానలో ఉగ్రతూటా

మొదటిపేజీ తరువాయి...

పట్టుబడి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబా టెర్రరిస్టు మహమ్మద్ నవీద్ ఝుట్ (22)ను దాడిలో భాగంగా ఉగ్రవాదులు తప్పించారు. రోగులతో నిత్యం రద్దీగా ఉండే హరిసింగ్ దవాఖాన ఆరుబయట మధ్యాహ్నం సమయంలో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఉగ్రవాదులు మహమ్మద్ నవీద్‌తో కలిసి ఉన్న పోలీసు బృందంపై ఒక్కసారిగా దాడి చేశారు. దాడిలో హెడ్‌కానిస్టేబుల్ ముస్తాఖ్ అహ్మద్ అక్కడిక్కడే చనిపోగా.. కానిస్టేబుల్ బాబర్ అహ్మద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. ఉగ్రవాదులు తమ సహచరుడిని తప్పించడానికి దాడికి పాల్పడ్డారని.. ఇది అనుకోని ఘటన అని జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్పీ వాయిద్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. నవీద్‌తోపాటు ఆరుగురు ఖైదీలను చికిత్స కోసం పోలీసులు దవాఖానకు తీసుకొచ్చారు. కశ్మీరీ ఫెరాన్ ధరించిన ఉగ్రవాదులు అవుట్ పేషెంట్ విభాగం వద్ద ఉన్న పార్కింగ్ వద్ద వాహనం దిగి వేచిఉన్నారు. ఖైదీలతోపాటు పోలీసులు అక్కడికి చేరుకోగానే.. పోలీసులపై బుల్లెట్ల వర్షం కురిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం నవీద్‌ను తీసుకొని పట్టణంలోని వాణిజ్య ప్రాంతంలో ఉన్న గల్లీల్లోకి పారిపోయారు.

వాట్సాప్‌లో ఉగ్రవాది వ్యూహరచన..

పోలీసుల అదుపులో ఉన్న నవీద్ ఝుట్ అలియాస్ అబు హంజుల్లా తప్పించుకుని పారిపోవడం తీవ్రమైన భద్రతా వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టింది. నవీద్ వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసిన మొబైల్ ఫోన్‌ను వాడుతున్నాడని, అతడు నిత్యం లష్కరే ఉగ్రవాదులతో సమాచారాన్ని పంచుకుంటూ మంగళవారం దవాఖాన వద్దకు వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోయే విధంగా వ్యూహరచన చేసినట్టు సమాచారం. ముందస్తు వ్యూహంలో భాగంగానే స్థానికులైన ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు మహారాజా హరిసింగ్ దవాఖాన వద్దకు ఆయుధాలతో వచ్చి పోలీసులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం నవీద్‌ను తీసుకొని చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయారు. ఈ మొత్తం ఘటనలో ఇద్దరు పోలీసులు మృత్యువాత పడటంతోపాటు ఓ కానిస్టేబుల్‌కు చెందిన తుపాకీ కూడా పోయినట్టు తెలిసింది. ఘటన అనంతరం ప్రత్యేక కార్యకలాపాల బృందం (ఎస్‌వోజీ), సీఆర్పీఎఫ్ జవాన్లు దవాఖానను చుట్టుముట్టి ముమ్మర గాలింపు చేపట్టారు. శ్రీనగర్‌లో హై అలర్ట్ ప్రకటించడంతోపాటు నవీద్ చిత్రాలను అన్ని పోలీస్‌స్టేషన్లకు చేరవేశారు.



శ్రీనగర్‌లోని ఓ దవాఖానలో రక్తపు మరకలు అంటిన పోలీసు దుస్తులు

మేమేమీ చెత్తను సేకరించే వాళ్లం కాదు!

■ వ్యర్థాల యాజమాన్యంపై కేంద్రం తీరుపట్ల సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: ఘన వ్యర్థాల యాజమాన్యం అంశంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీ) రాష్ట్రస్థాయి సలహా మండలి (శ్లాబ్)ల ఏర్పాటుకు తీసుకున్న చర్యలేమిటో తెలియజేస్తూ మూడు వారాల్లో కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని మంగళవారం ఆదేశించింది. 2016లో రూపొందించిన నిబంధనల అమలుపై అఫిడవిట్ దాఖలు చేస్తామన్న కేంద్రం అభ్యర్థనను అనుమతించేందుకు జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. తామేమీ చెత్తను సేకరించే వాళ్లం కాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తరఫు న్యాయవాది వాసిం ఏ ఖాద్రి వాదిస్తూ గత ఏడాది 12న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు రాసిందన్నారు. ఇప్పటివరకు 22 రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన వివరాలనే అఫిడవిట్‌లో చేర్చామని వివరించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఢిల్లీ ప్రభుత్వాలు ఇంకా కేంద్రానికి వివరాలే పంపలేదన్నారు. '2000లో కేంద్రం నిబంధనలు రూపొందించింది. 2016లో కూడా వాటి అమలుపై ఏ ఒక్కరికీ ఆసక్తి లేదు. తేలికపాటి నిబంధనలు పాటించని వారిపై కఠిన నిబంధనలను ఎందుకు అమలులోకి తీసుకురారు? మీ సలహాలను రాష్ట్రాలు పాటించనప్పుడు, మీరు రూపొందించిన నిబంధనలను ఉపసంహరించుకోండి' అని వ్యాఖ్యానించింది.

అసాంజేపై వారంటు రద్దుకు కోర్టు నిరాకరణ

లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేపై జారీ చేసిన అరెస్టు వారంటు ఇంకా చెలామణిలో ఉన్నదని బ్రిటన్ కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో తలదాచుకుంటున్న అసాంజే బయటకు రాగానే అరెస్టవుతారని సూచనప్రాయంగా తెలిపింది. ప్రజా ప్రయోజనాలు, ఆరోగ్య కారణాల రీత్యాపై అసాంజేపై జారీచేసిన అరెస్టు వారంటును రద్దు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈ నెల 13న నిర్ణయం తీసుకుంటామని జడ్జి తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

నలుగురు పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. వివిధ ప్రాంతాల్లో వారు జరిపిన దాడుల్లో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాను గాయపడగా, బీజాపూర్ జిల్లాలో మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. రాణిబొద్ల గ్రామ సమీపంలో శక్తివంతమైన ఐఈడీ పేలడంలో ప్రత్యేక బలగాలకు చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

'స్వల్ప తేడాలుంటే ఐటీ నోటీసులివ్వం'

న్యూఢిల్లీ : బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఐటీ అధికారులు సేకరించే సమాచారం, పన్ను చెల్లింపు దారులు సమర్పించే రిటర్న్స్‌లో స్వల్ప తేడాలు ఉంటే వారికి నోటీసులు జారీ చేయమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఐటీ అధికారుల వద్ద ఉండే ఫామ్ – 26ఏఎస్, ఐటీ రిటర్న్స్ దాఖలు సమయంలో సమర్పించే ఫామ్ – 16ల్లో స్వల్ప తేడాలు ఉన్నా వేతన జీవులు, స్వల్ప ఆదాయ వర్గాల వారికి ఊరట ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

పైరేట్స్ చెర నుంచి భారత నౌకకు విముక్తి

క్షేమంగా బయటపడిన 22 మంది సిబ్బంది

న్యూఢిల్లీ/ ముంబై: ఈనెల 1న పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్ తీరప్రాంతంలో గల్లంతైన భారత నౌక 'మెరైన్ ఎక్స్‌ప్రెస్'ను గుర్తించామని, సముద్ర దొంగల(పైరేట్స్) చెరనుంచి దానికి విముక్తి కలిగిందని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. అందులో 22 మంది సిబ్బంది క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఇన్ని రోజులు ఈ నౌక సముద్ర దొంగల చెరలో ఉన్నదని పేర్కొన్నారు.

బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో

ఏడుగురు పోలీసులకు జీవితఖైదు

న్యూఢిల్లీ: బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఏడుగురు ఉత్తరాఖండ్ పోలీసులకు విధించిన జీవితకాల శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇదే కేసులో యావజ్జీవ శిక్ష పడిన మరో పది మంది పోలీసులను, రెండేండ్ల శిక్షపడిన కంట్రోల్ రూమ్ ఉద్యోగిని మాత్రం ఆధారాలు లేవని విడిచిపెట్టింది. జస్టిస్‌లు ఎస్ మురళీధర ఎస్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది.

కేరళలో ప్రముఖ కవిపై దాడి

ఆరుగురు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అరెస్ట్

కొల్లాం, ఫిబ్రవరి 6: కేరళలోని కొల్లాం జిల్లాలో ప్రముఖ మలయాళ కవి కురీపుల శ్రీకుమార్‌పై దాడి కేసులో ఆరుగురు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎంవో ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నారు. సోమవారం రాత్రి ఓ సమావేశంలో ప్రసంగించి వస్తున్న శ్రీకుమార్‌పై కొట్టుక్కల్ ప్రాంతంలో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

టీ, స్నాక్స్ కోసం రూ.68 లక్షలు

అతిథుల కోసం ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ఖర్చు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తనవద్దకొచ్చిన అతిథుల అల్పాహారం, టీ కోసం పదినెలల్లో రూ. 68 లక్షలు వెచ్చించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది మార్చి 18న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పదినెలల్లోనే అల్పాహారం, టీ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం విమర్శలకు తావిస్తున్నది. దీనిపై నైనిటాల్ వాసి హేమంత్‌సింగ్ అనే ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సంగతి బయట పడింది.

ఒకే సిరంజీ వాడకం.. 46మందికి ఎయిడ్స్

ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలోని ఒక తహశీల్ పరిధిలో కేవలం 10 నెలల్లోనే 46 మందికి ప్రాణాంతక 'హెచ్ఐవీ' వైరస్ సోకింది. బంగార్‌మావు పరిధిలోని గ్రామాల్లో వైద్యం అందిస్తున్న రాజేంద్ర కుమార్ అనే నకిలీ వైద్యుడు ఒకే సిరంజీతో ఇంజక్షన్లు చేయడంతో ఈ సమస్య తలెత్తిందని ఉన్నావ్ జిల్లా సీఎంవో డాక్టర్ ఎస్పీ చౌదరి తెలిపారు. దీనిపై ఏర్పాటైన వైద్యుల కమిటీ ఆధ్వర్యంలో ప్రేమ్‌గంజ్, చక్మీర్‌పూర్ ప్రాంతాల్లో 566 మందికి పరీక్షలు నిర్వహించగా 46 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలిందన్నారు.



స్వచ్ఛ సర్వేక్షన్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి

స్వచ్ఛ సర్వేక్షన్ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. పోచంపల్లి హ్యాండ్లూం ఇండియా అంబాసిడర్ రేష్మి ఠాగూర్‌తో కలిసి మంగళవారం సచివాలయంలో స్వచ్ఛ సర్వేక్షన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ నెల 12న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దాదాపు 15 వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొననున్నారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ పరిశుభ్రంగా ఉండాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ప్రాణంతీసిన హెడ్‌ఫోన్స్ డ్రైవింగ్.. డివైడర్‌ను ఢీకొట్టిన బైక్ యువకుడి మృతి

మెహిదీపట్నం: చెవుల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకొని బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పక్క నుంచి వెళ్తున్న వారు హెచ్చరించినా లెక్క చేయకుండా వాహనం అదుపుతప్పి మృత్యువు ఒడికి చేరాడు. హైదరాబాద్ సోమాజీగూడ బీఎస్ మఖ్తా ప్రాంతానికి చెందిన షానూ ఖాన్(20) లక్డీకాపూల్‌లోని ఖాదీ భండార్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున బైక్‌పై మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మాసాబ్‌ట్యాంక్ సమీపంలో అతివేగంగా బైక్ నడుపుతూ పక్కవారు హెచ్చరించినా ఖాతరు చేయకుండా వెళ్లి డివైడర్‌ను ఢీ కొట్టాడు. చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న షానూఖాన్ ఎవరి మాటా వినకుండా తన నిర్లక్ష్యంతో మరణాన్ని కొని తెచ్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

తెలుగువర్సిటీ ఫీజుల చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లోనే..



తెలుగువర్సిటీ ఫీజుల చెల్లింపునకు ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తున్న వీసీ సత్యనారాయణ, రిజిస్ట్రార్ అలేఖ్య, బ్యాంకు అధికారులు

తెలుగు యూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఫీజుల చెల్లింపులకు బ్యాంకుల వద్ద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు చెక్ పెట్టేందుకు కార్పొరేషన్ బ్యాంకు సహాయంతో ఆన్‌లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టినట్టు వీసీ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. నాంపల్లిలోని వర్సిటీ ప్రధాన కేంద్రం ఎదురుగా ఉన్న కార్పొరేషన్ బ్యాంకు సీనియర్ మేనేజర్ రాజశేఖర్, చీఫ్ మేనేజర్ తులసి, బ్యాంకు సేవల అధికారి శ్రీనివాస్‌తో కలిసి ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం మంగళవారం బ్యాంకు ఆన్‌లైన్ సేవలను వీసీ ప్రారంభించారు. సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గల గ్రామీణ యువతకు, విదేశాల్లో, ఇతర రాష్ర్టాల్లో ఉన్న వారు తెలుగువర్సిటీలో కొనసాగుతున్న లలిత కళల కోర్సులు చేయాలనుకునే వారికి కార్పొరేషన్ బ్యాంకు ఆన్‌లైన్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు అడ్మిషన్, ఫీజులు చెల్లించాలంటే తప్పనిసరిగా నగరంలోని ప్రధాన కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉండేది. బ్యాంకుల వద్ద ఖాతాదారుల క్యూలైన్ ఉండటంతోపాటు డీడీలకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు డబ్బు, సమయం వృథా కాకుండా, పేపర్‌లెస్ విధానం వైపు సంస్థలు కృషి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు తెలుగువర్సిటీ ముందడుగు వేసినట్టు వీసీ పేర్కొన్నారు. విద్యార్థులు నేరుగా తెలుగువర్సిటీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి గుర్తింపు నంబర్ ఆధారంగా ఆయా కోర్సుల ఫీజులను కార్పొరేషన్ బ్యాంకు సూచనల మేరకు చెల్లించొచ్చని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలేఖ్య పుంజాల, వర్సిటీ ప్రొఫెసర్లు కే సుధీర్‌కుమార్, నిరీక్షణ బాబు, వై రెడ్డి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ జోనల్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

- సెంట్రల్ జోన్ ఆడిట్ విభాగంలో చెలరేగిన మంటలు
- బిల్ వసూళ్ల ఫైళ్లు, కంప్యూటర్లు దగ్ధం
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి నాయిని



ప్రమాదంలో దగ్ధమైన కార్యాలయం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్థులోని ఆడిట్ విభాగం నుంచి ఉదయం 6.30 గంటలకు దట్టమైన పొగలు వస్తుండటంతో వాచ్‌మెన్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సెంట్రల్ జోన్‌కు సంబంధించిన విలువైన బిల్లులు, వాటి తాలుకు ఫైళ్లు, చెల్లింపుల రసీదులు, ఏడు కంప్యూటర్లు, బీరువాలు, ఫర్నిచర్ దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు. అయితే కంప్యూటర్లు అంతకన్నా ఎక్కువే కాలిపోయినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన గదికి ఆనుకొని ఉన్న సర్కిల్ 10(ఎ), 10(బీ) చాంబర్లకు మంటలు వ్యాపించలేదు.

సందర్శించిన నాయిని నర్సింహారెడ్డి

ప్రమాద స్థలాన్ని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆరాతీశారు. ప్రమాదంలో ఫైళ్లు దగ్ధమయ్యాయని, కంప్యూటర్లకు నేరుగా సర్వర్‌తో అనుసంధానం ఉండటంతో ప్రధాన డేటాకు ఎలాంటి నష్టం జరుగలేదని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. రూ.5 లక్షల వరకు నష్టం జరిగినట్టు అంచనా వేశామన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

షార్ట్‌సర్క్యూటే కారణం!

ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు షార్ట్‌సర్క్యూటే కారణం కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పలు సూచనలతో కూడిన నివేదికను విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఆడిట్ విభాగానికి సోమవారం రాత్రి 7.45 గంటలకు తాళాలు వేయగా, రాత్రి 9.10గం.లకు సెక్యూరిటీ సిబ్బంది గ్రిల్స్‌కు తాళాలు వేశారు. ఆ తర్వాత ఎవరూ అక్కడికి రాలేదు. అర్ధరాత్రి 12.50 గంటలకు మంటలు చెలరేగగా, ఉదయం వరకు అక్కడ మనుషుల సంచారం కనిపించలేదు. దీంతో షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు ఆర్పే వ్యవస్థ ఉన్నా సెక్యూరిటీ సిబ్బందికి వాటిని ఎలా వినియోగించాలో తెలియక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అగ్నిమాపక వ్యవస్థను పటిష్ఠపరుచాలని, విద్యుత్ వైర్లను మార్చాలని సిఫారసు చేశారు. రెండు సర్కిల్ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు మార్చాలని కోరారు.

ఘట్‌కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్ విస్తరణకు టెండర్లు

ఈ నెలలోనే ఆహ్వానించనున్న రైల్వేశాఖ

అంచనా రూ.330 కోట్లు.. రూ.21.25 కోట్లు కేటాయింపు

ఈ ఏడాది ఎంఎంటీఎస్ రెండోదశ పూర్తి.. చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్‌కు 5 కోట్లు మంజూరు

రైల్వే బడ్జెట్ కేటాయింపులను వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే జీఎం



హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:

ఎంఎంటీఎస్ రెండోదశతోపాటు యాదాద్రికి మెట్రో రైలు విస్తరణ పనులు వేగం పుంజుకోనున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టిన ఎంఎంటీఎస్ రెండోదశను 2018-19 ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు 33 కిలో మీటర్ల విస్తరణ పనులకు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. వచ్చే ఏడాది పనులు చేపడుతారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ కేటాయింపులను దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. ఎంఎంటీఎస్ విస్తరణలో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు పొడిగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం విమానయానశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అండర్‌గ్రౌండ్‌లో మార్గం వేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి పీపీపీ పద్ధతిలో పనులు అప్పగిస్తూ 99 ఏండ్ల పాటు లీజుకు ఇవ్వడానికి రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. మౌలాలి స్టేషన్ అభివృద్ధి, చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ టోకెన్ ఎమౌంట్ మంజూరు వంటి వాటికి ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల ఎత్తివేత, ఫుట్‌పాత్‌ల ఎత్తు పెంపు వంటి వాటికి సైతం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. నాగులపల్లి, హఫీజ్‌పేట్ స్టేషన్, చర్లపల్లి స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్‌లోని అన్ని స్టేషన్లలో ఎల్‌ఈడీ లైట్లు బిగించి ఇంధన పొదుపు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

యాదాద్రి ఎక్స్‌టెన్షన్‌కు రూ.21.25 కోట్లు

ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణలో భాగంగా యాదాద్రి వరకు పొడిగించాలన్న సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే రూ.330కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించింది. ఇందులో మొదటి విడతగా కేంద్రం రూ.21.25 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పనులకు ఫిబ్రవరిలో టెండర్లను ఆహ్వానించనున్నారు. పనులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని జీఎం తెలిపారు.

మౌలాలికి రూ.12.71 కోట్లు

ప్రస్తుత బడ్జెట్‌లో మౌలాలిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైల్వే ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌కు టోకెన్ ఫండ్‌గా రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సంస్థను ఏర్పాటు చేయనున్నారు. మౌలాలిలోని వెల్డింగ్ ప్లాంట్ ఆధునికీకరణకు రూ.7.71 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం వంటి వాటికి నిధులు కేటాయించారు.

మరో 100 ఎకరాలు ఇస్తే..

చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్‌కు బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అయితే మరో 100 ఎకరాలు కేటాయిస్తే మరింత అభివృద్ధి పరుచాలని రైల్వే భావిస్తున్నది. ప్రస్తుతం ఐదు లేన్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయగా రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూరిస్తే మరో ఐదు లేన్లు అదనంగా నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నట్టు జీఎం వెల్లడించారు.

99 ఏండ్ల లీజుకు సికింద్రాబాద్ స్టేషన్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు నిర్వహణ కోసం పీపీపీ పద్ధతిలో 99 ఏండ్లు లీజుకు ఇచ్చేందుకు రైల్వేశాఖ నిర్ణయించిందని జీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. గతంలో 40 ఏండ్ల లీజుతో టెండర్లు ఆహ్వానించినా ఏ సంస్థా ముందుకురాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను నెలకొల్పి సంస్థ ద్వారా సౌకర్యాలు సమకూర్చనున్నట్టు వివరించారు.

ఈ ఏడాదితో రెండోదశ పూర్తి

మొదటిదశ విస్తరణలో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన రెండోదశ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం తెలిపారు. రూ.817 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు గత మూడేండ్లలో రూ.470 కోట్లు ఖర్చుచేశామన్నారు. మౌలాలి నుంచి ఘట్‌కేసర్ వరకు 12.2 కి.మీలతోపాటు తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 5.75 కి.మీల మార్గాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయనున్నారు. ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణలో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే ప్రాజెక్టుపై విమానయానశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు.



సమ్మేళనంలో అభివాదం చేస్తున్న అతిథులు, ఎంఎంఎస్ నాయకులు

మాదిగ మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మాదిగ మహిళల ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు

ఉస్మానియా యూనివర్సిటీ: మాదిగ మహిళలు వివక్షను ఛేదించుకొని అన్నిరంగాల్లో రాణించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. అక్షరాలను ఆయుధంగా మల్చుకోవాలని, ఉద్యమ చైతన్యాన్ని ఓటు చైతన్యంగా మార్చుకోవాలని సూచించారు. రాజ్యాధికారంతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ అనుబంధ మాదిగ మహిళా సమాఖ్య (ఎంఎంఎస్) ఆధ్వర్యంలో మాదిగ మహిళల ఆత్మీయ సమ్మేళనాన్ని హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలోని టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వంగపల్లి శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రముఖ రచయిత్రులు జూపాక సుభద్ర, గోగు శ్యామల, జంబూద్వీప పీఠాధిపతి గురుభగవతి మహరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల శ్రమ అన్ని కులాలకు ఉపయోగపడిందన్నారు. సమాజంలో మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని, ఇందులో అధికంగా మాదిగ మహిళలు వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మాదిగలు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం విద్యను అభ్యసించేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో లా కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఎంఎంఎస్ నాయకురాళ్లు గంధం విజయ, కర్నె శోభ, ఆకారం రుక్కమ్మ, బాలమణి, పేరుమళ్ల కుమారి, గడం శ్రీదేవి, పిడుగు మంజుల తదితరులు పాల్గొన్నారు.



బాధితులతో మాట్లాడుతున్న సీఐ రంగస్వామి, ఎస్‌ఐ జయరాం

నిరుద్యోగులను మోసం చేసేందుకు యత్నం

బాధితుల నిలదీతతో జారుకున్న ఏఎస్‌ఆర్ కన్సల్టెంట్ నిర్వాహకులు

హస్తినాపురం: లక్షలు వెనుకేసుకొని బోర్డుతిప్పేయాలని యత్నించిన ఓ కన్సల్టెంట్ యాజమాన్యం నిరుద్యోగులు చాకచక్యంగా వ్యవహరించడంతో అడ్డంగా దొరికిపోయింది. సరూర్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పాతబస్తీకి చెందిన ఏఎస్‌ఆర్ కన్సల్టెంట్ నిర్వాహకులు నిరుద్యోగులకు దుబాయ్‌లోని మారీనా మాల్‌లో, విదేశాల్లో ఉచితంగా ఉద్యోగాలు, వీసా ఇప్పిస్తామని, ప్రయాణ ఖర్చులను కూడా తామే భరిస్తామని సోషల్‌మీడియాలో, కరపత్రాలతో ప్రచారం చేశారు. చైతన్యపురి చౌరస్తా సమీపంలోని బాలాజీ సంతోష్ దాబా పైఅంతస్తులోని మీటింగ్ హాల్‌కు (మంగళ, బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) అభ్యర్థులు డాక్యుమెంట్లతో రావాలని ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చూసిన సుమారు 300 మంది నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులను నామమాత్రంగా ఇంటర్వ్యూ చేసి ఆరోగ్యపరీక్షల కోసం రూ.3 వేలు ఇవ్వాలని సూచించారు. ఈ డబ్బుకు సంబంధించి గానీ, ఎక్కడికి పంపుతున్నారో స్పష్టంగా చెప్పకుండా.. తామే ఫోన్‌చేస్తామని చెప్పడంతో బాధితులకు అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్నవారు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లించినట్టు ఫిర్యాదు అందలేదని, ఇంటర్వ్యూ చేసినవారి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.

ఔటర్ వెంట అటవీభూముల అభివృద్ధి

194 ఫారెస్ట్‌బ్లాక్‌ల్లో 58వేల ఎకరాలు

పార్కులు, అర్బన్ లంగ్స్ స్పేస్‌ల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ఫారెస్ట్‌బ్లాక్‌లను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ చిరంజీవులు నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 194 ఫారెస్ట్‌బ్లాక్‌లలో 58,329 హెక్టార్ల ఆటవీభూమి ఉన్నదని, వాటిని కాపాడుకుంటే నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించొచ్చన్నారు. ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధి, అర్బన్ లంగ్స్ స్పేస్‌ల ఏర్పాటులో హెచ్‌ఎండీఏ కీలకపాత్ర పోషించాలని మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో పార్కులు ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ యంత్రాంగం సిద్ధమైంది. ఆయా మున్సిపాలిటీల్లో స్థలాలను చూపిస్తే పార్కులను అభివృద్ధి చేస్తామని కమిషనర్ చిరంజీవులు ఇప్పటికే సంస్థ పరిధిలోని ఏడు జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. ఇందులోభాగంగా మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాలతో నివేదిక ఇవ్వగా హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. అనువుగా ఉన్న స్థలాల్లో పార్కుల ఏర్పాటుకు కృషి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరింత పచ్చదనం పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చిరంజీవులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 10 కిలోమీటర్లలో రంగు రంగుల మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్‌చేంజ్‌లలో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టనున్నామన్నారు.

మూడేండ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో నాటిన మొక్కలు

ప్రాంతం	నాటిన మొక్కలు (లక్షల్లో) 2015	2016	2017	మొత్తం
ఓఆర్‌ఆర్ వెంట	2.5	8.2	32.2	42.9
ఉప్పల్ భగాయత్‌లో	0.1	5.6	3.5	9.2
చెరువుల వద్ద	-	-	0.9	0.9
రేడియల్ రోడ్స్ వెంట	0.1	4.5	0.2	4.8
పార్కులు, హైవేలు, మీడియన్స్ వెంట	1.5	11.9	5.4	18.8
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో	-	-	1	1
మొత్తం	4.3	30.2	43.2	77.6

వీటికి అదనంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, గ్రామాలు, మున్సిపాలిటీలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, విద్యాసంస్థలు, ఎన్జీవోలు, స్వచ్ఛంధ సంస్థలకు మొక్కల పంపిణీ ద్వారా గత మూడేండ్లలో 29.65 కోట్ల మొక్కలు నాటినట్టు అధికారులు తెలిపారు.

ఆటవీ జోన్‌ల అభివృద్ధిలో భాగస్వామ్యం

నగరీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతో పాటు ఎకో టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు ప్రభుత్వ శాఖలు నడుం బిగించాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ వెల్‌నెస్, మెడిసినల్, డెస్టినేషన్, ఎకో టూరిజంలను దృష్టిలో ఉంచుకొని పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కుటుంబంతోసహా వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో గడిపేలా పార్కుల్లో వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌లో కేబీఆర్ పార్కు మాదిరిగా వాక్ వేల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అటవీభూముల అభివృద్ధిలో హెచ్‌ఎండీఏ భాగస్వామ్యం కానున్నది. ప్రతి ఫారెస్ట్ బ్లాక్‌ను యూనిట్‌గా తీసుకొని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీల సహకారంతో అభివృద్ధి చేయనున్నారు.





రమేశ్, మానస, మాన్యశ్రీ (ఫైల్). చెరువులో నుంచి చిన్నారి గీతాశ్రీ మృతదేహాన్ని తీసుకొస్తున్న సీఐ

క్షణికావేశంలో కుటుంబం ఆత్మహత్య

చెరువులోకి దూకి నలుగురు బలవన్మరణం

కుటుంబ తగాదాలతో తీవ్ర నిర్ణయం ▫ మృతుల్లో ఇద్దరు చిన్నారులు

కీసర: క్షణికావేశం ఓ కుటుంబాన్ని బలితీసుకున్నది. భార్యాభర్తలతోపాటు ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణం తీసింది. కుటుంబ తగాదాలు, కుటుంబ పోషణ నిమిత్తం ఇవ్వాల్సిన రూ.5 వేల విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదం సామూహిక ఆత్మహత్యలకు దారితీసింది. మృతుల్లో ఆరు నెలల వయసున్న చిన్నారి ఉండటం మరింత విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. కీసర సీఐ సురేందర్‌గౌడ్, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మడిపడిగే రాములు, అండాలు దంపతుల కొడుకు మడిపడిగే రమేశ్ (30) పాల వ్యాపారం, వ్యవసాయం చేసేవాడు. అతడికి శామీర్‌పేట మండలం ఉద్దమర్రికి చెందిన మానస(25)తో నాలుగేండ్ల కిందట పెండ్లి జరిగింది. వారికి మన్యశ్రీ(3), గీతాశ్రీ (ఆరు నెలలు) సంతానం. మానసకు అత్తమామలు, ఆడపడుచులతో తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో రమేశ్ వేరు కాపురంపెట్టాడు. కుటుంబపోషణ నిమిత్తం రమేశ్ తన తండ్రి రాములుకు నెలకు రూ.5వేలు ఇవ్వాలని స్థానికులు నచ్చచెప్పారు. కొన్ని నెలలు తండ్రికి డబ్బులు పంపిన రమేశ్.. మూడు నాలుగు నెలలుగా ఇవ్వలేదు. దీంతో దబ్బు విషయంలో తండ్రి, కొడుకు మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేశ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్‌పై బయటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న మానస పుట్టింటివారు సోమవారం సాయంత్రం కొండాపూర్‌కు చేరుకున్నారు. రమేశ్ కుటుంబం ఇంట్లో లేకపోవడంతో వారి కోసం వెతికినా కనిపించలేదు. మంగళవారం ఉదయం కీసర సమీపంలోని పెద్దమ్మ చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతుడు రమేశ్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని రమేశ్ భార్యాపిల్లలు సైతం కనిపించడం లేదంటూ పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు చెరువులో గాలింపు చేపట్టగా మానస, మన్యశ్రీ, గీతశ్రీ మృతదేహాలు లభించాయి. రమేశ్ సోమవారం సాయంత్రం చెరువు వద్ద స్కూటర్ ఆపి కుటుంబంతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో రమేశ్, మానస కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇంతటి విషాదం మరే కుంటుంబానికి రావొద్దంటూ భోరున విలపించారు. ముక్కుపచ్చలారని చిన్నారుల మృతదేహాలు చూపరులను కంటతడి పెట్టించాయి.

హైదరాబాదీ డ్రగ్స్ దందా!

గోవా నుంచి మాదకద్రవ్యాల దిగుమతి

నగర విద్యార్థితోపాటు ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గోవా అడ్డాగా డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్న నగరానికి చెందిన విద్యార్థితోపాటు నైజీరియన్, ఒక జమ్ముకశ్మీర్‌కు చెందిన యువకుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరినుంచి 75 ఎల్‌ఎస్‌డీ స్టాంప్స్, 30 గ్రాముల చరస్, ఒక గ్రాము హెరాయిన్, మూడు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు వివరాలు వెల్లడించారు. కాచిగూడలో కెమికల్ దుకాణం నిర్వహిస్తున్న అంబర్‌పేటకు చెందిన ఓ వ్యాపారి కొడుకు యాష్ సుంకర హిమాయత్‌నగర్‌లోని సెయింట్ పాల్స్ కాలేజీలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు తరుచూ గోవాకు వెళ్లివస్తుండటంతో అక్కడ శ్రీనగర్‌కు చెందిన అబిద్ నజీర్ అలియాస్ టైగర్ పరిచయమయ్యాడు. అబిద్ అక్కడున్న డ్రగ్స్ విక్రయదారులతో స్నేహం పెంచుకొని పదేండ్లుగా టూరిస్ట్‌లకు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో యాష్‌కు కూడా ఎల్‌ఎస్‌డీ(లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్), చరస్, హెరాయిన్‌ను సరఫరా చేస్తున్నాడు. యాష్ మొదట్లో తాను అలవాటు చేసుకొని నగరానికి వచ్చిన తర్వాత తన స్నేహితులు, తెలిసినవారికి డ్రగ్స్ వాడటం నేర్పించాడు. డ్రగ్స్ కావాలనే వారి సంఖ్య పెరుగడంతో యష్ తరుచూ గోవాకు వెళ్లి డ్రగ్స్ తేవడం ప్రారంభించాడు. యష్ తన వినియోగదారులతో స్నాప్‌షాట్‌లో చాటింగ్ చేస్తూ, గోవాకు వెళ్లినప్పుడు లొకేషన్ షేర్ చేసేవాడు. అతడు గోవాలో ఉన్నాడని నిర్ధారించుకొని వాడకందారులు అర్డర్లు ఇచ్చేవారు. గోవాలో ఒక్కో ఎల్‌ఎస్‌డీ స్టాంప్‌ను రూ.వెయ్యి నుంచి 1,500కు కొని, నగరానికి తెచ్చి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అమ్మేవాడు. టైగర్ గోవాలో నైజీరియాకు చెందిన అగ్లా అల్‌మ్హ్హ ఫైడే నుంచి డ్రగ్స్ కొని వాటిని యాష్‌కు అమ్మేవాడు.

హైదరాబాద్‌లో గిరాకీ ఉందంటూ..

డ్రగ్స్‌కు హైదరాబాద్‌లో గిరాకీ చాలా ఉన్నదని, తనకు ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్ కావాలంటూ టైగర్‌కు యాష్ సమాచారం ఇచ్చాడు. దీంతో తనతో పాటు ఫైడే హైదరాబాద్‌కు వస్తున్నామని టైగర్ సమాచారం ఇచ్చాడు. మంగళవారం ఉదయం టైగర్, ఫైడే హైదర్‌గూడలోని మధుశాల బార్ అండ్ రెస్టారెంట్ వద్ద యాష్‌ను కలుసుకున్నారు. ముగ్గురూ కలిసి తమ వద్ద ఉన్న డ్రగ్స్‌ను విక్రయించే ప్రయత్నం చేస్తుండటంతో సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు బృందం వారిని అదుపులోకి తీసుకున్నది. వారి వద్ద ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం వారిని నారాయణగూడ పోలీసులకు అప్పగించినట్టు డీసీపీ వెల్లడించారు.



కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాధాకిషన్‌రావు

నమస్తే తెలంగాణ

జిందగీ పేజీ పై మీ అభిప్రాయాలు, సలహాలు తెలియజేయండి.
zindagi@ntdaily.news
www.ntzindagi.com
/nt.zindagi

హైదరాబాద్
బుధవారం 7 ఫిబ్రవరి 2018

WWW. NTNEWS.COM



ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించన అవగాహనా సదస్సులో పాల్గొన్న మహిళలు



అభయ సంస్థ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోరుతూ ర్యాలీ (ఫైల్)

శిక్షణే అభయం..

'ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. ఆ ఆత్మవిశ్వాసమే మనలో నిబ్బరంగా ఉంటే.. ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు' ఈ సూత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరిస్తూ.. నలుగురిలో ధైర్యాన్ని నింపుతున్నది ధీరం ఉష. వ్యాపార రంగంలో మహిళలు కీలకపాత్ర పోషించాలనే కృతనిశ్చయంతో స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి.. తాను నేర్చుకున్న విద్యను నలుగురికీ నేర్పుతూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తూ వారి జీవితాల్లో ఉషస్సులు నింపుతున్నది.

హైదరాబాద్ చర్లపల్లి ఏఎస్‌రావు నగర్ పరిధిలో ధీరం ఉష గురించి తెలియనివారుండరేమో! ఎందుకంటే మహిళా సాధికారతకు ఆమె నిలువెత్తు నిదర్శనం. దాదాపు 15 ఏండ్ల నుంచి మహిళాభ్యుదయం కోసం, ఆర్థిక చైతన్యం కోసం కృషి చేస్తున్నారామె. ముఖ్యంగా వ్యాపార రంగం వైపు మహిళలకు బాటలు వేస్తూ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారే సొంతంగా వ్యాపారం చేసుకొనేలా ప్రోత్సహిస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తాను చేస్తున్న పనికి డబ్బులు ఆశించకుండా.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

'అభయ'మిచ్చే సంస్థ..

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా.. పదేండ్ల క్రితమే 'అభయ స్వచ్ఛంద సంస్థ'ను స్థాపించారు ధీరం ఉష. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో పలు రంగాల్లో ఉచిత శిక్షణారగతులను ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణ తీసుకున్న తర్వాత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అల్లికలు, జ్యూట్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్‌తో వస్తువుల తయారీ, పెయింటింగ్స్, పచ్చళ్ల తయారీ, ఫినాయిల్, సబ్బుల తయారీ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు ఉష. వ్యాపార రంగంలో స్థిరపడేందుకు అసక్తి ఉన్న మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు మూడు వేల మంది మహిళలకు పైగా ఆయా రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించారు. అదేవిధంగా అసక్తి ఉన్న మహిళలకు ఆయా రంగాల్లో స్థిరపడేందుకు ప్రభుత్వం నుంచి రుణాలు అందించేందుకు కృషి చేసి, సొంతంగా వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పించారు. ఇలా సుమారు 400 మందికి పైగా మహిళలు ఉష ఇచ్చిన స్ఫూర్తితో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఆర్థికంగా స్థిరపడాలనే ఆకాంక్షతో పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ శిక్షణ తీసుకోవడం గమనార్హం.



టైలరింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న మహిళలు

మహిళలను చైతన్యపరుస్తూ..

అభయ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో శిక్షణారగతులను ఏర్పాటు చేయడంతో పాటు మహిళలకు పలు రంగాల్లో అవగాహన కల్పిస్తూ, వారు ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు గృహిణులు, విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు ధీరం ఉష. వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు ఆటలు, పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ, సదస్సులు నిర్వహిస్తూ, షీ టీమ్స్ సహకారంతో మహిళల పట్ల జరుగుతున్న దాడులకు నిరసనగా ర్యాలీలు నిర్వహించి వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు ఉష.

వ్యాపారవేత్తగా రాణించాలనే కోరిక..

చిన్నప్పటి నుంచి మహిళ వ్యాపారవేత్తగా రాణించాలనే ధ్యేయంతో చదువుకున్న ధీరం ఉష.. 1992లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో పీజీ డిప్లొమా మద్రాస్‌లో పూర్తి చేశారు. అనంతరం ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్‌లో 1993లో బొటిక్‌ను ఏర్పాటు చేశారు. 1995లో గార్మెంట్ యూనిట్‌ను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో 'ఉషా ఫ్యాషన్ బొటిక్'ను ప్రారంభించి స్థానిక మహిళలకు ఉచితంగా ఉపాధి శిక్షణలు ఇస్తున్నారు. 2005లో పూర్తిగా ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఇనిస్టిట్యూట్‌ను స్థాపించి.. రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ నుంచి గుర్తింపు తెచ్చుకొని మహిళలను శిక్షణలు ఇవ్వడం ప్రారంభించారు. 2010లో 'అభయ అసోసియేషన్'ను స్థాపించి ఆయా రంగాల్లో మహిళలకు ఇప్పించి ఉపాధి కల్పిస్తున్నారు. తన స్నేహితులైన ఝాన్సీ, అపర్ణ, శేషు, పద్మల సహకారంతో 'అసోసియేషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు.

ఎన్నో విజయాలు..

తన ప్రయాణంలో ధీరం ఉష ఎన్నో విజయాలు, అవార్డులు పొందారు. 2013లో హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు, 2015లో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ శిక్షకురాలు అవార్డు అందుకున్నారు. 2016లో లక్ష్మీదేవి అవార్డు, 2017లో ఇండియన్ ఉమెన్ సమ్మిట్ – 2017 సందర్భంగా ఉమెన్ ఎక్సెలెన్సీ అవార్డును ఉష అందుకున్నారు. పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆమె సేవలను గుర్తించి అవార్డులతో సత్కరించారు.

ఉష సేవలు హర్షణీయం



సామాజిక కార్యక్రమాల్లో ఉష ముందుండి నడిపిస్తున్నారు. ఆమె బాటలో నడిచి ఉపాధి పొందినవారు చాలా మంది ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకొవడం అభినందనీయం. ఉష మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం.

అపర్ణ, సభ్యురాలు

శిక్షణలతో ఉపయోగం



అభయ సంస్థ ద్వారా టైలరింగ్, పెయింటింగ్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకొని నెలకు 40వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాం. మేము నేర్చుకున్నదే ఇతరులకు నేర్పుతున్నాం. మేము ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయి.

సుచిత్ర, సభ్యురాలు

చాలా సంతృప్తిగా ఉంది: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మా సంస్థ ఆధ్వర్యంలో పలు కోర్సులలో శిక్షణలు ఇవ్వడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం. అయా రంగాల్లో శిక్షణ తీసుకున్న మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు స్వతహాగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వారు ఉపాధి పొందుతుంటే చాలా సంతృప్తిగా ఉంది.



ధీరం ఉష, అభయ సంస్థ అధ్యక్షురాలు

కడియాల రమేశ్ బాబు, చర్లపల్లి

అమ్మచేసిన కన్యాదానం!



పెళ్లంటే అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. అమ్మానాన్నలు చేసే కన్యాదానం పెండ్లి ఘట్టంలో ముఖ్యమైనది. కానీ అమ్మే అన్నీ అయి ఒక కూతురికి కన్యాదానం చేసింది.

చెన్నైకి చెందిన రాజేశ్వరి శర్మ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. 21 సంవత్సరాలకే పెండ్లయింది. తర్వాత ఆమె మకాం ఆస్ట్రేలియాకు మారింది. ఇద్దరు పిల్లలు.. సంధ్య, మహేష్. కానీ 17 సంవత్సరాల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో రాజేశ్వరీ చెన్నైకి వచ్చేసింది. అక్కడే వీఎమ్‌వేర్‌లో పనిచేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మంచి చదువులు చెప్పించింది. తండ్రి దగ్గర లేని లోటును తెలువకుండా ఆ తల్లి పెంచింది. సంధ్య సామ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెండ్లికి పెద్దలు కూడా ఒప్పుకొన్నారు. కానీ పెండ్లి తంతు బ్రాహ్మణ పద్ధతిలో ఉండాలని కోరింది సంధ్య. తల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకంటే పెండ్లిలో కన్యాదానానికి తండ్రి తప్పనిసరి. ఆ తంతు తాను చేయడానికి ఓకే. కాకపోతే మిగతా కుటుంబ సభ్యులు ఏమంటారో అని ఆలోచించింది. వాళ్లు మాత్రం రాజేశ్వరి ఆలోచనను స్వాగతించారు. దాంతో పెండ్లిలో సంధ్యను ఒళ్లో కూర్చొబెట్టుకొని కన్యాదానం చేసింది రాజేశ్వరి. ఈ పెండ్లి 2017 చివరిలో జరిగింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. రాజేశ్వరిని ఇప్పుడంతా వెయ్యి నోళ్ల పొగుడుతున్నారు.

స్వచ్ఛగ్రామం




ఆ గ్రామంలోని దాదాపు 50 మంది మహిళలు కోడి కూతతో మేల్కొంటారు. అంతా కలిసి ఇల్లిల్లూ తిరిగి చెత్తను సేకరించి ఊరికి దూరంగా డంపింగ్ యార్డులో వేస్తారు. ఊరి మీద వారికున్న ఇష్టమే వారికిప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది.

తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాకు చెందిన మదుక్కరై పంచాయతీ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇటీవలే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం గ్రామంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించడమే. ఒక్కతాటిపై ఉన్నారు కాబట్టే ఆ గ్రామం స్వచ్ఛగ్రామమైంది. చెత్తను వేరు చేయడంలోనే కాదు.. ఆ ఊరి మొత్తం చెట్లు నాటి, ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆ పంచాయతీలో దాదాపు 8వేల కుటుంబాలకు 42వేల జనాభా. 18వార్డులు, 107 వీధులు. 'గ్రీన్ ఫ్రెండ్స్' ఏడాదికి దాదాపు 1500 టన్నుల చెత్తను సేకరిస్తారట. మొత్తంగా మదుక్కరై గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయట. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రామీణ అవార్డులను ఈ గ్రామం సొంతం చేసుకున్నది.

బిట్స్ కార్నర్

కోమలమైన పాదాలకు..



- కాళ్లను మృదువుగా, మెత్తగా ఉంచడంలో కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. నూనెను కాళ్లకు రాయడం వల్ల చర్మంలోపలికి చొచ్చుకొని మరీ ప్రభావం చూపిస్తుంది.
- ప్రతిరోజూ బాదం గింజలను తినడం వల్ల చర్మ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే బాదం నూనెను కాళ్లకు రాయడం వల్ల మృదువైన కాళ్లను సొంతం చేసుకోవచ్చు.
- ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ – ఇ పుష్కలంగా ఉంటుంది. చర్మానికి కావాల్సినంత పోషణ కావాలంటే విటమిన్–ఇ కచ్చితంగా అవసరమవుతుంది. రోజూ అప్లయి చేయడం వల్ల కోమలమైన కాళ్లను పొందవచ్చు.
- కాస్టర్ ఆయిల్‌ను కాళ్లకు రాయడం వల్ల కోమలమైన కాళ్లను పొందొచ్చు. ఇందులో కొవ్వు ఆమ్లాలతో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- కోకోబటర్ రాయడం వల్ల మృదువుగా, కోమలంగా తయారవుతాయి. ఇందులో ఉండే మూలకాలు పొడిబారిన చర్మాన్ని బాగుపరుస్తాయి.

ఒక యోధుడి.. అంతిమ కోరిక!



పుట్టింది ఇండియాలో. వలసపొయ్యింది మలేషియాకు. చనిపోయింది చైనా జైలులో. 35 సంవత్సరాల తర్వాత అస్థికలు నిమజ్జనం. క్లుప్తంగా ఇది మా బంధువు రామాంజులు కథ.

రామాంజులు.. బ్రిటీష్‌పాలనలో ఉన్న ఇండియాలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన పిన్నతంగల్‌కు చెందినవాడు. ఇది ఇప్పుడు ఏపీ బోర్డర్‌లో తమిళనాడులో ఉన్నది.

రామాంజులు యుక్త వయసులోనే మలేషియా వెళ్లాడు. ఆ రోజుల్లో రబ్బరు తోటల్లో పనిచేసేందుకు భారతీయుల్ని బ్రిటీష్ ప్రభుత్వం మలేషియాకు తీసుకెళ్లేవారు. మలేషియాకు అప్పటికీ స్వాతంత్ర్యం రాలేదు. ఇంకా బ్రిటీష్ పాలనలోనే ఉన్నది. రామాంజులు కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. 1957లో రహస్యంగా కాలి నడకన థాయ్‌లాండ్ అడవుల గుండా చైనాకు వెళ్లాడు.

అక్కడ ఒక తమిళ్ రేడియో స్టేషన్‌ను ప్రారంభించాడు. అవసరమైన వారికి తమిళం నేర్పేవాడు. ఒక చైనీస్ అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లకు ఇండియాకు వచ్చేయాలి అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఉండగా చైనా ప్రభుత్వం ఈయన ఇండియా ఏజెంట్ అని, రహస్య సమాచారం ఇండియాకు చేరవేస్తున్నాడని భార్యాభర్తలిద్దరినీ 1965లో జైల్లో వేసింది. జైలు అంటే భార్యాభర్తలిద్దరూ ఉండొచ్చు. బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇద్దరూ ఫ్యాక్టరీలో పనిచేయాలి.

జైల్లో ఉండగానే నలుగురు అమ్మాయిలు పుట్టారు. రామాంజులు మనసు ఇండియాలో. ఎలాగైనా పుట్టిన ఊరుకు వెళ్లిపోవాలి. బంధువులను కలువాలి. కానీ సాధ్యపడేలా లేదు. కొన్ని సంవత్సరాలకు డిప్రెషన్‌కు లోనయ్యాడు. చైన్ స్మోకర్ అయ్యాడు. చివరకు క్యాన్సర్ వచ్చింది. జైలు ఆసుపత్రిలో 1985లో ప్రాణం వదిలాడు.

తన పుట్టిన ఊరును పిల్లలు సందర్శించాలనీ.. తన అస్థికలు తాను పెరిగిన మలేషియాలో నిమజ్జనం చేయాలని రామాంజులు కోరిక.

ఆయన కూతుర్లు చైనా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తమ తండ్రి ఇండియన్ ఏజెంట్ కాదని విన్నవించుకున్నారు. చైనా ప్రభుత్వం విచారించి తప్పిదాన్ని అధికారికంగా ఒప్పుకున్నది. కూతుర్లకు ఆర్థిక సాయం చేసింది. ఉద్యోగాలు ఇప్పించింది.

తండ్రి కోరిక మేరకు పినతంగల్‌కు వెళ్లాలి. కానీ ఎలా? ఆ ఊరు ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి? అసలు వెళ్లడానికి డబ్బులు ఉండాలి కదా?

చివరకు 2008లో ఒక వ్యక్తి సాయంతో ఢిల్లీ చేరుకున్నారు.

అష్టకష్టాలు పడి ఆ ఊరును గుర్తించారు. ఊరికెళ్లి అందర్నీ పలుకరించారు. తిరిగి బీజింగ్ వెళ్లిపోయారు. తమ అడ్రస్ ఇక్కడ అప్పుడు ఎవరూ అడుగలేదు. వాళ్లూ ఇవ్వలేదు.

మలేషియాలో ఉన్న ఇందిరా.. ఆమె మా పెద్ద తాత మనుమరాలు. ఈమెకు ఈ విషయం తెలిసింది. ఎలాగైనా కలువాలి అనుకున్నది. కానీ అడ్రస్, ఫోన్ నంబర్లు ఏవీ లేవు. ఎలా మరి? మనసుంటే మార్గం ఉంటుంది. మలేషియా పత్రికలో ఒకప్పటి కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. తన మేనమామ ఆనాటి ప్రముఖ నాయకుడు.. ఈ రచయితకు పరిచయం ఉండొచ్చని ఆయన దగ్గరకు వెళ్లింది. ఒకరి నుంచి మరొకరిని వెతుక్కుంటూ పోతే చివరకు చైనాలోని తన మేనమామ కుటుంబం ఇ–మెయిల్ దొరికింది. లింక్ ఏర్పడింది.

వారు తమ తండ్రి అస్థికలు 35 సంవత్సరాలుగా ఇంట్లో ఉన్నాయనీ.. వాటిని ఏంచేయాలో తెలియదని చెప్పారు. చైనాలో అనేక సంవత్సరాలు మతాన్ని నిషేధించారు. దీంతో వారికి అస్థికల పట్ల అవగాహన లేకుండా పోయింది.

కానీ అడ్రస్, ఫోన్ నంబర్లు ఏవీ లేవు. ఎలా మరి? మనసుంటే మార్గం ఉంటుంది. మలేషియా పత్రికలో ఒకప్పటి కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. తన మేనమామ ఆనాటి ప్రముఖ నాయకుడు.. ఈ రచయితకు పరిచయం ఉండొచ్చని ఆయన దగ్గరకు వెళ్లింది. ఒకరి నుంచి మరొకరిని వెతుక్కుంటూ పోతే చివరకు చైనాలోని తన మేనమామ కుటుంబం ఇ–మెయిల్ దొరికింది. లింక్ ఏర్పడింది.



చివరకు మా అన్న కూతురు ఇందిర వారిని మలేషియాకు రప్పించింది. మా అన్న నా కంటే 25 ఏండ్లు పెద్దవాడు. ఆయన మొదటి కూతురు నా కంటే వయసులో పెద్ద. ఇందిర చిన్న కూతురు. ఇందిరా గాంధీలా ఉండాలని ఆ అని పేరు పెట్టాను అని నేను గత సంవత్సరం మలేషియాకు వెళ్లినప్పుడు చెప్పాడు. ఇది పక్కనపెడితే.. ఇందిర వాళ్లను మలేషియాకు రప్పించిన తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం మా వదిన తమ్ముడు రామాంజులు గారి అస్థికలు మలేషియా సముద్రంలో నిమజ్జనం అయ్యాయి.

ఎక్కడి ఇండియా. ఎక్కడి మలేషియా? ఎక్కడి చైనా? పుట్టింది ఒకచోట. మరణించింది ఒకచోట. చివరకు 35 సంవత్సరాలకు ఆ అంతిమ కోరిక తీరింది.

వాసిరెడ్డి అమర్‌నాథ్

నమస్తే తెలంగాణ
సంకేత
[హైదరాబాద్]
బుధవారం 7 ఫిబ్రవరి 2018
టెక్నాలెడ్జీ 2.0



ప్రేమికులకు ప్రేమతో..

వివో సంస్థ వీ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది విడుదల చేసింది. అయితే ఇందులో గోల్డ్, మ్యాట్, బ్లాక్, ఎనర్జిటిక్ బ్లూ కలర్ వేరియేంట్‌ని ఇదివరుకే విడుదల చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇన్ఫినిట్ రెడ్ కలర్‌ని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా భాగస్వామ్యంతో ఈ ఎడిషన్‌ని విడుదల చేసింది.

డిస్ ప్లే	: 5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5 డి కర్వ్‌డ్ గ్లాస్
ప్రొటెక్షన్	: గొరిల్లా గ్లాస్
ప్రాసెసర్	: 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450
ఆండ్రాయిడ్	: 7.1.2 నౌగట్
స్క్రీన్ రిజెల్యూషన్	: 1440x720
ర్యామ్	: 4 జీబీ
ఇంటర్నల్ మెమొరీ	: 64 జీబీ, 256 జీబీ వరకు పెంచుకునే సామర్థ్యం
ఫ్రంట్ కెమెరా	: 24 మెగాపిక్సెల్స్
రియర్ కెమెరా	: 16 మెగాపిక్సెల్స్
కనెక్టివిటీ	: 4జీ వీవో ఎల్‌టీఈ
బ్యాటరీ సామర్థ్యం	: 3225 ఎంఏహెచ్
సిమ్	: డ్యూయల్
ప్రత్యేక ఫీచర్లు	: ఫోన్ వెనుక వైపు గుండె ఆకారంలో ఉన్న స్పెషల్ డిజైన్
ధర	: రూ. 22, 990



ఆధార్ లాక్ చేయండి

ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికీ ఆధార్ తప్పనిసరి అయింది. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో భాగమైంది ఆధార్. సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఇన్సూరెన్స్, పాలసీలు, ఆస్తుల కొనుగోళ్లు.. అబ్బో చాలా లిస్టే ఉన్నది. ప్రతిదానికీ ఆధార్ అనుసంధానమైనప్పుడు.. మన వివరాలు సురక్షితమేనా? మన వేలిముద్రలు క్షేమమేనా? మరి అన్‌లాక్ చేయడం ఎలా?

మన జీవితాల్లో ఇంతలా పెనువేసుకుపోయిన ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకొనే వెలుసుబాటు ఉన్నది తెలుసా? ఎలాగంటే మనమే మన ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం. ఈ సదుపాయాన్ని యూఐడీఏఐ కల్పించింది. మీ ఆధార్‌లోని వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తాజాగా మార్పులు చేసి రక్షణ చర్యలు చేపట్టింది. మీ బయోమెట్రిక్‌ను ఎలా లాక్, అన్‌లాక్ చేయాలో తెలుసుకోండి.

- https://resident.uidai.gov.in/biometric-lock లింక్‌ను మీ బ్రౌజర్‌లో పేస్ట్ చేయాలి.
- 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాలి.
- 'సెండ్ ఓటీపీ' అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఒకవేళ రాకపోతే మళ్లీ ఎంటర్ చేయండి. అయినా రాకపోతే మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయిందో లేదు చెక్ చేసుకోండి.
- వచ్చిన ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి.
- అక్కడ ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే.. 'కంగ్రాచ్యులేషన్స్, యువర్ బయోమెట్రిక్ డేటా ఈజ్ లాక్డ్' అనే మెసేజ్ వస్తుంది.
- అలా లాక్ చేస్తే మీ వేలి ముద్రలు, ఐరిస్, ఆధార్‌లో పనిచేయవు.
- అన్‌లాక్ చేయాలనుకుంటే మళ్లీ పైవిధానాన్ని అనుసరించాలి. కాకపోతే ఎనేబుల్ చోట డిజేబుల్ అని కనిపిస్తుంది.

రైతుకోసం.. కంప్యూటర్!

ఇప్పటి వరకు వివిధ పరిశోధనల కోసం కొత్త కొత్త కంప్యూటర్లు కనిపెట్టారు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం రకరకాల డిజైన్లు, ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు కనిపెడుతున్నారు.. విద్యార్థుల కోసం, ఉద్యోగుల కోసం కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు రూపొందించారు. కొత్త కొత్త వెర్షన్లతో.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ సరికొత్త టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ల, ల్యాప్‌టాప్‌లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. కానీ రైతు కోసం ఎవరైనా ఏమైనా చేశారా? వారి కోసం టెక్నాలజీ ఏమైనా గిఫ్టు ఇచ్చిందా? తాజాగా ఇచ్చింది! అదే 'మిహిర్'.

పంట కోసం అన్నీ సక్రమంగా అందితే రైతు భూతల్లి కడుపులో బంగారం పండిస్తాడు. సమయానికి వానలు పడితే ప్రపంచం ఆకలి తీరుస్తాడు. తన కడుపులో నాలుగు మెతుకులు పడకపోయినా.. అందరి కడుపులు నిండాలని, నింపాలని చూస్తాడు. అలాంటి రైతన్న కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సూపర్ కంప్యూటర్ తయారుచేయించింది. ఎంతోమంది ప్రశ్నలకు ఆ కంప్యూటర్ సమాధానం చెప్పనున్నది. కొన్ని కోట్లమంది రైతుల ఆశలకు చిగురులు పూయించనున్నది. రూ.450 కోట్ల ఖర్చుతో 'మిహిర్' అనే సూపర్ కంప్యూటర్‌ని తయారుచేయించింది. ఎవరు చేసినా.. ఏం చేసినా.. ఎంత చేసినా.. రైతుకు మేలు చేస్తే అది అంతిమంగా తిరిగి మనకే చేరుతుంది. కానీ ఎంత మేలు చేస్తే మనం వారి రుణం తీర్చుకున్నవారిమవుతాం? ఆ ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం.

పంట విత్తిన తర్వాత వర్షాలు సరిగ్గా కురువక పోతే.. రైతు కంట కన్నీరే.. విత్తనాల కోసం, ఎరువు కోసం పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు పడితే.. చేతికొచ్చిన పంట వరద పాలవుతుంది. ఎప్పుడు వానొస్తుందో, ఎప్పుడు వరదొస్తుందో, ఎప్పుడు ఏ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందో, ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియడానికి రైతేమైనా దేవుడా? అవును.. రైతు దేవుడే.. కానీ రైతుకు ఇవన్నీ తెలియదు. దుక్కి దున్ని.. పంట పండించి.. నలుగురి కడుపు నింపడమే తెలుసు. అలాంటి రైతన్నకు వాతావరణం



గురించి ముందే తెలిస్తే.. పంట వేసి నష్టపోడు. అప్పుల బారిన పడడు. ఉరికొయ్యకు వేలాడడు. అత్యున్నత సామర్థ్యంతో పనిచేసే ఈ కంప్యూటర్ నోయిడాలోని జాతీయ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో పరిశీలనలో ఉంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు డాక్టర్ హర్షవర్ధన్ ఈ కంప్యూటర్‌ని ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా శాఖ నుంచి జిల్లా స్థాయిలో భారతదేశమంతటా అంతరిక్ష సంబంధ విషయాలపై సందేహాలు తీరుస్తూ, సలహాలిచ్చే బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. తుది మెరుగులు దిద్దుకుని ఈ ఏడాది జూలై నాటికి అందుబాటులోకి వస్తుంది. దాదాపు నాలుగున్నర కోట్లమంది రైతులకు వాతావరణ సూచనలు అందించనుంది. ఈ కంప్యూటర్‌లో ఒక విశేషమేంటో తెలుసా? సైబర్ నేరగాళ్లు ఈ కంప్యూటర్‌ని హ్యాక్ చేయలేరు. 1988లో ఇండియా ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడం కోసం క్రే సూపర్ కంప్యూటర్‌ను దిగుమతి చేసుకున్నది. కానీ అది అనుకున్నంతగా పనిచేయలేదు. కానీ భారత శాస్త్రవేత్తలు దాని మీద అనేక ప్రయోగాలు చేసి మనకు అనుకూలంగా పనిచేసేలా మార్పులు చేశారు.



'మిహిర్' ప్రత్యేకతలు..



- 450 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కంప్యూటర్ రూపొందించారు.
- ఈ ఒక్క కంప్యూటర్ 2500 ల్యాప్‌టాప్‌లతో సమానం.
- మిహిర్ సూపర్ కంప్యూటర్ సామర్థ్యం 6.8 పెటాఫ్లాప్‌లు.
- ఒక్క పెటాఫ్లాప్ వేగం సెకనుకు వెయ్యి మిలియన్ మిలియన్ల ఆపరేషన్లతో సమానం.
- పూణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ కంప్యూటర్ 4.0 పెటాఫ్లాప్‌ల వేగంతో నడుస్తున్నది.
- నోయిడాలోని సూపర్ కంప్యూటర్ 2.8 పెటాఫ్లాప్‌ల వేగంతో పనిచేస్తున్నది.
- ప్రకృతి విపత్తులు, గాలి వేగం, నాణ్యత, కరువు, అధిక వర్షపాతం, తుఫాను, భూకంపాలు, సునామీలాంటి అసాధారణ ప్రకృతి వైపరీత్యాలను ముందే అంచనా వేయగల సామర్థ్యం ఈ మిహిర్ సూపర్ కంప్యూటర్ ప్రత్యేకత.
- ఈ కంప్యూటర్ పెట్టాలంటే బ్యాడ్మింటన్ కోర్టు సైజంత స్థలం అవసరమవుతుంది.
- వాతావరణ సాంకేతికతలో 500 దేశాల్లో 368వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ కంప్యూటర్ వల్ల ప్రస్తుతం 30వ స్థానానికి చేరింది.
- ప్రస్తుతం 24 మిలియన్ల మంది రైతులు ఈ కంప్యూటర్ వల్ల వాతావరణ సూచనలు అందుకుంటున్నారు.
- ఈ ఏడాది జూన్ కల్లా కృషి విజ్ఞాన్ పేరుతో 630 సెంటర్లలో 45 మిలియన్ల రైతులకు సేవలందించాలన్నది లక్ష్యం.



రోబో మెడిక్స్..

డాక్టర్ కంటే వేగంగా..

ఏదైనా జబ్బు చేస్తే గుర్తించడానికి కొన్ని రోజులు పడుతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వైద్యం చేయించుకొని, రెగ్యులర్‌గా మందులు వాడితే ఇంచు మించు రెండు మూడు నెలల్లో కోలుకుంటాం. ఇదంతా అప్పుడు.. ఇప్పుడు కాలం మారింది. రోగం రాక ముందే.. మీకు పలానా రోగం రాబోతున్నదని హెచ్చరించే కంప్యూటర్ వచ్చేసింది. అదే.. రోబోమెడిక్స్.

లండన్‌కి చెందిన గూగుల్ సంస్థ కొన్ని వేలమంది మీద చేసిన ప్రయోగాల ఫలితమే ఈ రోబో మెడిక్. ఇందులో ప్రత్యేకంగా అమర్చబడిన ప్రోగ్రాం సహాయంతో ఒక వ్యక్తిలోని రోగాన్ని గుర్తించి, చాలా తక్కువ సమయంలో ఆ రోగం నయమయ్యేలా ట్రీట్‌మెంట్ సూచించగలదు. అంతేకాదు.. ముందు ముందు ఎలాంటి రోగాలు మన శరీరం మీద దాడి చేయబోతున్నాయో కూడా ఈ రోబో మెడిక్స్ చెప్పేస్తాయి. ఇవేవో గాలికబుర్లు కాదు.. రెండు సంత్సరాల పాటు లండన్‌కి చెందిన మూర్‌ఫీల్డ్స్ ఐ హాస్పిటల్ వైద్యబృందం చేసిన పరిశోధనల తాలూకు వివరాలు. క్యాన్సర్ నుంచి కామన్‌గా వచ్చే కంటి జబ్బుల దాకా అన్ని వ్యాధులను, రోగాలను ఈ రోబో మెడిక్స్ మంచి ట్రీట్‌మెంట్‌తో పరుగులు పెట్టించగలవు. క్యాన్సర్, కంటి జబ్బులకు సంబంధించిన కణాలను గుర్తించి వాటి మీద తక్షణ పరిశోధన చేసి దానికి సరైన చికిత్సను క్షణాల్లో చెప్పగల టెక్నాలజీని ఈ రోబోమెడిక్స్‌లో అమర్చారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రోబో మెడిక్స్ ప్రపంచలోని అన్నీ దేశాలకు విస్తరించి రోగాలను తరిమికొడుతాయేమో!

వావ్.. వాకైర్-2..

భూమికి తన చుట్టూ తాను తిరుగాలంటే ఒకరోజు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరుగడానికి 365 రోజులు పడుతుంది. మరి భూమికే తన చుట్టూ తాను తిరుగడానికి ఒకరోజు పడితే... మనకు ఎంత కాలం పడుతుంది? ఏంటీ.. లెక్కలేస్తున్నారా? అవసరం లేదు. కేవలం మూడు గంటల్లో మిమ్మల్ని భూమి చుట్టూ తిప్పేస్తాం. ఎలా అంటారా.. ఇదిగో.. ఇలా..

కేవలం మూడే మూడు గంటల్లో భూమిని ఓ చుట్టు చుట్టేసే బోయింగ్ విమానాన్ని కనిపెట్టారు అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ సైటెక్ ఫోరం ఓర్లాండో. గతనెలలో ఫ్లోరిడాలో ఈ ఆవిష్కరణకు అంకురార్పణ జరిగింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ బోయింగ్ విమానం నిర్మాణం.. గురించి పూర్తిగా తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. వాకైర్2 పేరుతో తయారుచేసిన ఈ బోయింగ్ విమానం గతంలో అత్యంత వేగవంతమైన బోయింగ్‌గా పేరుగాంచిన బ్లాక్‌బర్డ్ ఎస్ఆర్-71స్పై ప్లేన్ కంటే వేగంగా దూసుకుపోగలదు. సన్ ఆఫ్ బ్లాక్‌బర్డ్ అనే నిక్‌నేమ్‌తో విడుదల చేసిన ఈ బోయింగ్ విమానం ఫీచర్లు, ప్రత్యేకతలు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. బుల్లెట్ కంటే రెండు రెట్లు వేగంగా ప్రయాణించగల వేగం ఈ వాకైర్2 బోయింగ్ సొంతం. హైపర్‌సోనిక్ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో దీన్ని రూపొందించారు. ఇది భూమిని కేవలం మూడే మూడు గంటల్లో చుట్టేయగలదు. ధ్వని వేగం కంటే కూడా ఐదురెట్ల వేగంతో దూసుకుపోగలదు. మామూలుగా అయితే ఎంత వేగంగా ప్రయాణించినా.. ఒక ఖండం నుంచి మరో ఖండానికి చేరుకోడానికి కనీసం రెండుగంటలైనా పడుతుంది. కానీ వాకైర్2 మాత్రం మూడు గంటల్లో ఏడు ఖండాలను చుట్టేయగలదు. ఎలాంటి స్పై మిషన్లు కూడా వాకైర్2ని డిటెక్ట్ చేయలేవు. అత్యంత వేగంగా ప్రయాణించే బోయింగ్‌ల రికార్డులన్నింటినీ ఈ వాకైర్2 ఒక్క దెబ్బతో తుడిచిపెట్టగలదు. ఇప్పుడు చెప్పండి.. వాకైర్2ని 'వావ్..' అనకుండా ఉండగలమా!



టెక్ మిర్రర్!

అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు.. మనం నవ్వితే నవ్వినట్టే చూపిస్తుంది. ఏడిస్తే ఏడ్చినట్టే చూపిస్తుంది. అందంగా ఉంటే అందంగా ఉన్నట్టే చూపిస్తుంది. అద్దానికి అబద్ధం చెప్పడం తెలియదు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే అద్దం అలా కాదు.

అద్దం ముందు నిల్చుంటే.. ఎవరికైనా కనీసం అరగంట పడుతుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు కనిపించకుండా మేకప్‌తో, పౌడర్‌తో దాచుకోవాలి. ఆ తర్వాత మెరుగులు దిద్దుకోవాలి. మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఏదో మిస్సయిన ఫీలింగ్ మనసులో మిగిలిపోతుంది. కానీ ఈ అద్దం మీ ఇంట్లో ఉంటే ఆ ఫీలింగ్ మీ దరిచేరదు. ఎందుకంటే.. ఒక్కసారి మీ ముఖాన్ని ఈ అద్దం ముందు ఉంచితే అప్పటికప్పుడు మీ ముఖానికి ఏది సూటవుతుందో, మీ మూడ్‌ని బట్టి మేకప్ సూచిస్తుంది. వాయిస్ కంట్రోల్‌తో మీ ముఖాన్ని అందమైన తామరపువ్వులా మార్చేస్తుంది. అయితే.. ఇది మీ ముఖాన్ని అలంకరిస్తుందనుకుంటే పొరపాటే. మీరిచ్చిన సలహాలు, కమాండ్స్‌ని బట్టి మీ ముఖాన్ని అందంగా క్యాప్చర్ చేస్తుంది. దాన్ని బ్లూటూత్ ద్వారా మీ మొబైల్‌కి చేరేస్తుంది. మీ ముఖంలో ఏవైనా లోపాలుంటే మీ కమాండ్స్ ద్వారా వాటిని కనిపించకుండా చేసి అందమైన ఫొటోలా మార్చేస్తుంది. ఇంతకీ ఈ అద్దం పేరేంటో తెలుసా? హైమిర్రర్ ప్లస్. ఐదురకాల లైటింగ్‌లలో మీ ముఖాన్ని మేకప్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు కెమెరా ముందు నిల్చున్న ఫీలింగ్ కాకుండా.. అద్దం ముందు నిల్చుని సింగారించుకున్నట్టుగా ఉంటుందన్నమాట.





డిలీట్ చేసిన మెయిల్స్ పొందండిలా..

అనవసర మెయిల్స్‌తో కొన్నిసార్లు జీమెయిల్ అకౌంట్ అంతా నిండిపోతుంది. పనికిరాని మెయిల్స్ డిలీట్ చేసే క్రమంలో కొన్నిసార్లు ముఖ్యమైన ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతుంటాయి. అవి ట్రాష్ ఫోల్డర్‌లోకి వెళ్తే తిరిగి ఇన్‌బాక్స్‌కి మూవ్ చేసుకోవచ్చు. పొరపాటున ట్రాష్‌బాక్స్‌లో కూడా డిలీట్ అయితే.. ఎలా? ఇదిగో.. ఇలా తిరిగి పొందవచ్చు.

- జీమెయిల్ హెల్ప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంటుంది.
- అక్కడ మీరు ఏ మెయిల్ అకౌంట్‌కి సంబంధించిన మెయిల్ తిరిగి పొందాలనుకుంటున్నారో ఆ మెయిల్ అకౌంట్ అక్కడ టైప్ చేయాలి.
- కింద కన్ఫర్మేషన్ ప్రశ్న ఒకటి వస్తుంది. అవును అని సెలెక్ట్ చేసుకోవాలి.
- దాని కింద ఏ రోజు మెయిల్ డిలీట్ చేశారో ఆ డేట్ వివరాలు ఇవ్వాలి.
- మీరు డిలీట్ చేసిన మెయిల్ తాలూకు సంబంధించి పొరపాటున డిలీట్ చేయబడినదని టైప్ చేయాలి.
- మీరిచ్చిన వివరాల ప్రకారం జీమెయిల్ టీం మీ మెయిల్ రీ ప్రొడ్యూస్ రిక్వెస్ట్‌ని స్వీకరిస్తారు.
- మీరు తిరిగి పొందాలనుకుంటున్న మెయిల్ తిరిగి మీ ఇన్‌బాక్స్‌కి పంపిస్తారు.



కదలకుండా వర్కవుట్స్..

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో కూర్చున్న చోటనుంచే రోజంతా పనిచేయాల్సి వస్తున్నది. ఫలితంగా లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలు. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు వచ్చింది ఈ ఫుట్‌రెస్ట్..

గంటల కొద్ది కూర్చొని పనిచేసే వారికి ఈ పరికరం చాలా బాగా పనికొస్తుంది. హోవర్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ పరికరం ఒక మూవబుల్ ఫుట్ రెస్ట్. ఈ డివైజ్ మీద కాళ్లు పెట్టుకొని కూర్చొని మీ పని మీరు చేసుకుంటూనే.. వర్కవుట్లు కూడా చేయొచ్చు. రెండు పాదాలను ఈ డివైజ్‌లో పెట్టడం వల్ల మీ పాదాలను ట్విస్ట్ చేసి ఊపుతుంది. దీని వల్ల మీ బాడీ అంతా ఆక్టివేట్ అవుతుంది. ఫలితంగా మెటబాలిక్ రేట్ పెరిగి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ఇబ్బందులను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇందులో ఉండే స్ప్రింగ్ కదలికల వల్ల బాడీ అంతా కదిలి వ్యాయామం చేసినట్టుగా అవుతుంది. ఇంత చేసినా.. పనికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలుగదు. ఒకవైపు పని చేసుకుంటూనే.. మరోవైపు వ్యాయామం కొనసాగించవచ్చన్నమాట.

నమస్తే తెలంగాణ
యువ
[హైదరాబాద్]
బుధవారం 7 ఫిబ్రవరి 2018

ఏవి ఉంటే.. ఏది వద్దని ఆలోచిస్తున్నారా? కన్‌ఫ్యూజ్ అవకండి. మారుతున్న కాలాను గుణంగా యువకుల ఆలోచనా తీరు కూడా మారుతున్నది. అవి ఉంటే.. అది వద్దు ఏంటో తెలియాలంటే ఇది చదువండి.

అవి ఉంటే.. అది వద్దు!

ఈతరం యువకులు జీవిత భాగస్వామి విషయంలో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు. సోషల్‌మీడియా ఎక్కువ వాడే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు సుముఖత చూపించడం లేదు. అందుకు తగినట్లుగా వివాహ సంబంధాలని చూపించే మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు యువత ఆలోచనలకూ అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. వారు కోరిన లక్షణాలను తమ వెబ్‌సైట్లలో పొందుపరుస్తున్నారు. ఇటీవల జరిపిన సర్వేలో అబ్బాయిలంతా కామన్‌గా ఓ కోరిక కోరుతున్నట్లు తేలింది. ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారిన అమ్మాయిలు తమకు వద్దని మ్యాట్రిమోనియల్ సైట్లలో ఓపెన్‌గా ప్రకటనలు ఇస్తున్నారు. ఈ విషయం ఈ మధ్య మరీ ఎక్కువైంది. ఇంటర్‌నెట్‌లో గడుపుతున్న అమ్మాయిలతో దాంపత్య జీవితంలో ఎక్కువ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఈ సర్వేలో వెల్లడయింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కి చెందిన యువకులు ఇలాంటి కామెంట్లు ఎక్కువగా పెడుతున్నారు. దేశంలోని దాదాపు అన్ని మ్యాట్రిమోనియల్ సంస్థలకు ఇలాంటి షరతులతో కూడిన సంబంధాలే ఎక్కువ వస్తున్నాయట. ఇక్కడ అవి అంటే సామాజిక మాధ్యమాలు. అది అంటే పెండ్లి. సామాజిక మాధ్యమాలను ఎక్కువ వాడుతున్న అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎక్కువ ఆసక్తి చూపడం లేదు.





అగ్నిపర్వతాలపై..
సాయి తేజం!

సాంకేతిక వెసులుబాటు ఉన్నప్పటికీ సాహసాలు చేయడానికి సై అంటున్నది యువత! అలాంటివారిలో ఒకరు పెద్దినేని సాయితేజ! ఖణఖణమండే అగ్నిపర్వతాలెక్కుతాడు. ఎగిసిపడే లావాలతో సహవాసం చేస్తాడు. బద్దలయ్యే అగ్నిపర్వతాన్ని సైతం తాకే సాహసం చేస్తాడు. విస్ఫోటాలున్నా వీరోచితంగా పోరాడుతాడు! అతి తక్కువమంది ఉండే అగ్నిపర్వతారోహణలో తెలంగాణ తేజంగా రికార్డు సాధించి.. అతి ప్రమాదకరమైన అగుంగ్.. దుకోనో అగ్ని పర్వతాలెక్కి విజయం సొంతం చేసుకున్నాడు! సాహసమే శ్వాసగా సాగిపోతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న పెద్దినేని సాయితేజ పరిచయం.

సాయితేజ అందరిలాంటివాడే. కానీ ఆలోచనలే కాస్త భిన్నం. ఉండేది హైదరాబాద్‌లోని కొత్తపేట. సాహస క్రీడలపట్ల ఆసక్తి చూపుతూ అగ్నిపర్వతాలు అధిరోహించే దిశగా అడుగులు వేశాడు. ఇండియాలోనే తొలి అగ్ని పర్వతారోహకుడిగా చరిత్ర సృష్టించాడు.

లావాకు భయపడకుండా!

ఇండోనేషియా దాదాపు 17 వేల దీవుల సముదాయం. పసిఫిక్ సముద్ర తీరప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొట్టుకునే ప్రదేశంలో ఉంది. అందువల్ల ఆ దేశంలో తరుచూ భూకంపాలు.. అగ్ని పర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తాయి. బాలి తీరంలోని అగ్నిపర్వతం మౌంట్ అగుంగ్ ఏ క్షణాన్నైనా బద్దలవొచ్చనే స్థితిలో ఉంటుంది. దీని నుంచి వెలువడుతున్న స్మోక్ గాల్లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఒక్కోసారి అగుంగ్ అగ్ని పర్వతం బద్దలైతే 50–60 కిలోమీటర్ల పరిధి వరకు లావా వెలువడే ప్రమాదం ఉంటుంది. అలాంటి అగ్నిపర్వతాన్ని అధిరోహించడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు సాయితేజ. ఒకవైపు అగుంగ్ అగ్నిపర్వతం ఏ క్షణాన్నైనా పేలిపోవచ్చనే హెచ్చరికలు చేస్తున్నా.. సాహసంతో 2017 ఏప్రిల్‌లోఆ పర్వతాన్ని ఎక్కి ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

దుకోనో ధీరుడు!

భూ అంతర్భాగంలో అంతర్జనిత శక్తుల వల్ల మార్పు సంభవించి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి.. శిలలు కరిగిపోయి.. అగ్ని పర్వతాలు ఏర్పడుతాయి. అలాంటి అగ్ని పర్వతాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఇండోనేషియాలోని దుకోనో అగ్ని పర్వతం. భూ ఉపరితలాన్ని శిలాద్రవం చేరి లావా ఏర్పడి విస్ఫోటనం జరుగుతున్న సమయమది. తేదీ జనవరి 10, 2018. భయంకరమైన అగ్నిపర్వతం నుంచి అగ్ని బాంబులు పేలుతూ ఉన్నాయి. లావా ఉప్పొంగుతుంటే అగ్ని పర్వతం ఎక్కడమనేది అసలు సాధ్యంకాని పని. కానీ సాయితేజ దాన్ని ఎక్కాలని ఉక్కు సంకల్పంతో ఉన్నాడు. సాహసోపేతమైన ఆలోచనే అయినప్పటికీ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకు ముప్పు జరుగుతుంది. అలాంటి సమయంలో ఇండోనేషియాలోని దుకోనో అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు సాయితేజ. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు.. తొలి భారతీయ అగ్ని పర్వతారోహకుడిగా గుర్తింపు పొందాడు.

మంచు పర్వతాలకన్నా భిన్నం!

మంచు పర్వతాలు ఎక్కడం మనకు తెలుసు. కానీ అగ్ని పర్వతాలు ఎక్కుతారని తెలుసా? చాలామందికి తెలియని విషయం ఇది. ఇండోనేషియాలోని మరో ప్రమాదకరమైన అగ్ని పర్వతం సుమేరు. ఇక్కడ లావాతో పర్వతశ్రేణినంతా కప్పేసి ఉంటుంది. కాలు పెడితే ఏ లోయలోకి జారిపోతామో కూడా తెలియదు. ప్రతి 5 నిమిషాలకోసారి లావా బంతులు ఎగిరిపడుతాయి. వాటిని తప్పించుకుంటూ కింద బూడిద ఉన్నా.. గట్టి ప్రదేశాన్ని వెతుక్కుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాలి. సామాన్య ఉష్ణోగ్రతల కంటే ఎన్నో రెట్లు ఉష్ణోగ్రత ఉంటుందిక్కడ. ఆ వేడికి శరీరంపై నీటి బుడగలు ఏర్పడి ఒళ్లంతా విపరీతమైన మంటలు ఏర్పడుతాయి. అలాంటి పరిస్థితిలో 2017 ఏప్రిల్‌లో సుమేరు అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు సాయితేజ. మంచు పర్వతారోహణ కంటే అగ్ని పర్వతారోహణ చాలా రిస్క్ అంటున్నాడు సాయి.

తల్లిదండ్రులు భయపడ్డారు!

అందరూ మంచు పర్వతాలే ఎక్కితే ఏముంటుంది? అని అగ్ని పర్వతాలను ఎంచుకున్నా. ఇంకా చాలా ఆటల్లో ఇండియా పట్ల చిన్నచూపు ఉన్నది. సాహస క్రీడల్లో మనది కిందిస్థాయి అంటున్నాడు అగ్ని పర్వతారోహకుడు సాయితేజ. అందరూ క్లిష్టమైనది అని భావిస్తే సాహస క్రీడల్లో భారతీయులు ప్రథములుగా గుర్తింపు పొందడం ఎలా? అని ఆలోచించాడట అతను. బీటెక్‌లో డ్రాపవుట్. తర్వాత కన్సల్టింగ్‌గా పనిచేశాడు. అయినా ఏదో సాధించాలి.. అది దేశానికి.. రాష్ర్టానికి గుర్తింపు తీసుకురావాలని కలగన్నాడు. ప్రపంచంలో చాలా తక్కువ సంఖ్యలో పర్వతారోహకులు ఉన్నారు. ఎక్కడైనా ట్రెయినింగ్ తీసుకుందామా అంటే వేళ్లమీద లెక్కించేంతమందే కోచ్‌లు ఉన్నారు. అయినా ఎవరు ఎక్కడుంటారో కూడా తెలియని పరిస్థితి. చేద్దామన్నా ఎలాంటి కోర్సులు లేవు.





మరోవైపు తల్లిదండ్రులు వద్దన్నారు. అగ్నిపర్వతాలతో చెలగాటం ఏంటని ప్రశ్నించడంతో ఒకింత సందిగ్ధంలో పడ్డాడు సాయి. కానీ సాయి వాళ్ల చెల్లెలు అందరినీ కన్విన్స్ చేసి అన్నకు తోడుగా నిలిచింది. అతని ఆసక్తిని పది మందికి తెలియజేసింది. ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే నమ్ముకొని తొలి అడుగు వేసి.. విజయం సాధించాడు.

దేశమే స్ఫూర్తి!

అగ్ని పర్వతారోహణలో మొదటి భారతీయుడిగా నిలువాలన్న సంకల్పంతో దానిపై చాలాకాలం అధ్యయనం చేశాడు. ఇంతకుముందెవరైనా ఈ రంగంలో ఉన్నారా? అని స్టడీ చేశాడు. ఎవరూ లేరని తెలిసింది. కానీ ఎందుకు లేరు? కారణాలేంటి? అంత ప్రమాదకరమా? అన్న కోణాల్లో అధ్యయనం చేసి తనకు తానే కోచ్‌గా మారాడు. 'అగ్ని పర్వతారోహణలో మన సత్తా ఏంటో నిరూపించడమే కాదు.. ఒలింపిక్స్‌లో కూడా మన శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నా. నాక్కావాల్సింది ఒక్క పెద్ద సపోర్ట్. ఆ సపోర్ట్ ప్రభుత్వం ఇస్తే మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటుదామనుకుంటున్నా' అంటున్నాడు సాయితేజ.

జర్నలిస్ట్ పెళ్లి.. లైవ్ లొల్లి!



వృత్తి జర్నలిజం అయినంత మాత్రాన పెళ్లిలో కూడా ఇంత హంగామా చేయాలా? పెండ్లి కూడా మైక్ పెట్టి డ్యూటీలో ఉన్నట్టు, లైవ్ ఇచ్చి ఆశ్చర్యపరచాలా? పాకిస్థాన్‌కు చెందిన యువకుడు తన పెండ్లిలో లైవ్ పెట్టి లొల్లి లొల్లి చేశాడు.

బుఖారీ పాకిస్థాన్‌కు చెందిన యువ జర్నలిస్ట్ పెళ్లి ఇప్పుడు సోషల్‌మీడియా నెట్‌వర్క్స్‌లో హల్‌చల్ అవుతుంది. అందరి పెండ్లీల కంటే భిన్నంగా తన పెళ్లి ఉండాలనుకున్నాడేమో.. ఓ వింత ఆలోచనకు ఆజ్యం పోశాడు.. పెండ్లి వేడుకలో బంధువులు, పెండ్లి కూతురు అంతా సంబురంలో ఉండగా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి బట్టలు వేసుకొని చానల్ లోగో తీసుకొని కెమెరామెన్ తీసుకొని వచ్చి లైవ్ ఇచ్చాడు. ఊహించన పరిణామాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. లైవ్‌లోనే తన పెండ్లి విశేషాలను వివరిస్తూ కుటుంబ సభ్యులతో, పెళ్లికొచ్చినవాళ్లతో ముచ్చటించాడు. పెండ్లికూతురిని ఇంటర్వ్యూ చేశాడు. అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు. అంతటితో ఆగలేదు. ఎండ్ పీటూసీ చెప్పి లైవ్‌ని ముగించాడు. అంత అయ్యాక పెండ్లి పీటలెక్కాడు.బుఖారీ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటుంటే.. కొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ జర్నలిస్ట్ మాత్రం తన పెండ్లిని డిఫరెంట్‌గా చేసుకుని హట్‌టాపిక్‌గా మారాడు.

అందానికే అందం!

శ్రీదేవి ఇప్పటికీ తన అందచందాలతో అలరిస్తున్నది. అందానికి స్టాంప్ లాంటిది శ్రీదేవి. సెకండ్ ఇన్నింగ్స్‌తో ఊపుమీదున్న ఆమె అందంలో తన కూతుర్లకు గట్టి పోటీ ఇస్తున్నది. వాళ్లూ తల్లితో అందాల పోటీకి సై అంటున్నారు. కూతురు జాహ్నవి.. శ్రీదేవి పక్కనుంటే ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పడం కష్టమవుతుందని ఫ్యాషన్ ప్రేమికులు అంటున్నారు.

శ్రీదేవి.. ఆమె కూతరు జాహ్నవి తాజాగా ముంబైలోని ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ప్రి–డ్రాఫ్డ్ శారీని లాంగ్ ఎంబ్రాయిడరీ జాకెట్‌తో సమ్మిళితం చేసి దరించిన డ్రెస్‌తో శ్రీదేవి ఈ షోలో మెరిసింది. హెయిర్ అంతా పైకి దువ్వేసి చేతిలో అలెగ్జాండర్ మెక్‌క్వీన్ క్లచ్ పట్టుకొని శ్రీదేవి నడుచుకుంటూ వస్తుంటే ఫ్యాషన్ షో అంతా కన్నుల పండువగా కనిపించింది. ఆక్స్‌బోల్డ్ లిప్ కలర్ పెట్టుకొని మస్కరా వేసుకొని నీట్‌గా శ్రీదేవి కదిలి వస్తుంటే.. అతిలోక సుందరి దిగొచ్చినట్లు కనువిందు చేసిందట. శరీరానికి హత్తుకుపోయిన ఎంబ్రాయిడరీ జాకెట్ వేసుకుని ప్రింటెడ్ ప్యాంట్స్ ధరించి.. చుంకీలు వేసుకుని శ్రీదేవి పక్కన తన కూతురు జాహ్నవి నడుస్తుంటే షో అంతా హోరెత్తిందట. వీళ్లిద్దరూ ఇలా ఒకే వేదికపై ఒకేసారి కనిపించడంతో ఎవరు అందంగా ఉన్నారో చెప్పలేక ఆడియెన్స్ కన్ఫ్యూజ్ అయ్యారట. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో అందరూ శ్రీదేవి.. జాహ్నవి అందాల గురించే చర్చించుకుంటున్నారు!



ఏ టాటూ బావుంటుంది?

నయా ట్రెండ్‌లో టాటూస్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. నేటి యంగ్‌స్టర్స్ ఫ్యాషన్ సెన్స్‌కు.. టాటూతో క్రియేటివిటీ జోడిస్తే ఇంకేముంది. స్టైలే మారిపోతుంది కదా! ఈ క్రమంలో ప్రస్తుతం వైవిధ్యంతో కూడిన టాటూస్ వేయించుకుంటున్నారు.

ఫైన్ లైన్ టాటూ:

విభిన్నమైన జంతువులు.. పక్షులు లేదా మనుషుల బొమ్మలను మీరనుకున్న థీమ్‌కు అనుగుణంగా లేదా భుజాల మీద టాటూగా వేయించుకోవచ్చు. వీటినే ఫైన్‌లైన్ టాటూస్ అంటారు.






కొటేషన్ టాటూ:

మీరు మీకిష్టమైన చిన్న చిన్న కొటేషన్లను కూడా టాటూగా వేయించుకోవచ్చు. అయితే కాస్త ట్రెండీగా.. ఇంట్రెస్టింగ్.. వెరైటీగా ఉండే వాటిని ఎంచుకోవాలి.

ట్రిబ్యూట్ టాటూ:

ఏదైనా సంఘటన గుర్తు రాగానే లేదా మీరు ఇష్టమైన వాటికి అంకితమవ్వడం కోసమో టాటూ వేసుకున్నారనుకోండి అది ట్రిబ్యూట్ టాటూ. ఓ సినిమాలో బ్రూస్లీ బొమ్మను రామ్‌చరణ్ వేసుకుంటాడు.. మరో సినిమాలో నాని బాలయ్య పేరు వేసుకుంటాడు.. వీటిని ట్రిబ్యూట్ టాటూస్ అంటారు.



ట్రైబల్ టాటూ:

సాలిడ్ గ్రాఫిక్ డిజైన్లతో మోడ్రన్ పెయింటింగ్స్‌ను మీ శరీరం మీద టాటూగా వేయించుకోవచ్చు. వాటినే ట్రైబల్ టాటూస్ అంటారు. న్యూజిలాండ్.. జపాన్ లాంటిదేశాల్లో ఎక్కువగా ఇలాంటి టాటూలను వేయించుకుంటారు.



సుడోకు

డైలీ సుడోకు 119 సమాధానం

7	3	9	8	4	5	2	6	1
2	8	1	9	3	6	4	5	7
6	4	5	7	2	1	9	3	8
8	7	3	4	5	2	1	9	6
1	2	6	3	8	9	5	7	4
5	9	4	6	1	7	3	8	2
9	5	7	2	6	4	8	1	3
4	1	8	5	7	3	6	2	9
3	6	2	1	9	8	7	4	5

1. నిలువుగా, అడ్డంగా ప్రతివరుసలోనూ 1 నుంచి 9 వరకు అంకెలను నింపాలి.
2. ఒకసారి రాసిన అంకెను మరోసారి నింపకూడదు.
3. ప్రతి గడిలోనూ నింపిన అంకెను మళ్లీ నింపకూడదు.

సమాధానం రేపటి సంచికలో

డైలీ సుడోకు -120

			4	5		1	8	
9	2			1				
			3	9				
	1	9				6	4	
	4	3				5	1	
				4	6			
				2			6	7
	7	5		8	3			

ట్వీట్



విరాట్ కోహ్లి
@imVkohli

మింత్రలో వ్రాన్ బ్రాండ్ కలెక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు వ్రాన్ బ్రాండ్ మింత్రలో అందుబాటులో ఉన్నాయి.



విరాట్‌కోహ్లీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య
32,830,036

కామన్‌మ్యాన్ వాయిస్

లోకేషన్న అమెరికాలో ఓట్లు పడాలంటే డాలర్లు కావాల్నే. ఓటర్లకు మందు తాగిపియ్యాలన్నా, బిర్యానీ తినిపియ్యాలన్నా, మీటింగ్‌లకు వచ్చే కొందరికి కూలీ ఇయ్యాలన్నా, పోరగాండ్ల బండ్లల్ల పెట్రోల్ పోపియ్యలన్నా, ఓటర్లకు పైసలు పంచాలన్నా, ఆడోళ్లకు కుంకుమ భరిణెలు, పట్టు చీరలు పంచాలన్నా, అన్నింటికీ డాలర్లే కావాల్నే.
–Katpally Santosh Reddy

బ్యాంకుల్లో నిలబడి ఉండే అంత మంది జనాల్లో పని ఉండేది పాతిక మందికే. మిగతా నూటపాతిక మంది పక్కవాడికిచ్చిన పెన్నుకోసం నిలబడేవారే!
–Anil Dani

వైరల్ వీడియో



వీల్స్ ఆన్ ద బస్ అనే ఇంగ్లిష్ పద్యాన్ని హిందీ, ఇంగ్లిష్‌లో స్పూఫ్ చేసి కర్ణిసేన కార్యకర్తలపై సెటైర్ విసిరారు. చిన్నారులు చేసిన ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

AIB : An Ode To Karni Sena
Total views : 586,933+
Published on Feb 5, 2018

నమస్తే తెలంగాణ
చిత్రం
[హైదరాబాద్]
బుధవారం 7 ఫిబ్రవరి 2018

ముంబై వీధుల్లో..!



నాగార్జున

25 ఏళ్ల విరామం అనంతరం నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మల కలయికలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైరా సరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఇటీవల ముంబైలో మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'నాగార్జున పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రమిది. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. ప్రస్తుతం నాగార్జున, అజయ్, షాయాజీషిండే పాల్గొనగా బాలీవుడ్ ఫైట్ మాస్టర్ ఐజా షేక్ నేతృత్వంలో ఓ పోరాట ఘట్టాన్ని, ఛేజింగ్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. మార్చి 10 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాల్ని కూడా చిత్రీకరించనున్నాం. దాదాపు 25 ఏళ్ల విరామం తరువాత ఆర్జీవీ, నాగార్జున కలయికలో రానున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమా వుంటుంది' అన్నారు.

ప్రేమికుడే సైనికుడు!

ప్రేమికుడు ఓ రకంగా సైనికుడిలాంటి వాడే. కొన్ని సందర్భాల్లో తన ప్రేమ సాఫల్యం కోసం ఓ మినీ యుద్ధాన్నే చేయాల్సివస్తుంది. అవరోధాల్ని అధిగమించి పెళ్లి అనే గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వుంటుంది. అందుకే తాను 'లవర్ ఆల్సో..ఫైటర్ ఆల్సో' అంటున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. వక్కంతం వంశీ దర్శకుడు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 27న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రంలోని 'లవర్ ఆల్సో..ఫైటర్ ఆల్సో' అనే గీతాన్ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతానికి విశాల్ - శేఖర్ సంగీతాన్నందించారు. శేఖర్ గాయకుడు. అల్లు అర్జున్, అనుఇమ్మాన్యుయెల్‌పై సుందరమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేసే ఈ పాట అందరికి ప్రత్యేకంగా అనిపిస్తుంది. చక్కటి ఫీల్‌తో తెరకెక్కించాం. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది' అన్నారు. అర్జున్, శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, సంగీతం: విశాల్-శేఖర్, సమర్పణ: కె.నాగబాబు, సహనిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: వక్కంతం వంశీ.



అను ఇమ్మాన్యుయేల్, అల్లు అర్జున్

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో..!



సాయిధరమ్‌తేజ్

విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రశేఖర్ ఏలేటి. 'మనమంతా' సినిమా అనంతరం కొంత విరామం తరువాత ఆయన కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. కొత్త తరహా కథలతో సినిమాల్ని తెరకెక్కించే ఆయన తాజాగా తనదైన శైలి కథ, కథనాలతో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానున్నట్లు తెలిసింది. సాయిధరమ్‌తేజ్ నటించిన తాజా చిత్రం 'ఇంటిలిజెంట్' ఈ నెల 9న విడుదల కానుంది.



లావణ్యత్రిపాఠి

నాపై వచ్చిన ప్రతి వార్త నిజం కావాలనిలేదు. నా వల్ల నిర్మాతలు ఏ రోజు ఇబ్బందులు పడలేదు. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. నా పనితీరు విషయంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు' అని అన్నారు లావణ్యత్రిపాఠి. ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'ఇంటిలిజెంట్'. సాయిధరమ్‌తేజ్ కథానాయకుడు. వి.వి.వినాయక్ దర్శకుడు. ఈ నెల 9న ఈ చిత్రం విడుదలకానున్నది. ఈ సందర్భంగా మంగళ వారం హైదరాబాద్‌లో లావణ్యత్రిపాఠి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...

నాకు వారితో ఎలాంటి శత్రుత్వం లేదు

సినిమాలో నా పాత్ర పేరు సంధ్య. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. తండ్రి వ్యాపార బాధ్యతల్లో తోడ్పాటునందిస్తుంటాను. కోపం, అందరిపై ఆధిపత్యం చలాయించే మనసత్త్వం తనది. హీరోతో ఆమెకున్న సంబంధమేమిటి? గొడవలతో మొదలైన వారి పరిచయం ఎలా ప్రణయంగా మారింది? తన తెలివితేటలతో హీరో శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడన్నది చిత్ర కథ. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటించడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. నా పాత్ర చిత్రణ, నటన విభిన్నంగా ఉంటాయి. గత సినిమాలతో ఎక్కడా పోలికలు కనిపించవు. సాయిధరమ్ తేజ్ ఉన్న చోట ఎప్పుడూ సందడి వాతావరణమే కనిపిస్తుంది. అందరిని నవ్విస్తూంటారు. ఈ సినిమాకు ముందు అతణ్ణి రెండు, మూడు సార్లు మాత్రమే కలిశాను. చిత్రీకరణ సమయంలో ఇద్దరం మంచి స్నేహితులుగా మారిపోయాం. అదే తెరపై మా కెమిస్ట్రీ బాగా కుదరడానికి దోహదపడింది.

ఓ అభిమానిగా...

చిరంజీవికి నేను వీరాభిమానిని. 'ఛమక్ ఛమక్ ఛమ్' పాట రీమిక్స్‌లో నటించాలనగానే చాలా భయపడ్డాను. లెజండరీ స్టార్స్ నటించిన ఆ పాట అప్పట్లో బెస్ట్ కొరియోగ్రఫీని అందించిన గీతాల్లో ఒకటిగా నిలిచింది. చిరంజీవి, విజయశాంతిని మరిపించేలా డ్యాన్సు చేయడం అసాధ్యం. కానీ నా శైలిలో ఆ పాటకు న్యాయం చేసే ప్రయత్నం చేశాను. ఓ అభిమానిగా ఎంజాయ్ చేస్తూ ఆ పాటలో నటించాను.

మలయాళంలో అరంగేట్రం..


నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కానీ హీరోల మాదిరిగా విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకునే అవకాశం కథానాయికలకు అరుదుగా లభిస్తుంటుంది. వచ్చిన వాటిలో నుంచి మంచి సినిమాల్ని ఎంచుకుంటున్నాను. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా భిన్న భాషల్లో నటించినప్పుడే ప్రతిభను నిరూపించుకునే అవకాశం దొరుకుతుందన్నది నా నమ్మకం. ఆ ఆలోచనతోనే ఈ ఏడాది మలయాళంలో అరంగేట్రం చేయబోతున్నాను. ఓ సినిమా చేసిన తర్వాత దాని ఫలితమేమిటో, నా పాత్ర గురించి ఏమనుకుంటున్నారో.. నెగిటివ్స్, పాజిటివ్స్ అన్ని తెలుసుకుంటుంటాను. ఒకవేళ సినిమా పరాజయం పాలైతే ఎక్కడ తప్పులు చేశానో విశ్లేషించుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతుంటాను.

శత్రువులు లేరు

ఇటీవల ఓ తమిళ సినిమా నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సివచ్చింది. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాకముందే ఆ సినిమా నుంచి తప్పుకుంటే మంచిదనే ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను. సినిమాలు వదులుకున్నంత మాత్రాన నాకు వారితో ఎలాంటి శత్రుత్వం లేదు. అందరితో స్నేహంగా ఉండటానికే ప్రయత్నిస్తాను. ఇదివరకు సినిమాలు చేసిన హీరోలు, దర్శకులు, నిర్మాతలతో టచ్‌లో ఉంటాను. గత ఏడాది నేను నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఓ నెల రోజులు విరామం తీసుకొని ఆ తర్వాతే కొత్త సినిమాలపై దృష్టిసారించాలనుకుంటున్నాను.

నిజజీవితంలో నా దగ్గరకు వచ్చి లవ్‌ప్రపోజ్ చేయడానికి చాలా మంది భయపడుతుంటారు. అది ఎందుకో తెలియదు. సినిమాలు, నటన గురించి తప్ప మిగతా వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను.

గణితశాస్త్ర అధ్యాపకుడిగా..



హృతిక్‌రోషన్

పాట్నాకు చెందిన గణితశాస్త్ర అధ్యాపకుడు ఆనంద్‌కుమార్ జీవిత కథ ఆధారంగా హిందీలో 'సూపర్ 30' పేరుతో ఓ సినిమా రూపొందుతున్నది. ఆనంద్‌కుమార్ పాత్రలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్‌రోషన్ నటిస్తున్నారు. 'క్వీన్' ఫేమ్ వికాస్ భల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో పొడవైన గడ్డంతో చిరునవ్వులు చిందిస్తూ సాధారణ యువకుడిగా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా హృతిక్‌రోషన్ కనిపిస్తున్నారు. కమర్షియల్ హంగులకు తావులేకుండా సహజత్వానికి దగ్గరగా ఆయన పాత్ర వినూత్న పంథాలో సాగనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బెనారస్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. పాట్నాకు చెందిన ఆనంద్‌కుమార్ ప్రతి ఏడాది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 30 మంది విద్యార్థులకు ఉచితంగా ఐఐటీలో శిక్షణ ఇచ్చి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. అతడి స్ఫూర్తిదాయక గాథను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్లు చిత్రబృందం తెలిసింది.

లవ్.. యాక్షన్..

తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది లక్కీస్టార్‌గా నిలిచింది కాజల్ అగర్వాల్. ఆమె కథానాయికగా నటించిన చిత్రాలన్నీ మంచి వసూళ్లను సాధించాయి. ఈ విజయోత్సాహాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న కాజల్ అగర్వాల్ వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. నాని అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది. కథ, తన పాత్రలోని వైవిధ్యత నచ్చడంతో ఆమె ఈ సినిమాను అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో 'ఎమ్.ఎల్.ఏ', 'అ!'తో పాటు తమిళంలో 'పారిస్ పారిస్' సినిమాలో నటిస్తున్నది కాజల్.



కాజల్ అగర్వాల్

పెళ్లికి వేళయింది?

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో తన పెళ్లి గురించి ప్రశ్నించిన మీడియా వారిపై రుసరుసలాడింది ఢిల్లీ సొగసరి శ్రియ. వివాహం తన వ్యక్తిగత విషయమంటూ ఘాటుగా స్పందించింది. ఆమె మాటలు ఎలా వున్నా ఈ అమ్మడు త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం. రష్యాకు చెందిన ఓ యువకుడితో శ్రియ గత కొంతకాలంగా ప్రేమలో వుందని, ఈ జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని ముంబయి సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. వచ్చే నెలలో రాజస్థాన్‌లో శ్రియ వివాహం జరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో శ్రియ స్పందన ఏమిటో వేచి చూడాల్సిందేనని అంటున్నారు. ఇదిలా వుండగా తెలుగు పరిశ్రమకు సుపరిచితులైన తాప్సీ, ఇలియానా సైతం విదేశీ యువకుల్ని ప్రేమించడం విశేషం. తాప్సీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథిస్ బో ప్రేమలో వున్న విషయం తెలిసిందే. ఇక ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ను త్వరలో పెళ్లాడబోతున్నట్లు సమాచారం. కాగా శ్రియ నటించిన తాజా తెలుగు చిత్రం 'గాయత్రి' శుక్రవారం ప్రేక్షకులముందుకురానుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో 'నరగసూరన్', తెలుగులో 'వీరభోగ వసంతరాయులు' చిత్రాల్లో నటిస్తున్నది.



శ్రియ

సందేశంతో సత్యగ్యాంగ్



సాత్విక్ ఈశ్వర్, అక్షిత

సాత్విక్ ఈశ్వర్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'సత్యగ్యాంగ్'. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై మహేష్‌ఖన్నా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ దర్శకుడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. నిర్మాత మాట్లాడుతూ 'సందేశాత్మక కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. అనాథలు లేని సమాజం కోసం పాటుపడే ఓ యువకుడి కథతో తెరకెక్కిస్తున్నాం. వినోదానికి పెద్దపీటవేశాం. ప్రస్తుతం సాత్విక్ ఈశ్వర్, సుమన్, సుహాసినిలపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్ర గీతాల్ని విడుదలచేస్తాం' అని తెలిపారు. అక్షిత, ప్రత్యూష్, హర్షిత, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్.

తొమ్మిది జిల్లాల్లో పెరిగిన భూగర్భజలాలు

స్వల్పంగా తగ్గిన వర్షపాతం.. భూగర్భ జలవనరులశాఖ వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు 0.02 నుంచి 4.16 మీటర్లమేర పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో వర్షపాతం 9 శాతం తగ్గినప్పటికీ.. 2017 మే నుంచి 2018 జనవరి వరకు సగటు భూగర్భ జలమట్టంలో 2.31 మీటర్ల పెరుగుదల కనిపిస్తున్నట్టు భూగర్భ జలవనరులశాఖ మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలో 852 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కాగా, జనవరి నాటికి 776 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. భూగర్భ జలవనరులశాఖ ప్రతినెలా రాష్ట్రవ్యాప్తంగా 584 మండలాల పరిధిలో 868 బావుల ద్వారా భూగర్భజల మట్టాలను పరిశీలించింది. 2017 జనవరిలో 9.96 మీటర్ల సరాసరి నీటిమట్టం ఉండగా.. 2018 జనవరిలో 10.04 మీటర్లుగా నమోదయింది. గతేడాదితో పోలిస్తే 0.68 మీటర్ల తరుగుదల కనిపించింది. 2017 జనవరి నుంచి 2018 జనవరితో పోలిస్తే 9 జిల్లాల్లో మాత్రం 0.22 నుంచి 4.16 మీటర్ల మేర పెరిగింది. మరో 22 జిల్లాల్లో 3.94 మీటర్ల నుంచి 0.08 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం తగ్గింది.

టీఎస్‌పీఎస్సీకి ప్రత్యేక క్యాంపస్!

ఎంపిక ప్రక్రియలన్నీ ఒకేచోట నిర్వహించాలని నిర్ణయం

స్థలం ఎంపిక, భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు ప్రత్యేక క్యాంపస్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఇందుకోసం స్థలం కేటాయింపు, భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధంచేసి, ప్రభుత్వానికి పంపాలని యోచిస్తున్నది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ భారీస్థాయిలో కొలువుల భర్తీ ప్రకటనలను విడుదల చేసింది. ఈ ఏడాది మరిన్ని ప్రకటనలు పెద్ద ఎత్తున రానున్నట్టు సమాచారం. అయితే, నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, ఉద్యోగాల ఎంపిక వరకు టీఎస్‌పీఎస్సీ పలు సమస్యలు ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వంటి అంశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటున్నది. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ-హెచ్‌లో కానీ, మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఈ ప్రక్రియను నిర్వహించాల్సి వస్తున్నది. దీంతో ఇటు అభ్యర్థులు, అటు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కీలకమైన ఆఫీసు కార్యకలాపాల నిర్వహణ, కొన్ని ఫైళ్ల నిర్వహణలో సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భవనంలోనే ఏపీపీఎస్సీ కార్యాలయం కూడా ఉండటంతో రెండు పీఎస్సీలూ స్థలం సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ప్రత్యేక ఐటీ కేంద్రం ఏర్పాటుకు ఇబ్బందులు

టీఎస్‌పీఎస్సీ ప్రస్తుతం ఉన్న కార్యాలయం సరిపోక ఇబ్బందులు ఎదురవుతుండగా, ఇటీవలే రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఐటీ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ కేంద్రాన్ని తప్పనిసరిగా ప్రస్తుతం ఉన్న కార్యాలయంలోనే ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. నూతన కార్యాలయం నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. నూతన టెక్నాలజీ కేంద్రం ద్వారా పూర్తిగా స్మార్ట్ ఆఫీసును కూడా నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతున్నది. తద్వారా పరీక్షల నిర్వహణలో మరింత వేగం, పారదర్శకత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నది.

ఖైదీలకు త్వరలో సన్నబియ్యం భోజనం

సీఎం కేసీఆర్ ఆమోదించినట్టు ఐజీ నరసింహ వెల్లడి

ఖైదీలకు అందించే భోజనంపై సీవీ ఆనంద్ సంతృప్తి



చంచల్‌గూడ జైలులో ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలిస్తున్న పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఖైదీలకు సన్నబియ్యం భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు జైళ్లశాఖ ఐజీ ఆకుల నరసింహ చెప్పారు. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. సన్నబియ్యం సరఫరాకు పౌరసరఫరాల శాఖ అంగీకరించిందని పేర్కొన్నారు. మంగళవారం చంచల్‌గూడ జైలులో పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్.. ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత బాగుందని సంతృప్తి వ్యక్తంచేసి ప్రశంసించారని ఐజీ చెప్పారు. త్వరలోనే ఖైదీలకు సన్నబియ్యం అమలు కానున్నదని ఐజీ వెల్లడించారు.



సెక్రటేరియట్‌లో 'కేసీఆర్ ప్రగతి.. ప్రాంగణం' పుస్తకం, క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు

తెలంగాణ ప్రగతి కేసీఆర్‌తోనే సాధ్యం

'కేసీఆర్ ప్రగతి.. ప్రాంగణం' పుస్తకావిష్కరణలో మహేందర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న బొట్ల మహర్షి రాసిన 'కేసీఆర్ ప్రగతి.. ప్రాంగణం' పుస్తకాన్ని సచివాలయంలోని చాంబర్‌లో మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరించిన రచయితను అభినందించారు. వాస్తవాలకు దగ్గరగా, సమాజానికి సీఎం కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటును కండ్లకు కట్టినట్టుగా రచయిత వివరించారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ కాలేజీల సమస్యలపై 9న మంత్రుల భేటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారంపై 9న సచివాలయంలో యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ సమావేశం కానున్నది. కమిటీలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడం, యాజమాన్యాలు సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తుంది.

విద్య, వైద్యశాఖలపై హామీల కమిటీ సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ప్రభుత్వ హామీల కమిటీ మంగళవారం సమావేశమై వైద్యం, ఆరోగ్యం, పాఠశాల, ఉన్నతవిద్యపై చర్చించింది. చైర్మన్ కే విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో సాగిన సమావేశంలో ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, టీ రామ్మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, అరికపూడి గాంధీ, బాబూమోహన్, వైద్యశాఖ కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ, ఆరోగ్యశాఖ కమిషనర్ కరుణ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.

వక్ఫ్‌బోర్డు జీవనభృతిపై ప్రచారం చేయాలి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విడాకులు పొందిన ముస్లిం మహిళలకు వక్ఫ్‌బోర్డు ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం గురించి అర్హులందరికీ తెలిసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు, వక్ఫ్ కార్యాలయాలకు మైనారిటీ సంక్షేమశాఖ ఆదేశాలు జారీచేసింది. జీవనభృతి, ఆర్థికఅండ లేని విడాకులు పొందిన మహిళలకు వక్ఫ్‌బోర్డు ఇచ్చే జీవనభృతికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నది.

కార్యాలయాల్లో ప్రమాణాలు పాటించండి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్నిప్రమాద నివారణ ప్రమాణాలు పాటించాలని అగ్నిమాపకశాఖ కోరింది. ఏడాది కాలంలో జరిగిన అగ్నిప్రమాదాలపై నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అగ్నిప్రమాదాల నివారణకు పరికరాలు ఏర్పాటులో సహాయం చేస్తామని ఆ శాఖ ప్రాంతీయాధికారి వీ పాపయ్య పేర్కొన్నారు.

'సర్కారు బడులకు ఉచిత కరంట్ ఇవ్వాలి'

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు 24 గంటలు ఉచిత కరంట్ ఇవ్వాలని పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు మారెడ్డి అంజిరెడ్డి, ఎం చెన్నయ్య మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.



చంచల్‌గూడ జైలును సందర్శించిన ట్రెయినీ ఐపీఎస్‌లు

జైళ్లను సందర్శించిన ట్రెయినీ ఐపీఎస్‌లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 33 మంది ట్రెయినీ ఐపీఎస్‌లు మంగళవారం చంచల్‌గూడ, చర్లపల్లి కేంద్ర కారాగారాలను సందర్శించారు. పరిపాలన, జైళ్లలో భద్రత, సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, పీ సాయిబాబా, శ్రీనివాస్‌రావు, వెంకటేశం పాల్గొన్నారు.

చంచల్‌గూడ జైలును సందర్శించిన ఢిల్లీ బృందం

ఢిల్లీ నుంచి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధి బృందం మంగళవారం చంచల్‌గూడ జైలును సందర్శించింది. ఖైదీల సంక్షేమం కోసం అమలుచేస్తున్న కార్యక్రమాలను పరిశీలించింది. బృందంలో న్యూఢిల్లీలోని లేడీశ్రీరాం కాలేజ్ ఎండీ వర్తికనంద ఉన్నారు.

జైళ్లశాఖ డీజీతో తమిళనాడు పౌరసరఫరాల ఏడీజీ భేటీ

తమిళనాడు పౌరసరఫరాలశాఖ అదనపు డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ అధికారి ప్రతీప్ వీ పిలిప్ మంగళవారం జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌తో సమావేశమయ్యారు. జైళ్లశాఖలో అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఖైదీల భోజనంపై చర్చించారు. చంచల్‌గూడలో ఖైదీల భోజన ఏర్పాట్లను ప్రశంసించారు.

హైదరాబాద్.. లాజవాబ్!

మొదటిపేజీ తరువాయి...

ఇండియా లీడర్‌షిప్ ఫోరం సదస్సు ఈనెల 19 నుంచి 22 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌లో జరుగుతుంది. మూడు సదస్సులు మంత్రి కేటీఆర్ సారథ్యంలోనివే.

ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధుల రాక: మైనింగ్ టుడే సదస్సుకు ఇటలీ, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. 19 నుంచి జరిగే వరల్డ్ ఐటీ కాంగ్రెస్,నాస్కాం ఇండియా లీడర్‌షిప్ ఫోరం సదస్సులో ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపు 30 దేశాల నుంచి రెండువేల మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో 150 మంది ప్రపంచ ప్రభావశీలురైన ప్రముఖులు.. మొత్తం 50 సెషన్స్‌లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో 50 పైగా సాంకేతిక ప్రదర్శనలు జరుగనున్నాయి. 22 నుంచి జరిగే బయో ఏషియా సదస్సులో 50 దేశాల నుంచి 800 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మూడు సదస్సులకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమివ్వడమే కాకుండా భాగస్వామ్యం పంచుకొంటున్నది.

ఎందుకీ తొందరపాటు?

- అనర్థదాయకంగా మారుతున్న ఆవేశం
- ఆగి.. ఆలోచిస్తే మరణాలకు అడ్డుకట్ట
- మనిషి వివేకాన్ని చంపేస్తున్నక్షణికావేశం.. అసహనం.. మానసిక ఒత్తిడి
- కలకలం రేపుతున్న వరుస ఘటనలు



హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

ఏ సమస్యకైనా పరిష్కారం కనిపించకపోతే మరణమే శరణ్యమా? ఆశలు.. అవసరాలు.. ఆర్థిక ఇబ్బందులు.. పరువు ప్రతిష్ఠలు.. అసూయ, ఈర్ష్య, ద్వేషం.. కారణమేదైనా కానీ.. మనిషిని మనిషి చంపడమో.. లేక చావడమో.. మాత్రమే శాశ్వత పరిష్కారమా? ఇటీవలికాలంలో రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యంత అమానవీయ ఘటనలు.. సమాజంలో పెచ్చుమీరుతున్న విపరీత ధోరణులకు అద్దం పడుతున్నాయి. కారణం చిన్నదైనా.. పెద్దదైనా.. క్షణికావేశంలో చావును కోరితెచ్చుకొంటున్నారు. తాజాగా మంగళవారం ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ అనే పాలవ్యాపారి తన భార్య మానస (21), కూతుళ్లు గీత (3), దివ్య (ఆరు నెలలు)తో కలిసి కీసర మండలం పెద్దమ్మ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపింది. రెండురోజుల క్రితమే హైదరాబాద్ జిల్లెలగూడలో హరీందర్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లల గొంతు పిసికి హత్య చేసిన ఘటన మరువకముందే ఘట్‌కేసర్ ఘటన చర్చనీయాంశమైంది. క్షణికావేశంలో హత్యలు జరుగుతుంటే.. మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు జరుగుతున్నాయని మానసిక వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు.

చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు

ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే ఎంతో భవిష్యత్ ఉన్న యువత తీవ్రమైన ఒత్తిడికి గురవుతు న్నది. ఆహారపు అలవాట్లు మారాయి. నిద్ర సమయాల్లో మార్పు అనివార్యమైంది. ఫేస్‌బుక్‌లు, టీవీ చానెళ్లు, ఇతర సామాజిక మాధ్యమాలు జీవితాలను శాసిస్తున్నాయి. వ్యక్తులు, కుటుంబాల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు సైతం టీవీ తెరలపై విశృంఖలంగా కనిపించి మనసులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ ఒకవిధంగా నేరప్రవృత్తికి కారణమవుతున్నాయి. దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య నమ్మకం, ప్రేమలు తగ్గి, అనుమానాలు పెంచుకోవడం.. విపరీత ధోరణికి బీజం వేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బాధితులకు 'భరోసా' ఇస్తున్నాం



కుటుంబ కలహాలు, ఇతర చిన్నచిన్న కారణాలతో కొందరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి వారికి మా పోలీస్‌శాఖ తరఫున భరోసా సెంటర్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ప్రతి వారం నాలుగైదు ఈ తరహా కేసులు ఉంటున్నాయి. వాళ్ల సమస్యను పూర్తిగా తెలుసుకొని సరైన కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చాలావరకు జంటల్లో మార్పు వస్తున్నది. ఒకసారి వచ్చిన వాళ్లు తరువాత ఎలా ఉంటున్నారన్న దానిపైనా మేం ఫాలోఅప్ చేస్తున్నాం. హైదరాబాద్ తరహాలో జిల్లాల్లోనూ త్వరలోనే భరోసా సెంటర్లు అందుబాటులోకి తెస్తాం.

-కవిత, ఏసీపీ, భరోసా, షి టీమ్స్ ఇంచార్జి

విపరీత ఆలోచనలే కారణం



జీవితంపై కొందరికి హై ఎక్స్‌పెక్టేషన్ ఉంటున్నాయి. అందుకు ఆర్థిక పరిస్థితి, శక్తి సరిపోకున్నా.. చుట్టుపక్కల వాళ్లతో పోలిక చేసుకుని విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. చేస్తున్న పనులకు, వచ్చే ఫలితాల మధ్య వ్యత్యాసం ఉండటంతో నిరాశ పెరిగి, తీవ్రమైన ఒత్తిడికి లోనౌతారు. అలాంటి సమయంలో ఆత్మహత్య లేదా హత్యలకు పాల్పడుతున్నారు. చేస్తున్న పనిలోనే ఆనందం వెతుక్కోవడం అలవాటు చేసుకుంటే ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

- చెన్నోజు వీరేందర్, సైకాలజిస్ట్

గత పదిరోజుల్లో విషాద ఘటనలు..

- ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భార్య, ఇద్దరు పిల్లలను భర్త గొంతు పిసికి చంపాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఏదైనా పని చేయాలని కోరినందుకు భార్య జ్యోతి (32)ని హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో హరీందర్ అనే వ్యక్తి హతమార్చాడు. తాను జైలుకి వెళ్తే పిల్లలు అనాథలవుతారన్న ఆందోళనతో ఇద్దరు పిల్లలు అభితేజ్ (6), సహస్ర(4)ను సైతం కిరాతకంగా చంపాడు.
- జనవరి 31న ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్‌కు వచ్చిన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజానగర్ తండాకు చెందిన నేనావత్ అనూష (25)ను నాగర్‌కర్నూల్ జిల్లా కిష్టరాంపల్లి తండాకు చెందిన మోతీలాల్ బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. ఇప్పటికే మోతీలాల్‌తో అనూషకు నిశ్చితార్థం అయింది. అయితే, ఆమెపై అనుమానం పెంచుకొన్న మోతీలాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
- జనవరి 31న గుర్తుతెలియని ఒక గర్భిణిని కడుపులోని 8నెలల మగశిశువుతో సహా దారుణంగా హత్యచేసి ముక్కలుగా కోసి, గోనెసంచిలో కట్టి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండకు వెళ్లే దారిలో పడేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
- తల్లి సెల్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన విద్యార్థి లాల్‌రౌత్ మావియా(18) హైదరాబాద్‌లోని కార్ఖానా వాసవీనగర్‌లో ఆదివారం రాత్రి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
- ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్‌లోని చిలుకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ కేశవనగర్ కాలనీకి చెందిన సీహెచ్ విజయ్‌కుమార్, అరుణ దంపతుల పదో తరగతి చదువుకొంటున్న కుమారుడు అజయ్ (15) ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి మానసిక ఒత్తిడే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.
- మద్యం తాగడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని కిశోర్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లోని అన్నోజీగూడ రాజీవ్‌గృహకల్పకు చెందిన కిశోర్ మద్యం తాగడానికి తండ్రిని డబ్బులు అడిగాడు, ఇవ్వకపోవడంతో ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పురపాలకశాఖ బడ్జెట్ 17 వేల కోట్లు!

- ప్రభుత్వానికి ప్రతిపాదనల సమర్పణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సంబంధించి పురపాలకశాఖ తన ప్రతిపాదనలను సిద్ధంచేసింది. ఆ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు 2018-19 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.17 వేల కోట్ల ప్రతిపాదనలను రూపొందించినట్టు సమాచారం. హైదరాబాద్ చుట్టుపక్కల ఇంటింటికీ తాగునీరందించేందుకు పలుచోట్ల రిజర్వాయర్లు సిద్ధంకాగా, మిగిలినవాటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జలమండలి సుమారు రూ. 2,915 కోట్లకు సంబంధించిన అంచనాలను సిద్ధంచేసింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ (తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల ఆర్థిక సేవల విభాగం) 2,677కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది.

రహదారులకు రూ.1000 కోట్లు

హైదరాబాద్‌లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. పలు ప్రాంతాల్లో వైట్‌టాప్ రోడ్లుగా తీర్చిదిద్దుతున్నది. ఇందుకు సంబంధించి పనుల్లో మరింత వేగం పెరుగాలన్నది మంత్రి కేటీఆర్ ఆలోచన. ఇందుకోసం ప్రభుత్వం హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్)ను ఏర్పాటుచేసింది. నగర రోడ్లను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధిచేసేందుకు రూ.వెయ్యి కోట్లు వరకు అంచనావేసిన హెచ్ఆర్డీసీఎల్ ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించింది. మూసీనది పరీవాహక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్ది, హరితమయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.500 కోట్లు దాకా ఖర్చయ్యే అవకాశమున్నదని తెలుస్తున్నది. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులకు సీడీఎంఏ దాదాపు రూ.4300 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తమశాఖకు రూ.866 కోట్లు అవసరమని ప్రజారోగ్య విభాగం ప్రతిపాదనలను రూపొందించింది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే, అనేక రెట్లు మెరుగైన భాగ్యనగరాన్ని తీర్చిదిద్దేందుకు రూ.1650 కోట్లు అవసరం అవుతుందని జీహెచ్ఎంసీ అంచనాలు వేసింది. హెచ్ఎండీఏ రూ.165 కోట్లు, హెచ్ఎంఆర్ఎల్ రూ.735 కోట్లు, వైటీడీఏ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ) రూ.890 కోట్లు, వీటీడీఏ (వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ) రూ.100 కోట్ల వరకు బడ్జెట్ అంచనాలను తయారుచేశాయి. ఇతర అన్ని విభాగాలనూ కలుపుకొని పురపాలకశాఖ దాదాపు రూ.17 వేలకోట్ల బడ్జెట్ ప్రతిపాదనల్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించిందని సమాచారం.

రెగ్యులర్ కోర్టుల్లా రెవెన్యూ కోర్టులు

గ్రామాలకు వెళ్తేనే మంచి ఫలితాలు

రెవెన్యూ కోర్టులను బలోపేతం చేయాలి

భూవివాదాల పరిష్కారంపై న్యాయనిపుణులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భూవివాదాలకు పూర్తిస్థాయిలో చెక్‌పెడుతున్న రాష్ట్రప్రభుత్వం న్యాయవివాదాల్లో ఉన్నవాటి పరిష్కారానికి రెవెన్యూ కోర్టులను బలోపేతంచేస్తూ, వాటిని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. రైతులు అధికారుల చుట్టూ తిరుగాల్సిన పనిలేకుండా జిల్లాకు ఒకటే రెవెన్యూ కోర్టు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇలా ఏర్పాటుచేసిన రెవెన్యూ కోర్టులు, వచ్చిన ఫిర్యాదులపై గ్రామాల్లోనే విచారిస్తే మంచి ఫలితాలు వస్తాయని న్యాయనిపుణులు అంటున్నారు. తహసీల్దార్ కోర్టుకు వచ్చే కేసుల్లో 50% కేసులు గ్రామంలో విచారించాలని, ఆర్డీవో కోర్టుకు వచ్చే కేసుల్లో 25% గ్రామాల్లో నిర్వహించాలని ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. జిల్లాకు ఒకటే రెవెన్యూ కోర్టు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ కోర్టులు 50% కేసులను గ్రామాల్లో ప్రజల మధ్య విచారిస్తే మంచి తీర్పులు ఇవ్వగలుగుతారని, ప్రజలకు న్యాయం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1999-2001 మధ్యలో వరంగల్ జిల్లా జడ్జిగా విధులు నిర్వహించిన దివంగత ఎంఈఎన్ పాత్రుడు గ్రామాలకు వెళ్లి, ప్రజల మధ్య కోర్టులు నిర్వహించి సమస్యలను పరిష్కరించారు. ఈ పద్ధతిపాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని న్యాయనిపుణులు సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రెవెన్యూ ట్రిబ్యునల్ లేక ఏండ్ల తరబడి కేసుల పెండింగ్

రాష్ట్రస్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్ లేక ఏండ్ల తరబడి కేసులు న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉంటున్నాయి. 2003-04లో అప్పటి ప్రభుత్వం సర్వే చేయిస్తే ఒక్క హైకోర్టులోనే అసైన్డ్ భూమి సమస్యలపై ఐదువేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తేలిందని న్యాయ నిపుణుడొకరు తెలిపారు. 2004లో డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్‌లో రెండువేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

వివిధ స్థాయిల్లో 700 రెవెన్యూ కోర్టులు

రాష్ట్రంలో భూవివాదాలు పరిష్కరించేందుకు తహసీల్దారు కోర్టులు మొదలు.. రెవెన్యూశాఖ మంత్రి నిర్వహించే కోర్టులు దాదాపు 700 ఉన్నాయి. అయితే, ఏ కేసు ఏ కోర్టుకు వెళ్లాలనే విషయంలో అవగాహన ఉండటంలేదు. వివాదం రాగానే బాధితులు తహసీల్దార్ల వద్దకు వెళ్లకుండా పోలీస్‌స్టేషన్లకు వెళుతున్నారని 2005-06లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ప్రతి తహసీల్దార్ కోర్టులో 100-150 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కమిటీ పేర్కొన్నది. తహసీల్దార్లు, ఆర్డీవోలు ప్రతి శనివారమే మాత్రమే కోర్టు నిర్వహిస్తుండటంతో కుప్పలు తెప్పలుగా కేసులు పేరుకుపోతున్నాయి. కొంతమందికి రెవెన్యూ కోర్టులు నడిపే విధానంపై, తీర్పులు ఇచ్చే విధానంపై అవగాహన లేదని, వారికి తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందని గతంలో కొన్ని తీర్పుల్లో హైకోర్టు చెప్పిందని నల్సార్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మేక సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

సీసీ రోడ్ల ప్రతిపాదనలు పంపాలి

- మిగిలిపోయిన పనులను పూర్తిచేయాలి
- వనపర్తి నుంచి మంత్రి జూపల్లి సమీక్ష



వనపర్తి కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు వెంటనే పంపించాలని, అనుమతించిన పనులు వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఈ ఏడాది రూ.257.78 కోట్ల విలువైన 6,834 సీసీ రోడ్ల పనులకు అనుమతులు ఇచ్చామని, వాటిని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు. ఇప్పటివరకు 12 జిల్లాల ప్రతిపాదనలు అందలేదని, రెండు, మూడురోజుల్లో అందజేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణం, ఉపాధి పనులపై మంత్రి జూపల్లి మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ నుంచి 30 జిల్లాల డీఆర్డీవోలు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సచివాలయం నుంచి కమిషనర్ నీతూప్రసాద్, పంచాయతీరాజ్ ఈఎన్సీ ఎం సత్యనారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీర్ తిరుపతిరెడ్డి తదితరులు హాజరయ్యారు. గత ఏడాది మంజూరై మిగిలిన రూ.199 కోట్ల విలువైన ఐదువేల పనులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్లు వేస్తే రోడ్డుకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలన్నారు. ఉపాధికూలీల వేతనాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నప్పటికీ.. సస్పెండ్, రిజెక్టెడ్ ఖాతాల వల్ల కొందరికి అందడంలేదని జూపల్లి చెప్పారు. నెలాఖరులోగా అందరికీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మార్చిలోగా ఉపాధి పనుల్లో లక్ష్యాలను పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు.

తొమ్మిదో షెడ్యూల్‌లో కోటా పెంపును చేర్చాలి

మొదటిపేజీ తరువాయి...

ఆంధ్రప్రదేశ్‌లోని జనాభా లెక్కల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మార్పు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు కమిషన్లను ఏర్పాటుచేసి, వారి స్థితిగతులు, జనాభాపై సవివరమైన నివేదిక తెప్పించుకొని రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసిందని చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన ఆ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రానికి పంపించారని వివరించారు. ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరపడలేదన్న అంబేద్కర్ వాక్కులను రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగంలో ప్రస్తావించారని గుర్తుచేసిన వినోద్.. సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం 62% రిజర్వేషన్లకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని తెలిపారు. వాటిని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్లాక గ్రామాల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని ఆయన వివరించారు. తమిళనాడు రాష్ట్రం 1993లో రిజర్వేషన్ల పెంపును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ తీర్మానం చేసి పంపిస్తే ఆమోదించిన విషయాన్ని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. అంతకుముందే 1992లో ఇందిరాసహానీ తీర్పు ఉన్నా.. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సమాధానం ఇచ్చే సమయంలో ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరారు.

రైతు ఆదాయం రెట్టింపునకు కార్యాచరణేది?

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపుచేస్తామని ప్రధాని చెప్పారని, కానీ సంబంధించిన కార్యాచరణను ఎక్కడా వివరించలేదని టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ అన్నారు. ఇది మంచి కార్యక్రమమే అయినా సరైన ప్రణాళిక లేదన్నారు. తెలంగాణలో రైతులకోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. రైతు రుణాలను మాఫీ చేశారని, రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున, రెండు పంట సీజన్లకు మొత్తం ఎనిమిది వేలు పెట్టుబడి సాయంగా అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వం చిన్న నీటిపారుదల వ్యవస్థను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయను రూ.35వేల కోట్లతో చేపట్టిందన్నారు. తెలంగాణలోని చిన్న నీటిపారుదల వ్యవస్థను ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేశారని ఆయన తెలిపారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ మొదలుపెట్టాక భూగర్భ జల మట్టాలు పెరిగాయని పరీక్షల్లో తేలిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై భారీ నీటిపారుదల ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నదని వివరించారు. గోదావరిపై కాళేశ్వరం, కృష్ణానదిపై పాలమూరు ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆర్థిక సాయమందించాలని అభ్యర్థించిన విషయాన్ని ప్రస్తావించారు. 99 ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తామని చెప్పారని, కానీ, బడ్జెట్‌లో ఎక్కడా నిధులను కేటాయించలేదన్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయడంలేదని, ఈ బడ్జెట్‌లో అయినా కేటాయింపులు చేయాలని కోరారు. జన ఔషధి పథకం అవుట్‌లెట్లు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అమలుకావడంలేదన్నారు. జన ఔషధిలో దొరికే మందులు డాక్టర్లు రాయడంలేదని, దీంతో పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

మోదీకేర్ అమలుపై స్పష్టతేది?

మోదీ కేర్ పేరుతో ప్రకటించిన వైద్యబీమాపై స్పష్టత లేదని ఎంపీ వినోద్ అన్నారు. ఈ పథకాన్ని ఎలా అమలుచేస్తారో అర్థం చేసుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వీటిలో కొత్తతరం టీచర్లు చేరడానికి అనాసక్తి కనపరుస్తున్నారని, ఇలాగే సాగితే భవిష్యత్‌లో నవోదయ విద్యాలయాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

కలెక్టరేట్ నిర్మాణం నిలిపివేతకు హైకోర్టు 'నో'

- ఒకేచోట నిర్మిస్తే తప్పేమిటని ప్రశ్న

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొత్తగా నిర్మిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్) నిర్మాణపనులను నిలిపివేయాలన్న అభ్యర్థనను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజల సౌకర్యార్థం అన్ని కార్యాలయాలను ఒకేచోట నిర్మించడాన్ని తప్పుపట్టలేమని న్యాయస్థానం పేర్కొన్నది. నిర్మాణ పనులపై స్టే విధించడానికి నిరాకరించింది. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలను సవాల్‌చేస్తూ హైకోర్టులో ఓ సంస్థ వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రస్తుత భవనాన్ని కూల్చివేసి, కొత్తస్థలంలో ఈ పనులు చేపడతున్నారని పిటిషనర్ సంస్థ తెలిపింది. ప్రస్తుత భవనాన్ని కూల్చివేయబోమని, ఇతర అవసరాల కోసం వినియోగిస్తామని సర్కారు తరఫున అదనపు ఏజీ వివరించారు.

బాల్యవివాహ బాధితుల కోసం ఏం చేస్తున్నారు?

బాల్యవివాహాల బాధితుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను వివరించాలని మంగళవారం ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాల్యవివాహ బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం ఏమీచేయడం లేదని, స్వయంఉపాధి శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించేలా ఆదేశించాలని బీ మహిలతతోపాటు 10 మంది బాధిత యువతులు హైకోర్టుకు లేఖ రాశారు.

మేమెలా జోక్యం చేసుకుంటాం?

హైదరాబాద్ నగర భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం నీటి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం తలపెడితే తాము అందులో జోక్యం చేసుకోలేమని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. నగరశివార్లలో నిర్మించతలపెట్టిన కేశవాపూర్ తాగునీటి రిజర్వాయర్ నిర్మాణంపై రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ డీ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. పది టీఎంసీల నీటినిల్వ కోసం రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, నగరానికి తాగునీటి రిజర్వాయర్ల అవసరం ప్రస్తుతానికి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ డీ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. భవిష్యత్తు అవసరాల కోసమే నిర్మాణం చేస్తున్నామని, జనాభా పెరుగుదలతో రిజర్వాయర్ల పెంపు ఆవశ్యకత ఉన్నదని వివరించారు. ఏజీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.

చెట్ల నరికివేతపై తీసుకున్న చర్యలు వివరించండి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణపనుల నిమిత్తం అటవీ ప్రాంతంలో నరికివేసిన చెట్లకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన చర్యలను వివరించాలని ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ప్రాజెక్టు పనుల పేరిట రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం మలక్‌పేట గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా చెట్లను నరికివేశారంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నల్లగొండలో ఈ నెల 4న నిర్వహించిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాపసభలో కొంత మంది నాయకులు పోలీస్ వ్యవస్థను కించపరిచేవిధంగా మాట్లాడటాన్ని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండించింది. నాయకులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.



మంగళవారం బేగంపేటలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరిస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ రాజమౌళిచారి, ఎస్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సహాయ కార్యదర్శి దుగ్గు రఘు, కోశాధికారి ఎన్ శ్రీనివాస్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు అనుముల గంగాధర్ తదితరులు

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ డైరీ ఆవిష్కరణ

ఖైరతాబాద్: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నూతన సంవత్సర డైరీని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. బేగంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ రాజమౌళిచారి, ఎస్ విజయ్‌కుమార్‌రెడ్డితోపాటు, ఉపాధ్యక్షుడు ఈ జనార్దన్ రెడ్డి, సహాయ కార్యదర్శి దుగ్గు రఘు, కోశాధికారి ఎన్ శ్రీనివాస్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు అనుముల గంగాధర్, సీ హరిప్రసాద్, కంబాలపల్లి కృష్ణ, పీ అనిల్‌కుమార్, నరేందర్ జీ పద్మశాలి, ఏ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్లకు బాధ్యతలపై పునరాలోచించాలి

- రిజిస్ట్రేషన్‌శాఖ ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలను అప్పగించాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని రిజిస్ట్రేషన్‌శాఖ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. వివిధ రకాల బాధ్యతలతో సతమతమయ్యే తహసీల్దార్లకు అత్యంత క్లిష్టమైన రిజిస్ట్రేషన్ పనులను అప్పగించడం వల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఉద్యోగ సంఘాల నాయకులు గోన విష్ణువర్ధన్ రావు, స్థితప్రజ్ఞ, సామల సహదేవ్, ప్రణయ్‌కుమార్, ముజీబ్, సిరాజ్ ఉన్నారు.


మంత్రి జోగురామన్నకు అటవీశాఖ ఉద్యోగుల వినతి

అటవీశాఖలో ఉద్యోగుల బదిలీలకు వెంటనే అనుమతినివ్వాలని అటవీశాఖ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగురామన్నకు వినతిపత్రం సమర్పించారు. సంఘం అధ్యక్షుడు నాగేంద్రబాబు తదితరులు ఉన్నారు.

పురుషోత్తంరెడ్డిపై ఎల్‌వోసీ జారీచేయండి

బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు ఏసీబీ లేఖ

విదేశాలకు పారిపోకుండా చూడాలంటూ వినతి



పురుషోత్తంరెడ్డి (ఫైల్)

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో సస్పెండ్ అయిన హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి విదేశాలకు పారిపోకుండా ఏసీబీ అప్రమత్తమైంది. విమానాశ్రయాల్లో అతడ్ని గుర్తించి పట్టుకునేందుకు లుక్‌ఔట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీచేయాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆధీనంలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు మంగళవారం ఏసీబీ లేఖరాసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ పురుషోత్తంరెడ్డిపై కేసు నమోదైందని, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సెర్చ్‌వారెంట్ జారీచేసిందని లేఖలో వివరించింది. కేసు నమోదైన సమయం నుంచి అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడని పేర్కొన్నది. అతడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్‌ఔట్ సర్క్యులర్ జారీచేసి, దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులపై నిఘాపెట్టాలని ఏసీబీ అధికారులు కోరారు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు..: పరారీలో ఉన్న పురుషోత్తంరెడ్డిని పట్టుకునేందుకు ఏసీబీకి చెందిన ఐదు బృందాలు గాలిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా పలు ప్రాంతాలకు వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడి ఆస్తుల వివరాలు సేకరించారు. ఈ క్రమంలో శామీర్‌పేట, వనస్థలిపురం, మంచిరేవుల, జూబ్లీహిల్స్‌లలో సోదాలు చేశారు. పురుషోత్తంరెడ్డి, అతడి బంధువులకు సంబంధించిన బ్యాంకులాకర్లను మంగళవారం పరిశీలించాల్సి ఉండగా, కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది. పురుషోత్తంరెడ్డి అల్లుడు నిరూప్‌రెడ్డి, కూతురు విదితారెడ్డికి సంబంధించిన బ్యాంకు లాకర్లను బుధవారం పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు.

కోర్టును ఆశ్రయించిన బంధువులు:

ఏసీబీ అధికారులు సోదాల పేరుతో వేధిస్తున్నారని పేర్కొంటూ పురుషోత్తంరెడ్డి అల్లుడు నిరూప్‌రెడ్డి, బావమరిది శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. పురుషోత్తంరెడ్డిపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు సహకరించాలని పేర్కొన్నది. అదే విధంగా ఏసీబీ కేసులను పరిశీలించే కోర్టులను ఆశ్రయించాలని సూచించింది.

పచ్చిరొట్ట సబ్సిడీ విత్తన ప్రణాళిక రెట్టింపు



మంగళవారం సచివాలయంలో ఆయిల్‌ఫెడ్ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి

- వానకాలంలో 7.50 లక్షల క్వింటాళ్లు, యాసంగిలో 4.50 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల పంపిణీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే వానకాలం, యాసంగి పంట సీజన్లకు పచ్చిరొట్ట సబ్సిడీ విత్తన ప్రణాళికను వ్యవసాయశాఖ రెట్టింపు చేసింది. గతేడాది 45 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాల పంపిణీకి ప్రణాళిక రూపొందించుకోగా.. వచ్చే సీజన్‌లో లక్ష క్వింటాళ్లతో ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో రాబోయే పంటల సీజన్లకు రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. వానకాలం, యాసంగి పంటల సీజన్లకు గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 లక్షల క్వింటాళ్లు అధికంగా 12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించనున్నారు. ఇందులో వానకాలం 7.50 లక్షల క్వింటాళ్లు, యాసంగిలో 4.50 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయనున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జనుము 15 వేల నుంచి 31 వేల క్వింటాళ్లకు, పిల్లిపెసర 4 వేల నుంచి 10 వేల క్వింటాళ్లకు పెంచాలని వ్యవసాయశాఖ తీర్మానించింది. ప్రధానంగా జొన్నపంట విత్తన ప్రణాళిక గతేడాది 5,300 క్వింటాళ్లు ఉండగా, దాన్ని ఈ ఏడాది 13 వేల క్వింటాళ్లకు పెంచింది. సోయా విత్తన ప్రణాళికను గతేడాది కంటే 30 వేల క్వింటాళ్ల మేరకు పెంచి, 2 లక్షల క్వింటాళ్లుగా నిర్ణయించింది. వానకాలం, యాసంగిలో పంపిణీకి టెండర్ల ద్వారా విత్తనాలను సేకరించనున్నారు. వీటిలో ఎక్కువశాతం పచ్చిరొట్ట, సోయాబీన్ విత్తనాలే ఉన్నాయి. ప్రభుత్వం వచ్చే వానకాలం నుంచి వ్యవసాయానికి పెట్టుబడి ముందస్తు పథకం కింద ఎకరానికి రూ.4000 సాయం అందిస్తున్నందున పంటల విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.

10 కోట్లతో ఆయిల్‌పాం విస్తీర్ణం పెంపు

రాష్ట్రంలో ఆయిల్‌పాం తోటల విస్తీర్ణం పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి చెప్పారు. మంగళవారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ 9వ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో ప్రస్తుతం సాగుచేస్తున్న ఆయిల్‌పాం విస్తీర్ణాన్ని 17 వేల హెక్టార్ల నుంచి 21 వేల హెక్టార్లకు పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. పామాయిల్ తోటల పెంపకంలో అత్యాధునిక యాంత్రీకరణతోపాటు చాప్ కట్టర్, పంట కోత పరికరాలు సబ్సిడీపై అందించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని పార్థసారథి తెలిపారు. అప్పారావుపేటలో పామాయిల్ కెర్నల్స్ నుంచి నూనె వేరుచేయడానికి రూ.9.8 కోట్లతో ప్రత్యేక మిషనరీ ఏర్పాటుచేస్తున్నామన్నారు. లక్ష్యం సాధించే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకుసాగాలని అధికారులకు ఆయన సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, కార్యదర్శి ఎం వీరభద్రయ్య, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ జీ లక్ష్మీబాయి, డిప్యూటీ సెక్రటరీ ఎల్ సరితారాణి, వ్యవసాయ, ఉద్యానశాఖలతోపాటు ఆయిల్‌ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.

సెన్సెక్స్	నిఫ్టీ
34,196	10,498
↓ 561	↓ 168

ముడి చమురు (బ్రెంట్) ↓ 67.09 డాలర్లు

బంగారం ధరలు

న్యూఢిల్లీ (రూ.లలో)	
24 క్యారెట్లు	31,600
22 క్యారెట్లు	31,450
వెండి (కిలో)	40,000

విదేశీ మారకం

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
అమెరికా డాలర్	58.593	67.94
బహ్రెయిన్ దినార్	158.68	181.85
కువైట్ దినార్	177.66	221.17
సౌదీ రియాల్	15.58	18.47
యూఏఈ దిర్హామ్	15.95	18.64

చికెన్ ధరలు

(రూ.లలో)	
ఫారం ధర	66.00
రిటైల్ లైవ్	88.00
డ్రెస్డ్	128.00
స్కిన్‌లెస్	145.00

నెక్ (వంద గుడ్లకు)

(రూ.లలో)	
హైదరాబాద్	345-00
రంగారెడ్డి	345-00
మెదక్	345-00
కరీంనగర్	347-00
వరంగల్	347-00
రిటైల్ ప్రైస్	4-05

అన్నీ షాక్ మార్కెట్లే!

ప్రపంచ స్టాక్ మార్కెట్లపై అమెరికా ప్రభావం.. డౌజోన్స్ 1,175 పాయింట్లు పతనం

సెన్సెక్స్ 561, నిఫ్టీ 168 పాయింట్లు క్షీణత.. ఇంట్రా-డేలో 1,275, నిఫ్టీ 390 పాయింట్ల నష్టాలు

ఇతర ఆసియా, ఐరోపా మార్కెట్లూ కుదేలు

వాల్‌స్ట్రీట్ టు దలాల్‌స్ట్రీట్

స్టాక్ మార్కెట్లన్నీ.. మంగళవారం షాక్ మార్కెట్లుగా మారాయి. వాల్‌స్ట్రీట్ నుంచి దలాల్‌స్ట్రీట్ వరకు అన్నీ నేలచూపులే చూశాయి. అమెరికా సూచీల దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడిపోయాయి మరి. ఆసియా, ఐరోపా మార్కెట్లన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. కీలక మార్కెట్లలో జపాన్ సూచీ 4.73 శాతం పడిపోగా, హాంకాంగ్ సూచీ 5.12 శాతం, షాంఘై సూచీ 3.35 శాతం మేర దిగజారాయి. దక్షిణ కొరియా 1.5 శాతం, తైవాన్ 5 శాతం, మనీలా 1.1 శాతం పతనమయ్యాయి. బ్యాంకాక్ 2.4 శాతం క్షీణించగా, ఇండోనేషియా, మలేషియా సూచీలు కూడా పడిపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన జర్మనీ డీఏఎక్స్ 1.97 శాతం, ఫ్రాన్స్ సీఏసీ 1.75 శాతం, బ్రిటన్ ఎఫ్‌టీఎస్ఈ 1.73 శాతం వరకు కోల్పోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు.. ప్రపంచ కుబేరుల సంపదకు గండికొట్టాయి. డౌజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్‌పిల్లో సోమవారం పతనం వారెన్ బఫెట్ సహా ప్రముఖుల మార్కెట్ సంపదను ఆవిరి చేశాయి. ప్రపంచంలోని 500 మంది సంపన్నుల పెట్టుబడుల విలువ ఒక్కరోజే 114 బిలియన్ డాలర్లు (రూ.7.5 లక్షల కోట్లు) హరించుకుపోయింది. ఇందులో బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ ఒక్కరికే రూ.32,000 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రపంచ ధనవంతుల్లో మూడో స్థానంలో ఉన్న బఫెట్.. వెల్స్ ఫార్గో అండ్ కో సంస్థలో అతిపెద్ద వాటాదారు. ఈ సంస్థ షేర్ విలువ ఎస్‌అండ్‌పి 500లో 9.2 శాతం మేర నష్టపోయింది. దీంతో బఫెట్ సంపద 24 గంటల్లో 5.1 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. ఫలితంగా ఒక్కరోజులోనే బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయిన 18 బిలియనీర్లలో బఫెట్ కూడా ఉన్నట్లు బ్లూంబర్గ్ తెలియజేసింది. ఇక బఫెట్ తర్వాత అత్యధికంగా నష్టపోయిన కార్పొరేట్లలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ నిలిచారు. ఈయన సంపద రూ.23,000 కోట్లు మాయమైపోయింది. అలాగే ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద సైతం రూ.21,000 కోట్లు కనుమరుగైంది. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ అధ్యక్షుడు సెర్గీ బ్రిన్, సీఈవో లారీపేజ్ రూ.15,000 కోట్ల చొప్పున నష్టపోయారు. డౌజోన్స్ సోమవారం 1,175 పాయింట్లు పడిపోగా, గత వారం శుక్రవారం ట్రేడింగ్‌లో మరో వెయ్యి పాయింట్లకుపైగా దిగజారింది. దీంతో నాడు ఈ 500 మంది కుబేరుల సంపద 68.5 (రూ.4.5 లక్షల కోట్లు) బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది.


కుబేరుల సంపదకు భారీ చిల్లు



లారీపేజ్, సెర్గీ బ్రిన్
అల్ఫాబెట్
రూ.30,000 కోట్లు



వారెన్ బఫెట్
బెర్క్‌షైర్ హాథ్‌వే
రూ.32,000 కోట్లు



మార్క్ జూకర్‌బర్గ్
ఫేస్‌బుక్
రూ.23,000 కోట్లు



జెఫ్ బెజోస్
అమెజాన్
రూ.21,000 కోట్లు

డౌజోన్స్: 1175.21 | **నాస్‌డాక్: 273.42** | **ఎస్‌అండ్‌పీ: 113.19**

రెండు రోజుల్లో ప్రపంచంలోని 500 మంది సంపన్నుల పెట్టుబడుల విలువ రూ.12 లక్షల కోట్లు హరించుకుపోయింది

ముంబై, ఫిబ్రవరి 6:



అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం.. ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చింది. వాల్‌స్ట్రీట్‌లో మొదలైన నష్టాలు.. దలాల్‌స్ట్రీట్ వరకు కొనసాగాయి. అగ్రరాజ్య సూచీలు సృష్టించిన అలజడి.. మంగళవారం ఆసియా, ఐరోపా మార్కెట్లను కుదిపేసింది. వరుస నష్టాల్లో కొనసాగుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లకైతే శరాఘాతమైంది. ఉదయం ఆరంభం నుంచే భీకర నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. లక్షల కోట్ల మదుపరుల సంపదను చేజార్చుకున్నాయి. నిజానికి బడ్జెట్‌కు ముందు రికార్డు స్థాయి లాభాలతో ఆకట్టుకున్న దేశీయ మార్కెట్లు.. ఆ తర్వాత మాత్రం భారీ నష్టాలతో భయపెడుతూ వస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 1,276.30 పాయింట్లు పతనమవగా, నిఫ్టీ 390 పాయింట్లు క్షీణించింది. అయితే సమయం గడుస్తున్నకొద్దీ ఈ నష్టాల నుంచి సూచీలు కోలుకోవడంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే 561.22 పాయింట్ల నష్టంతో 34,195.94 వద్ద సెన్సెక్స్ స్థిరపడగా, నిఫ్టీ 168.30 పాయింట్లు కోల్పోయి 10,498.25 వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, ఉద్యోగుల భారీ వేతనాలతో ఖజానాపై పెరుగుతున్న భారం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు సోమవారం వాల్‌స్ట్రీట్‌లో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా డౌజోన్స్ ఏకంగా 1,175.21 పాయింట్లు పడిపోగా, నాస్‌డాక్ 273.42 పాయింట్లు, ఎస్‌అండ్‌పీ 113.19 పాయింట్లు మేర క్షీణించాయి. డోజోన్స్ రెండు రోజుల్లో 2,200 పాయింట్లు కోల్పోయింది. ఈ ప్రభావం ఐరోపా మార్కెట్లపై, ఆసియా మార్కెట్లపై తీవ్రంగా కనిపించడంతోనే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకుతోడు దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను, బుధవారం నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్షలూ మంగళవారం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. దీంతో ఒక్కసారిగా మదుపరులు అమ్మకాల ఒత్తిడికి గురవగా, సూచీలు ఆందోళనకర స్థాయిలో పతనాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆయా అగ్రశ్రేణి కంపెనీలూ తమ ఇతరత్రా పెట్టుబడులపై లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇక ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, రియల్టీ, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ, ఆటో, మెటల్, పవర్, చమురు, గ్యాస్, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు అధికంగా లాభాల స్వీకరణకు గురయ్యాయి. అత్యధికంగా టాటా మోటార్స్ షేర్ విలువ 5.45 శాతం పడిపోగా, టీసీఎస్ షేర్ విలువ 3.58 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, విప్రో, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 2.70 శాతం మేర నష్టాలపాలయ్యాయి. స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీ 2.19 శాతం, 1.68 శాతం చొప్పున దిగజారాయి.



ఏమి చేయాలో పరిశీలిస్తాం

మార్కెట్ల పతనంపై హస్ముఖ్ అధియా



దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజుల నుంచి తీవ్రస్థాయిలో పతనమవుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఈ పతనం గురించి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తానని, నష్టాలను అడ్డుకునేందుకు ఏమి చేయాలో పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మంగళవారం తెలిపారు. గత వారం సార్వత్రిక బడ్జెట్ 2018-18లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ (దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను)పై ప్రభుత్వం పునఃపరిశీలన జరపడం గానీ లేక దానిని రద్దు చేయడం గానీ చేస్తుందా? అని ప్రశ్నించగా, అంతర్జాతీయ బలహీనతలు స్థానిక మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, అయినప్పటికీ దేశీయ మార్కెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ఏమి చేయాలో ప్రభుత్వం పరిశీలిస్తుందని అధియా చెప్పారు.

ఆరు రోజుల్లో 10 లక్షల కోట్లు హాంఫట్!

దేశీయ మదుపరులకు స్టాక్ మార్కెట్లు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలు ప్రస్తుతం పాతాళంలోకి పడిపోవడంతో వారి సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. బడ్జెట్‌లో ప్రకటించిన దీర్ఘకాలిక మూలధన లాభాల(ఎల్‌టీసీజీ) పన్ను దెబ్బకు గడిచిన మూడు రోజుల్లో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు..అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు మంగళవారం సూచీలు విలవిలలాడాయి. మంగళవారం ఇంట్రాడేలో రూ.4.95 లక్షల కోట్ల మేర కోల్పోయిన మదుపరుల సంపద చివరకు రూ.2.72 లక్షల కోట్లు తగ్గింది. దీంతో గడిచిన ఆరు ట్రేడింగ్‌లలో మదుపరులు కోల్పోయిన సంపద రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈలో లిస్టైన్ కంపెనీల నికర విలువ రూ.9,90,476.93 కోట్లు నష్టపోయి 1,45,22,830 కోట్లకు జారుకున్నది. వరుస ఆరు ట్రేడింగ్‌లలో సెన్సెక్స్ 2,087.31 పాయింట్లు పతనం



చెందింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 1,710.72 పాయింట్ల దిగువకు పడిపోయినట్లు అయింది. అంతర్జాతీయ మార్కెట్లలో పోటెత్తిన అమ్మకాలు దేశీయ సూచీలపై తీవ్రస్థాయిలో ప్రభావాన్ని చూపాయని, ఇప్పటికే ఎల్‌టీసీజీ దెబ్బకు దిగాలు పడిన దేశీయ మదుపరులపై అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదన్న గణాంకాలు పిడుగు రూపంలో పడినట్లు అయిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

రూపాయిదీ అదేదారి

ఏడు వారాల కనిష్ఠానికి కరెన్సీ



స్టాక్ మార్కెట్లతోపాటు దేశీయ కరెన్సీ విలువ మరింత దిగజారింది. అంతర్జాతీయ కరెన్సీలలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో రూపాయి విలువ దాదాపు ఏడు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు తగ్గి 64.24 వద్దకు జారుకున్నది. డాలర్‌ను కొనుగోలు చేయడానికి దిగుమతిదారులు, బ్యాంకర్లు మొగ్గుచూపడంతో మారకం విలువ పతనమవడానికి కారణమని ఫారెక్స్ డీలర్ విశ్లేషించారు. గడిచిన నాలుగు రోజుల్లో రూపాయి విలువ 66 పైసలు తగ్గినట్లు అయింది. ఇంట్రాడేలో 64.40 కనిష్ఠ స్థాయిని తాకిన రూపాయి విలువ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. డిసెంబర్ 19న ముగిసిన స్థాయికి చేరుకున్నట్లు అయింది. రిజర్వు బ్యాంక్ బుధవారం పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో కరెన్సీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నది. కానీ, పౌండ్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడింది. 67 పైసలు పెరిగి 89.60కి చేరుకుంది. అలాగే యూరో విలువ 79.68 వద్ద స్థిరపడింది.

14 నెలల గరిష్ఠానికి బంగారం

రూ.330 పెరిగిన తులం



బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా తాకిడికి ప్రపంచ మార్కెట్లు కుదేలవగా..అతి విలువైన లోహాల ధరలు మాత్రం భారీగా పుంజుకున్నాయి. దీంతో బంగారం ధర 14 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. దేశరాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.31,600కి చేరుకుంది. ప్రాంతీయంగా ఆభరణాల కొనుగోళ్లకు డిమాండ్ నెలకొనడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని బులియన్ ట్రేడర్ వెల్లడించారు. పసిడితో పాటు వెండి మరింత పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మద్దతు పలుకడంతో కిలో వెండి ధర మళ్లీ రూ.40 వేల మార్క్‌కి చేరుకుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన వాటికి మళ్లించినట్లు ఆయన పేర్కొన్నారు.

మార్కెట్ల పతనానికి కారణాలు ఇవే..

1 అమెరికాలో ఉద్యోగాలకు సంబంధించి శుక్రవారం విడుదలైన గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా కుంగదీశాయి. 2009 తర్వాత అమెరికాలోవేతనాలు వేగంగా పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. దీంతోద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉండటంతో మదుపరులు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా డౌజోన్స్, నాస్‌డాక్‌లు భారీ నష్టాలను చవిచూశాయి.

2 అమెరికా ఫెడరల్ రిజర్వు అంచనాలకు మించిన వేగంతో వడ్డీరేట్లను పెంచడంతో ఆ దేశంలో బాండ్ల లాభదాయకత పెరిగింది. దీంతో అక్కడ షేర్ల కంటే బాండ్లే ఆకర్షణీయంగా మారాయి. ఇవి వర్ధమాన దేశాల మార్కెట్లతో పాటు కమాడిటీ సూచీలపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి.

3 మరోవైపు ఎల్‌టీసీజీ (దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను) వలన మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా మారే వాటాలను మదుపరులు భారీగా విక్రయిస్తున్నారు. దీనికి తోడుగా కంపెనీలు కూడా ఇతర కంపెనీల్లో పెట్టిన క్రాస్ హోల్డింగ్స్‌ను వదిలించుకుంటున్నాయి. మరోపక్క సంపన్న మదుపరులు వీలైనంత త్వరగా తమ షేర్లను అమ్మేందుకు ప్రయత్నిస్తుండటంతో మార్కెట్లు మరింత దిగజారుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలు కూడా ఈ కుంగుదలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

4 త్వరలో జరుగనున్న ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కఠిన నిర్ణయాలను తీసుకుంటుందన్న ప్రచారం మార్కెట్లను బెంబేలెత్తిస్తున్నది. ఈ సమీక్షలో ఆర్బీఐ వాస్తవిక వడ్డీరేట్లను పెంచినట్లయితే నగదు లభ్యత మరింత ప్రియమవుతుంది. గత 17 నెలల్లో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో నమోదవడం కూడా ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కారణమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

5 స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే సూచీలు అధిక విలువ (ఓవర్ ప్రైసింగ్) వద్ద ట్రేడ్ అవుతున్నట్లు కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల తెలిపారు. మార్కెట్లో దిద్దుబాటు తప్పదని ఆయన ఆర్థిక సర్వే సందర్భంగా పేర్కొన్నారు. దీనికి తగినట్లుగా పార్లమెంట్‌లో సార్వత్రిక బడ్జెట్ 2018-19ను సమర్పించిన మరుసటి రోజు నుంచే సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మరో వారం లేదా పది రోజుల్లో మార్కెట్లు మళ్లీ కుదుట పడతాయని నిపుణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జీఎస్టీ ఎగవేతలు 6 కోట్లు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 16 కేసుల్లో దాదాపు రూ.6 కోట్ల జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ఎగవేతలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పన్నుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్థానిక పన్నులు, ఎక్సైజ్, సేవా పన్నులు సహా డజనుకు పైగా పన్నులను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. అయితే 2017 జూలై నుంచి నవంబర్ మధ్య 16 కేసుల్లో రూ.5.70 కోట్ల జీఎస్టీ ఎగవేతలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి మంగళవారం



రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అలాగే 2017 ఏప్రిల్-డిసెంబర్ మధ్య మొత్తం 2,938 కేసుల్లో రూ.9,660 కోట్ల సేవా పన్ను ఎగవేతలు, 614 కేసుల్లో రూ.7,242 కోట్ల సెంట్రల్ ఎక్సైజ్ పన్ను ఎగవేతలు, 26,969 కేసుల్లో రూ.3,987 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేతలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించిందని ఆయన వెల్లడిస్తూ.. పన్ను ఎగవేతదారులపై సంబంధిత విభాగం తగిన చర్యలు చేపడుతుందని చెప్పారు.

884 కంపెనీలపై దర్యాప్తు

ఇదిలావుంటే, మనీ లాండరింగ్‌కు సంబంధించిన వేర్వేరు కేసుల్లో దాదాపు 884 కంపెనీలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టం కింద చేపట్టిన దర్యాప్తులో భాగంగా రూ.5,066 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేయడం జరిగిందని చౌదరి వెల్లడించారు. అయితే మనీ లాండరింగ్ అభియోగాలతో ఇప్పటివరకూ దేశంలో ఒక్క కంపెనీ రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు (డీరిజిస్టర్) చేయలేదని ఆయన రాజ్యసభకు తెలిపారు.

గల్ఫ్ ఆయిల్ దూకుడు

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.42.49 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు గల్ఫ్ ఆయిల్ ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి నమోదైన రూ.26.70 కోట్ల లాభంతో పోలిస్తే 59.14 శాతం ఎగబాకింది.కంపెనీ ఆదాయం 34.4 శాతం ఎగబాకి రూ.355.95 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.4 లేదా 200 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

నాట్కో 350% డివిడెండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 6: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ నాట్కో ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.217.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.194.9 కోట్ల లాభంతో పోలిస్తే 11.54 శాతం వృద్ధిని కనబరిచింది. ఆదాయం రూ.573.6 కోట్లకు పడిపోయినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.7 లేదా 350 శాతం మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

525 కోట్లు చెల్లించాలి

- **ఫ్యాబ్ ఇండియాకు కేవీఐసీ లీగల్ నోటీసు**
- **చరఖా ట్రేడ్‌మార్కును అక్రమంగా ఉపయోగిస్తున్నారని ఆరోపణ**

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:

ఫ్యాబ్ ఇండియాకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) లీగల్ నోటీసు పంపంది. ఫ్యాబ్ ఇండియా అక్రమంగా తమ ట్రేడ్‌మార్కు 'చరఖా'ను ఉపయోగించడంతో పాటు 'ఖాదీ' ట్యాగ్‌తో దుస్తులను అమ్ముతోందని ఆ నోటీసులో కేవీఐసీ ఆరోపిస్తూ భారీ మొత్తంలో రూ.525 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ ట్రేడ్‌మార్కు మాదిరిగా ఉన్న చిహ్నాన్ని ప్రదర్శించడం ఆపకపోడే ఫ్యాబ్ ఇండియాపై చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని కేవీఐసీ స్పష్టం చేసింది. ఫ్యాబ్ ఇండియా తక్షణమే తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, చరఖా ట్రేడ్‌మార్కును ప్రదర్శించడాన్ని ఆపేవేయాలని, అలాగే ఖాదీ ట్యాగ్‌తో ఏవీ అమ్మకూడదని, ఈ విషయమై తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కేవీఐసీ ఆ నోటీసులో డిమాండ్ చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేవీఐసీ జనవరి 29వ తేదీన ఈ లీగల్ నోటీసు పంపింది. ఈ నోటీసుకు ఫ్యాబ్ ఇండియా ఏడు రోజుల వ్యవధిలోగా సమాధానమివ్వాలని, లేదంటే తమ హక్కులను కాపాడుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నది. ఫ్యాబ్ ఇండియా తమ ట్రేడ్‌మార్కును అక్రమంగా వాడుకుంటున్నదని ఆరోపిస్తూ కేవీఐసీ 2015లో కూడా నోటీసులు పంపింది. అయితే కేవీఐసీ తాజాగా చేసిన ఆరోపణలను ఫ్యాబ్ ఇండియా అధికార ప్రతినిధి తోసిపుచ్చారు. అవి నిరాధారమైన ఆరోపణలని ఆయన పేర్కొంటూ.. ఈ విషయంలో కేవీఐసీ చట్టపరంగా ముందుకెళ్తే తమను తాము కాపాడుకోగలమని స్పష్టం చేశారు.

నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు గవర్నర్



యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో బుధవారం గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామంలో చేనేత కార్మికుల క్లస్టర్‌ను సందర్శిస్తారని, 10:30 గంటలకు పోచంపల్లిలోని చేనేత కార్మికులు తమ ఇండ్లల్లో తయారు చేస్తున్న వస్త్రాల తయారీని పరిశీలిస్తారని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు టూరిజం పార్కులో చేనేత సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులతో సంభాషిస్తారు. మధ్యాహ్నం 1.15 నుంచి 2.25 గంటల వరకు పోచంపల్లిలోని శ్రీరామానందతీర్థ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న ఔత్సాహికులను కలిసి వారితో మాట్లాడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు పోచంపల్లి నుంచి చౌటుప్పల్‌కు బయల్దేరుతారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, మార్గమధ్యంలో చౌటుప్పల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకుంటారని, సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌కు బయలుదేరుతారని కలెక్టర్ వివరించారు.

చలి వణుకు

జిల్లా	గరిష్ఠం	కనిష్ఠం
మెదక్	34.9	9.4
కామారెడ్డి	35.3	9.5
వికారాబాద్	35.8	9.9
నాగర్‌కర్నూల్	34.7	10.0
మేడ్చల్	33.1	10.2
సంగారెడ్డి	34.6	10.2
నిర్మల్	36.2	10.6
రంగారెడ్డి	34.6	10.7
సిద్దిపేట	35.5	10.7
మహబూబ్‌నగర్	35.6	10.8
కుమ్రంభీం ఆసిఫాబాద్	35.2	11.5
జోగుళాంబ గద్వాల	34.9	11.6
ఆదిలాబాద్	35.9	11.8
నిజామాబాద్	35.6	11.8
రాజన్న సిరిసిల్ల	35.3	11.9
యాదాద్రి భువనగిరి	34.7	12.2
జనగామ	35.7	12.5
నల్లగొండ	35.8	12.6
భద్రాద్రి కొత్తగూడెం	36.0	12.7
మంచిర్యాల	35.7	12.7
మహబూబాబాద్	36.0	13.0
కరీంనగర్	35.8	13.0
వరంగల్ రూరల్	35.7	13.2
పెద్దపల్లి	35.1	13.2
జయశంకర్ భూపాలపల్లి	35.7	13.3
జగిత్యాల	34.9	13.7
వరంగల్ అర్బన్	34.9	13.7
వనపర్తి	34.9	14.3
హైదరాబాద్	35.8	14.4
సూర్యాపేట	35.8	14.4
ఖమ్మం	35.9	14.7

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో మళ్లీ తగ్గుదల నమోదవుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తగ్గుదల ఉన్నట్టు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అధికారులు తెలిపారు. ఈనెల 9 వరకు ఇదేరకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వారు పేర్కొన్నారు. చలిగాలుల తీవ్రత పెరుగడంతోనే కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కన్పిస్తున్నదన్నారు. మంగళవారం అత్యల్పంగా మెదక్‌లో 9.4 డిగ్రీలు, కామారెడ్డిలో 9.5, వికారాబాద్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



బాల్‌రాజ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు

ఎంపీ కవిత ఔదార్యం

టీఆర్‌ఎస్ కార్యకర్త కూతురి పెండ్లి కోసం రూ.3లక్షల సాయం

నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామ సర్పంచ్, టీఆర్‌ఎస్ కార్యకర్త దివంగత మోచి బాల్ రాజ్ కూతురి పెండ్లి కోసం ఎంపీ కవిత రూ.3లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఆ డబ్బులను బాల్‌రాజ్ భార్య విజయలక్ష్మి, కూతురు భారతికి టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వీ నర్సింగ్ రావు ద్వారా అందజేశారు. ఇటీవల బాల్‌రాజ్ కూతురు భారతి పెండ్లి నిశ్చయమైన విషయం తెలుసుకున్న ఎంపీ కవిత, వివాహ ఖర్చుల కోసం రూ.3లక్షలు పంపారు. బాల్‌రాజ్ మృతి చెందినప్పుడు అంత్యక్రియలకు సైతం ఎంపీ కవిత ఆర్థిక సహాయం చేశారని విజయలక్ష్మి గుర్తు చేశారు.



కరీంనగర్‌లో డైరీని ఆవిష్కరించిన శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్

ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయాలి

- శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్

కరీంనగర్ కలెక్టరేట్: ఉద్యోగులు ప్రజల ఆకాంక్ష మేరకు మరింత కష్టపడి పని చేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎన్‌జీవోస్ జిల్లా కార్యవర్గం డైరీని జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడారు. ఉద్యోగులు మనస్ఫూర్తిగా పని చేసి బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే వేతనాలు వస్తున్నాయనే విషయాన్ని ఉద్యోగులు విస్మరించరాదన్నారు. ఉద్యోగులు తమ శక్తి మేరకు పనులు చేయాలని కోరారు. వలసపాలనలో కోల్పోయిన వనరులను ప్రజల కోసం సాధించిపెట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు.

ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి



మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి దవాఖానలో ప్రసూతి వార్డును పరిశీలిస్తున్న లక్ష్మారెడ్డి

జడ్చర్ల, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందుతుండడంతో ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలోని ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖానలో ఏడు పడకలతో ఏర్పాటు చేసిన ప్రసూతి వార్డును మంగళవారం మంత్రి పరిశీలించారు. అంతకుముందు సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.

మహిళలకు సర్కారు అండ

- సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి



వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో మాట్లాడుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, నమస్తే తెలంగాణ : మహిళలకు సర్కారు అండగా నిలుస్తున్నదనీ, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 35శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తున్నదని సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కుటీరపరిశ్రమల ఏర్పాటుపై మహిళా వీవోలకు ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని, ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదన్నారు.

అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు

- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి




వనపర్తిలోని రెండో వార్డులో పర్యటిస్తున్న నిరంజన్‌రెడ్డి

వనపర్తి, నమస్తే తెలంగాణ: అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో నిద్ర చేసిన ఆయన, మంగళవారం ఉదయం వార్డులో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో ఎక్కువగా కూలిన ఇండ్లు ఉన్నాయని, అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఆరు నెలల్లో కేసీఆర్ కాలనీలు

- పాలకుర్తిలో 3200 గృహాల నిర్మాణాలు: ఎమ్మెల్యే దయాకర్‌రావు



తొర్రూరులో డబుల్‌బెడ్‌రూం పనులపై సమీక్షిస్తున్న ఎమ్మెల్యే దయాకర్‌రావు

తొర్రూరు, నమస్తే తెలంగాణ : ఆరు నెలల్లో మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని 101 గ్రామాల్లో కేసీఆర్‌కాలనీలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. తొర్రూరు, పెద్దవంగరలో జీ ప్లస్-1 తరహాలో 112 గృహాల నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తన విజ్ఞప్తి మేరకు కేసీఆర్ నియోజకవర్గంలో రూ.165.44కోట్లతో 3200గృహాలు మంజూరు చేశారనీ, అవి ఆరు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. రెండో దశలో పలు గ్రామాల్లో 500 గృహాల నిర్మాణాలకు మెగా కంపెనీ ముందుకు రావడం సంతోషకరమన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి వలసల పరంపర

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్: గులాబీ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు మంగళవారం పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం టాక్లీ, సోంపూర్ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల, ఊకొండి, రత్తుపల్లి గ్రామాలకు చెందిన 400 మంది వివిధ పార్టీల కార్యకర్తలు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సైదాపురం గ్రామానికి చెందిన 50మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన 20మంది కాంగ్రెస్ నాయకులు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో కోయిలకొండ మండలం పారుపల్లికి చెందిన 50 మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, దామరగిద్ద మండలం ముస్తాపేట్‌కు చెందిన 50మంది, కాన్‌కుర్తికి చెందిన 10 మంది గ్రామస్థులు గులాబీ పార్టీలో చేరారు.



నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం టాక్లీలో టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో మంత్రి పోచారం



టీఆర్‌ఎస్‌లో చేరిన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కాంగ్రెస్ నాయకులకు కండువాలు కప్పుతున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు



భువనగిరి జిల్లా సైదాపురంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్ నాయకులు

సౌదీలో మెదక్‌వాసి ఆత్మహత్య



మల్లేశం (ఫైల్)

రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన జాల మల్లేశం(40) సౌదీలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మల్లేశం రెండేండ్ల క్రితం అప్పు చేసి సౌదీకి వెళ్లాడు. పని దొరకక పోవడంతో అక్కడ పరిచయమున్న కొందరి వద్ద డబ్బులు చేబదులు తీసుకొని, కొద్ది రోజుల క్రితమే పనిలో చేరాడు. అప్పులిచ్చిన వారు రోజూ అడుగుతుండటంతో, భరించలేక అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రూ.6 లక్షల దాకా అప్పు ఉన్నట్టు చెప్పారు. మృతుడికి భార్య లక్ష్మి, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

మూడేళ్ల బాలికపై బాలుడి లైంగికదాడి

ధర్మారం: మూడేండ్ల బాలికపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. మూడురోజుల కింద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై కోట బాబురావు వివరాల ప్రకారం.. ధర్మారం మండలంలోని ఓ మారుమూల గ్రామంలో ఈనెల 3న ఇంట్లో ఒంటరిగా ఉన్న మూడేండ్ల బాలికపై పన్నెండేండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అస్వస్థతకు గురి కాగా, తల్లి గట్టిగా అడుగగా, బాలిక విషయం చెప్పింది. తల్లిదండ్రులు చిన్నారిని చికిత్స కోసం దవాఖానకు తరలించి, ఈ నెల 5న ఠాణాలో ఫిర్యాదు చేయగా మంగళవారం పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్ విచారణ చేపట్టారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లు కన్పిస్తలేవా?

- బయటకు వచ్చి చూస్తే తెలుస్తది
- ఉత్తమ్‌పై డిప్యూటీ సీఎం కడియం ఫైర్
- నిజామాబాద్ జిల్లా అక్బర్‌నగర్‌లో డబుల్ ఇండ్ల ప్రారంభం



నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్ సభలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి. చిత్రంలో మంత్రి పోచారం

నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/బాన్సువాడ, నమస్తే తెలంగాణ: రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కంటికి కనిపించడం లేదా అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం ఏమైందంటూ ఆయన ప్రశ్నించడంపై కడియం మండిపడ్డారు. ఆయన హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడే అతి పెద్ద కుంభకోణం జరిగిందని, ఇండ్ల పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉత్తమ్‌కు లేదన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడంతో పాటు మరో 40 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తే ఎంతోమంది జైలు పాలయ్యారని, ఇంజినీర్లు సస్పెండ్, డిస్మిస్ అయ్యారని, ఈ పాపం అప్పటి కాంగ్రెస్ పాలకులది కాదా?అని ఉత్తమ్‌ను ప్రశ్నించారు. కూర్చున్న చోటునుంచి ఈ పథకం గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్బర్ నగర్‌కు వచ్చి ఇక్కడి ఇండ్లను చూడాలన్నారు. ఇరువై ఏండ్లుగా విశ్వవిద్యాలయాల్లో నిధులు, నియామకాలు లేక, ప్రభుత్వ విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదవారందరికీ డబుల్ ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. 70ఏళ్లు పాలించిన ఏ నాయకుడు సీఎం కేసీఆర్‌లా ఆలోచించలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలి



హైదరాబాద్‌లోని ట్రాన్స్‌కో మెట్రోజోన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ఇంజినీర్ల ధర్నా

ఎర్రగడ్డ: తెలంగాణ ఏర్పడిన తర్వాత 1250 మంది ఆంధ్రాప్రాంత విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసినా, వారు వెళ్లకుండా ఇక్కడే ఉండడంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని జీటీఎస్‌లో ట్రాన్స్‌కో మెట్రో జోన్, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు, వరంగల్ ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఇంజినీర్లు, ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని నాలుగేండ్లు కావస్తున్నా, వారు ఇక్కడే తిష్ఠ వేయడం, ఏపీ ప్రభుత్వం వారిని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో సంఘం కార్యదర్శి రవి మాట్లాడుతూ ఉద్యోగుల విభజన తర్వాతే తెలంగాణలో 24 గంటలు విద్యుత్, అదనపు ఉత్పత్తి సాధ్యమైందన్నారు. హైకోర్టును వేదికగా చేసుకుని తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారని, తీర్పుపై తెలంగాణ విద్యుత్ యాజమాన్యాలు అప్పీలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క ఆంధ్రా ఉద్యోగి విధుల్లో చేరినా సహాయ నిరాకరణ చేస్తామన్నారు. ఈ మేరకు ట్రాన్స్‌కో మెట్రోజోన్, రూరల్‌జోన్ చీఫ్ ఇంజినీర్లకు వినతి పత్రాలను అందజేశారు.

ఆంధ్రా వారిని తీసుకుంటే మనకే నష్టం..



ట్రాన్స్‌కో సీఈకి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

వరంగల్ పోచమ్మమైదాన్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు సంపత్ రావు, జీ చంద్రప్రకాశ్, ఏ శ్యాంప్రసాద్, అశోక్, రాజేశ్వర్, నాగిరెడ్డి, సదానందం డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ ములుగు రోడ్డులోని ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రిలీవ్ అయిన ఆంధ్రా ఉద్యోగులను తిరిగి తీసుకుంటే తెలంగాణ వారికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణ వారికి మేలు జరిగేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.



జైలులో భోజనం చేస్తున్న బాబీ

జైలు జీవితం ఉత్సాహానిచ్చింది

- అంతర్జాతీయ బంగారం వ్యాపారి బాబీ

సంగారెడ్డి టౌన్: ఒక రోజు జైలు జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని అంతర్జాతీయ బంగారం వ్యాపారి బాబీ చెమ్మనూర్ అన్నారు. సంగారెడ్డి జైలు మ్యూజియంలో ఒక రోజు గడిపిన ఆయన మంగళవారం విడుదలై, విలేకరులతో మాట్లాడారు. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరికతోనే వచ్చినట్టు తెలిపారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెరడోనాతో కలిసి మరోసారి వస్తానన్నారు.

లచ్చాపేటలో 50మందికి అస్వస్థత

మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని లచ్చాపేటలో 50 మందితీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం కల్లు తాగగా, అప్పటి నుంచి అస్వస్థతకు గురమయ్యామని బాధితులు తెలిపారు. కల్లులో కలిపే మందు తేడాగా ఉండడంతోనే వాంతులు విరేచనాలు అవుతున్నాయన్నారు. మాచారెడ్డి వైద్య బృందం మంగళవారం గ్రామానికి చేరుకొని, 24మందికి చికిత్స అందించి, 26మందిని మాచారెడ్డి పీహెచ్‌సీకి తరలించారు. అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నామని పీహెచ్‌సీ సూపర్‌వైజర్ నవీన్ తెలిపారు.

డాక్టర్ అవతారమెత్తిన కలెక్టర్

రోగులను పరీక్షించిన గౌరవ్ ఉప్పల్

నీలగిరి: నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కొద్దిసేపు డాక్టర్ విధులు నిర్వహించారు. రోగులను పరీక్షించి మందులు రాసిచ్చారు. మంగళవారం ఉదయం 10గంటలకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వాహనంలో వెళ్తుండగా జిల్లాకేంద్రంలోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద రద్దీ కనిపించింది. వెంటనే ఆయన లోనికి వెళ్లి హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆ వెంటనే అక్కడున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసిచ్చారు. దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై వారితో ఆరా తీశారు. సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.



నల్లగొండలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో రోగులను స్వయంగా పరీక్షిస్తున్న కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్

మేడారం హుండీ ఆదాయం తొలిరోజు రూ.1.72 కోట్లు

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మేడారం మహాజాతర హుండీ లెక్కింపు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు కొనసాగింది. తొలిరోజు 85 హుండీలను లెక్కించగా రూ.1.72 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో పలు దేశాల కరెన్సీని గుర్తించారు. విదేశీ కరెన్సీ, బంగారు, వెండి ఆభరణాల లెక్కను చివరి రోజు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జేసీ అమయ్‌కుమార్ ఈ లెక్కింపును పర్యవేక్షించారు.



హన్మకొండలో మేడారం మహా జాతర హుండీ లెక్కిస్తున్న సిబ్బంది



వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం నల్లగొండలోని వికలాంగుల హాస్టల్‌లో రాత్రిబస చేశారు. హాస్టళ్ల సమస్యలు తెలుసుకోవడంతోపాటు మెరుగైన వసతులు కల్పించేందుకు బస చేసినట్టు ఆయన తెలిపారు.

- నీలగిరి

రోహిత్ రాయుడు సెంచరీ

■ జార్ఖండ్‌పై హైదరాబాద్ ఘనవిజయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజయ్ హజారే టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. మంగళవారం జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 334 పరుగుల లక్ష్యఛేదనలో జార్ఖండ్ 46.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. రవికిరణ్(2/41), సిరాజ్(2/51), హసన్(2/65) రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. తొలుత రోహిత్ రాయుడు(126) సెంచరీతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 333/7 స్కోరు చేసింది. కెప్టెన్ అక్షత్‌రెడ్డి(75), సందీప్(69) అర్ధసెంచరీలు చేశారు.

తైక్వాండో పోటీలకు సంతోష్‌కు ఆహ్వానం

హైదరాబాద్, సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలంటూ టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీన్యూస్ ఎండీ, జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆహ్వానం అందింది. గచ్చిబౌలీలో ఈనెల 14 నుంచి 17వరకు జరుగనున్న ఒకటవ చీఫ్ మినిస్టర్ కప్ ఆరంభ వేడుకలకు రావాల్సిందిగా సంతోష్‌ను సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం తెలంగాణభవన్‌లో కలిసి ఆహ్వానించారు. సాట్స్ చైర్మన్ వెంట తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు మూట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, మహబూబ్‌నగర్ జిల్లా తెరాస నాయకులు బుక్క మోహన్‌బాబు, నందు తదితరులున్నారు.

సింధును అభినందించిన హోంమంత్రి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అమెరికాలోని డల్లాస్‌లో జరుగనున్న అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళుతున్న సింధు తపస్వీని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సచివాలయంలో అభినందించారు. ఈనెల 10 నుంచి పోటీలు ప్రారంభమవుతాయి.



టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్‌ను తైక్వాండో పోటీలకు ఆహ్వానిస్తున్న సాట్స్ ఎండీ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు

హ్యాట్రిక్ కొడితే చరిత్రే..



సోనీ టెన్-1, టెన్-3లో సాయంత్రం 4.30గంటలకు

కోహ్లీ, ధోనీ

విజయంపై విరాట్‌సేన గురి

భారత స్పిన్నర్లతోనే దక్షిణాఫ్రికాకు ముప్పు

గాడిలో పడేందుకు రోహిత్‌కు అవకాశం

ఒక్క అడుగు..ఒకే ఒక్క అడుగు దూరం..దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించడానికి, వన్డే సిరీస్ చేజారకుండా ఒడిసిపట్టుకోవడానికి. కండ్ల ముందు ఊరిస్తున్న అవకాశం.. కలను సాకారం చేసుకునేందుకు తొందరపెడుతున్నది..ప్రత్యర్థి బలహీనతను మరోసారి సొమ్ము చేసుకుంటూ హ్యాట్రిక్ కొడితేనే చరిత్ర.. విరాటుడి వీరోచితం..మణికట్టు మాయాజాలం పునరావృతమైతే విజయం నల్లేరు మీద నడకే. గత పర్యటనలో కలిసొచ్చిన కేప్‌టౌన్, ఈసారి కూడా స్వాగతిస్తున్నది. టెస్టు సిరీస్ పరాభవానికి బదులు తీర్చుకోవాలన్నా..గత చరిత్రను తిరుగ రాయాలన్నా..బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే న్యూలాండ్స్ పిచ్‌పై దుమ్మురేగాల్సిందే. వరుస విజయాల స్ఫూర్తి కొనసాగాల్సిందే..

కేప్‌టౌన్: ఒకవైపు వరుస ఓటములు..మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాలు దక్షిణాఫ్రికాను కలవరపెడుతున్న వేళ.. చరిత్రాత్మక సిరీస్‌ను గెలిచేందుకు సువర్ణ అవకాశం టీమ్‌ఇండియా ముంగిట ఉన్నది. ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన విరాట్‌సేన..బుధవారం జరుగనున్న మూడో వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని 3-0కు పెంచుకోవాలని చూస్తున్నది. దక్షిణాఫ్రికా గనుక సిరీస్‌ను దక్కించుకోవాలంటే వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. ప్రస్తుత ఫాం, ఆటగాళ్ల గాయాల పరంగా ఆతిథ్య జట్టుకు అది కష్టసాధ్యమే. కనీసం సిరీస్‌ను సమం చేసుకోవాలన్నా మూడింటిలో గెలువాలి. టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకోవడమే కాదు..రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో పాయింట్ల దూరాన్ని పెంచుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్ రెండో ర్యాంకుకు పడిపోతుంది.

హిట్ మ్యాన్ ఇరుగదీయాల్సిందే..

టెస్ట్ సిరీస్ నుంచీ బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్‌శర్మ వన్డే సిరీస్‌లోనూ అదే తీరు కనబరుస్తుండడం భారత శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తున్నది. విదేశాల్లో ఈ ముంబైకర్ ఆటతీరుపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోకులు పేలాయి. 2013 పర్యటన సందర్భంగా రెండు వన్డేల్లో బ్యాటింగ్ చేసి 18, 19 పరుగులు... 2011లో ఐదు వన్డేల్లో 11, 9, 23, 1, 5 స్కోర్లు నమోదు చేశాడు. మొత్తంగా ఏడు మ్యాచుల్లో కలిపి 86 పరుగులే చేశాడంటే, సఫారీ గడ్డపై ఇతని ట్రాక్ రికార్డు ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా వరుసగా రెండు వన్డేల్లోనూ (20, 15) ఘోరంగా విఫలమయ్యాడు. స్వదేశీ పిచ్‌లపై డబుల్ శతకాల మోత మోగిస్తున్న రోహిత్ ఈసారైన తన చెత్త రికార్డును మెరుగుపరుచుకుంటాడో చూడాలి.

'తీన్‌మార్' అవకాశం

దక్షిణాఫ్రికా గడ్డపై 1992 నుంచీ భారత్ ఒక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచిందే లేదు. 2006లో 0-4, 2011లో 2-3, 2013లో 0-2తో వరుసగా సిరీస్‌లు కోల్పోయింది. ప్రస్తుతం ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న విరాట్‌సేన మూడోవన్డేలోనూ గెలిస్తే..తొలిసారి సఫారీ గడ్డపై హ్యాట్రిక్ విజయాల రికార్డును సాధిస్తుంది. అంతేకాదు సిరీస్ కూడా చేజారిపోకుండా ఉంటుంది. అన్నింటికీ మించి దక్షిణాఫ్రికాకు కలిసొచ్చిన న్యూలాండ్స్ (కేప్‌టౌన్) స్టేడియంలో భారత్ గత పర్యటనలో విజయం సాధించడం సానుకూలాంశం.

మార్పుల్లేవ్..?

వరుసగా రెండు వన్డేల్లోనూ గెలిచిన భారత్..జట్టులో మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగనుంది. విజయవంతమైన కూర్పును మార్చేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ సుముఖంగా లేకపోవడంతో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు (అ

పిచ్, వాతావరణం

న్యూలాండ్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. సీమర్లకు స్వల్పంగా ప్రోత్సాహమిస్తుంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.



మర్క్రామ్

యర్, పాండే, అక్షర్, దినేశ్, షమీ) మరో మ్యాచ్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. గత రెండు మ్యాచుల్లోనూ జట్టులో ఉన్న కేదార్ జాదవ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు, దీంతో అయ్యర్, మనీశ్ మరోసారి పెవిలియన్‌కే పరిమితమవుతారు. ఇక కుల్దీప్, చాహల్ మ్యాచ్ విన్నర్లుగా మారడంతో వారిని కదిపే పరిస్థితే లేదు కనుక అక్షర్ పటేల్ ఆశలు వదులుకోవాల్సిందే.

హెన్రిచ్ అరంగేట్రం

డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్..వన్డేకొక్కరు చొప్పున కీలకమైన ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవడం దక్షిణాఫ్రికాను వేధిస్తున్నది. మూడో వన్డేకు ముందు మణికట్టు గాయంతో దూరమైన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్‌ను ఆడించే అవకాశం ఉంది. దీంతో ఇతడు మూడో వన్డేలో అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ ఎంపిక విషయంలోనే సఫారీ జట్టు తర్జనభర్జన పడుతున్నది. డికాక్ స్థానంలో ఓపెనర్‌గా హెన్రిచ్ వస్తే..రెండో స్థానంలో ఆమ్లా, మూడో స్థానంలో కెప్టెన్ మార్క్రమ్, నాలుగో స్థానంలో డుమినీ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్క్రమ్, ఆమ్లాతో ఓపెనింగ్ జోడీలో కుదిరితే..హెన్రిచ్ మిడిల్ ఆర్డర్‌లో ఆడాలి. గత మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడగా..ఈ మ్యాచ్‌కు షమ్సిని పక్కనపెట్టి అతని స్థానంలో బెహార్డీన్‌ను ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం పెలుక్వాయోకు అవకాశమిస్తారు.

మణికట్టుకు మందుందా..?

దక్షిణాఫ్రికా జట్టుకు ఇప్పుడు మణికట్టు భయం పట్టుకున్నది. భారత మణికట్టు మాంత్రికులు కుల్దీప్, చాహల్

ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోతున్నారు. ఇందుకోసం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మంగళవారం నెట్స్‌లో ఐదుగురు మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోతే అందులో 5 వికెట్లు ఈ జోడీకే దక్కాయి. రెండో వన్డేలో పదింటిలో 8 వికెట్లు నేలకూల్చి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. నిలకడగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచగల డుమినీతో పాటు డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్ ఉన్నా వీళ్లు స్పిన్ దెబ్బకు తట్టుకోలేక వికెట్లు సమర్పించుకుంటున్నారు.

2	కేప్‌టౌన్‌లో భారత్ విజయాల సంఖ్య. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడింది
28	ఈ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికా విజయాల సంఖ్య. 33 మ్యాచ్‌లు ఆడింది
3	దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకూ భారత్ మూడు మ్యాచ్‌లు గెలువలేదు

బాల్య వివాహం తప్పించుకుని.. ఆపై జాతీయస్థాయికి

అంచలంచెలుగా ఎదిగిన అనూష

జాతీయస్థాయి రగ్బీ టోర్నీలో బరిలోకి

ఆడపిల్లలను ప్రోత్సహించాలన్న సీపీ మహేష్ భగవత్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అచంచల ఆత్మ విశ్వాసం ఆమె సొంతం. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగల నైపుణ్యం ఆమెది. కానీ లోకం పోకడ ఎరుగని ఆమెకు పెండ్లి చేసేందుకు పెద్దలు సిద్ధమయ్యారు. అభం శుభం తెలియని ఆ ఆడపిల్లను సంసార సాగరంలో పడేసేందుకు గడియలు దగ్గర పడ్డాయి. రాచకొండ పోలీసుల సహకారంతో ఆమె భవిష్యత్ ముఖచిత్రమే మారిపోయింది. వివరాల్లోకెళితే..గత ఏడాది ఏప్రిల్‌లో సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీలో ఓ మైనర్ యువతికి బాల్య వివాహం చేస్తున్నారని బాలల హక్కుల సంఘం నుంచి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెండ్లిని అడ్డుకుని ఆ యువతికి స్వేచ్ఛను అందించారు. యువతి, యువకుడు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి బాల్య వివాహాలు చేయడం నేరమని స్పష్టం చేశారు. అలా పోలీసుల అండతో బయటపడ్డ అనూష అంచలంచెలుగా జాతీయస్థాయికి ఎదిగింది. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌లో రాణిస్తూ అందరి అంచనాలు తప్పని నిరూపించింది. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో జరిగిన 63వ జాతీయస్థాయి పాఠశాల అండర్-19 పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. కేవలం క్రికెట్‌కే పరిమితం గాకుండా..రగ్బీలోనూ జాతీయస్థాయికి ఎదిగింది. గురువారం నుంచి ఎల్బీ స్టేడియంలో మొదలయ్యే జాతీయస్థాయి అండర్-19 రగ్బీ పోటీల్లో పాల్గొనేందుకు అనూషాకు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎల్బీనగర్ రాచకొండ పోలీసు క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు కమిషనర్ మహేష్ భగవత్‌ను ఆమె కలుసుకుంది. ఈసందర్భంగా భగవత్ మాట్లాడుతూ అనూష క్రీడల్లో రాణిస్తున్న తీరుపై ప్రత్యేకంగా అభినందించి ఆమె చదువుకయ్యే ఆర్థిక సహాయాన్ని అందించారు. తల్లిదండ్రులు ఆడపిల్లలపై వివక్ష చూపకుండా వారిని బాగా చదివించి, వారికి ఇష్టమైన రంగాల్లో రాణించేందుకు సహకరించాలన్నారు. యువతి యువకులకు సరైన వయస్సు వస్తేనే వివాహం చేయాలన్నారు. లేదంటే బాల్య వివాహాల చట్టం కింద రెండేండ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. సీపీ భగవత్‌ను కలిసిన వారిలో అనూష కోచ్‌తో పాటు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్‌రావు తదితరులు ఉన్నారు.



అనూషకు ఆర్థిక సహాయం చేస్తున్న సీపీ మహేష్ భగవత్

ఈనెల 17న పతక విజేతలకు సన్మానం

హైద్రత్రాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం నుంచి 2017-18 సంవత్సరానికిగాను జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) నిర్ణయం తీసుకుంది. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం ఈనెల 17న జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొట్టిన జూనియర్, సీనియర్ క్రీడాకారులను సాట్స్, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఘనంగా సన్మానించనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన అన్ని క్రీడాసంఘాలు, వివిధ టోర్నీల్లో పతకాలు సాధించిన క్రీడాకారుల జాబితాను ఈనెల 8వ తేదీలోగా సాట్స్ లేదా ఒలింపిక్ అసోసియేషన్‌లో సమర్పించాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం ఈనెల 17న ఎల్బీ స్టేడియంలో పతక విజేతలను సన్మానించనున్నారు.

కామన్వెల్త్ బ్యాడింటన్‌లో భారత్‌కు సులువైన డ్రా

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంటులో భారత్‌కు సులువైన డ్రా దక్కింది. పాకిస్థాన్, స్కాట్లాండ్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూపు-ఎలో బరిలోకి దిగుతున్నది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. గోల్డ్‌కోస్ట్(ఆస్ట్రేలియా) వేదికగా ఏప్రిల్ 4 నుంచి కామన్వెల్త్ క్రీడలు మొదలుకానున్నాయి.

టీపీఎల్ విజేత టీకేఆర్ టైటాన్స్

■ ఫైనల్లో మెదక్ మాస్టర్స్‌పై గెలుపు



హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రీమియర్ లీగ్ తొలి దశ పోటీల్లో టీకేఆర్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. మంగళవారం ఫైనల్లో మెదక్ మాస్టర్స్‌పై 64 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. చాంద్ పాషా (43), జయరామ్‌రెడ్డి (40), ఆశ్రిత్‌రెడ్డి(34) దూకుడుగా ఆడటంతో జట్టు భారీ స్కోరు చేసింది. మెదక్ బౌలర్లలో సూర్యకు 3 వికెట్లు దక్కాయి. 187 పరుగుల లక్ష్యఛేదనలో మెదక్ 20 ఓవర్లలో 122/7 చేసింది. మాజిద్ (30), నిఖిల్ నేతాజీరెడ్డి (22) ఫర్వాలేదనిపించారు. చాంద్‌పాషాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, నిఖిల్‌రెడ్డి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ మెగా ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీసీఏ ప్రెసిడెంట్ యెండల లక్ష్మీనారాయణ, సెక్రటరీ గురువారెడ్డి, రాజ్‌న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వామ్మో వైరస్!

తప్పుకున్న 1200 మంది భద్రతా సిబ్బంది

ప్యూయంగ్‌చాంగ్(దక్షిణకొరియా): వింటర్ ఒలింపిక్స్‌ను సమస్యలు వీడటం లేదు. ఉప్పునిప్పులా ఉండే ఉభయ కొరియా దేశాలు ఓ సయోధ్యతో ఏకమై ఆడటానికి సిద్ధమైన తరుణంలో వైరస్ రూపంలో ఒలింపిక్స్‌కు మరో సమస్య వచ్చి పడింది. 'నొరోవైరస్' కారణంగా ఒలింపిక్స్ నిర్వహణలో భాగమైన దాదాపు 1200 మందికి పైగా భద్రతా సిబ్బంది తమ విధుల నుంచి తప్పుకున్నారు. మంగళవారం ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో వారి స్థానంలో 900 మంది సైనికులు భద్రతను పర్యవేక్షించనున్నారు.

భారత్‌ను గెలిపించిన సింధు

■ హాంకాంగ్‌పై 3-2తో విజయం



అలోర్ సీటర్ (మలేసియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3-2తో హాంకాంగ్‌పై గెలిచింది. పీవీ సింధు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలి సింగిల్స్ ఆడిన సింధు 21-12, 21-18 యిప్ పీ యిన్ (హాంకాంగ్)పై నెగ్గి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. గత వారం ఇండియా ఓపెన్ ఫైనల్లో పరాజయం పాలైన ఈ తెలుగమ్మాయి.. ఈ మ్యాచ్‌లో మాత్రం అదురగొట్టింది. మహిళల డబుల్స్‌లో అశ్విని-ప్రజక్తా సావంత్ జోడీ 22-20, 20-22, 10-21తో వింగ్ యుంగ్-యింగ్ టింగ్ చేతిలో ఓడింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ దశలో రెండో సింగిల్స్ ఆడిన శ్రీ కృష్ణప్రియా 19-21, 21-18, 20-22తో చియాంగ్ యింగ్ మి చేతిలో ఓడటంతో భారత్ 1-2తో వెనుకబడింది. నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో సింధు.. సిక్కి రెడ్డితో కలిసి డబుల్స్‌లో బరిలోకి దిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ద్వయం 21-15, 15-21, 21-14తో ఎంగ్ సెజ్ యు-యిన్ సిన్ యింగ్‌పై గెలిచి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక నిర్ణయాత్మక మూడో సింగిల్స్‌లో రుత్విక శివాని గద్దె 16-21, 21-16, 21-13తో యింగ్ సుమ్ యాని ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌ను చేజార్చుకున్న శివాని.. మిగతా రెండింటిలో అద్భుతంగా పోరాడింది. ఈనెల 20 నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్‌కు ఆసియా చాంపియన్‌షిప్‌ను అర్హత టోర్నీగా భావిస్తారు. పురుషుల విభాగంలో భారత్ 5-0తో ఫిలిప్పీన్స్‌పై గెలిచింది. తొలి సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-11, 21-12తో లియోనార్డ్ పెడ్రోసాపై, డబుల్స్‌లో మను అత్రి-సుమిత్ రెడ్డి 21-15, 21-13తో ఆంటోని కెయానన్-ఫిలిప్ జోపెర్‌పై, రెండో సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21-16, 21-10తో ఆర్థర్ సామ్యూల్‌పై, రెండో డబుల్స్‌లో అర్జున్-రామచంద్రన్ 21-18, 21-17తో సీటర్ గాబ్రియెల్-అల్విన్ మరోడాపై, మూడో సింగిల్స్‌లో సమీర్ వర్మ 21-15, 21-12తో లాంజ్ రాల్ఫ్‌పై గెలిచి క్లీన్‌స్వీప్ చేశారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో భారత్.. మాల్దీవ్స్‌తో తలపడుతుంది.

సిరీస్‌పై కన్ను

■ జోరు మీదున్న మిథాలీసేన

■ దక్షిణాఫ్రికాతో రెండో వన్డే నేడు



మిథాలీరాజ్

కింబర్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో అదిరిపోయే బోణీ కొట్టిన మిథాలీసేన..సిరీస్ విజయంపై కన్నేసింది. బుధవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డే జరుగనుంది. ఏడు నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు అంచనాలకు మించి రాణించారు. ఈ మధ్యకాలంలో టోర్నీలు లేకపోయినా..ఎక్కడా తడబడకుండా సమిష్టి ప్రదర్శనతో సఫారీలను ఓడించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ ఓపెనర్ స్మృతి మంధన తొలి వన్డేలో అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకం కాగా, సీనియర్ పేసర్ జులన్ గోస్వామి నాలుగు వికెట్లతో సఫారీల నడ్డివిరిచింది. దక్షిణాఫ్రికాకు లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో మిడిలార్డర్ ఘోరంగా విఫలమైనా..కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ ఘన విజయాన్నందుకుని సిరీస్‌లో ముందంజ వేసింది. వన్డే సిరీస్‌ను దక్కించుకుని 2021 మహిళల ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాలనే పట్టుదలతో మిథాలీసేన కనిపిస్తున్నది. మరోవైపు సొంత గడ్డపై తమకు ఎదురే లేదనుకున్న దక్షిణాఫ్రికాకు ఊహించని ఓటమి ఎదురైంది. బౌలింగ్‌లో ఓ రకంగా ఆకట్టుకున్నా..బ్యాటింగ్‌లో తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది.ఓవైపు కెప్టెన్ నీకెర్క్(41) పోరాడినా..సహచరుల నుంచి సహకారం కరువైంది. కీలకమైన రెండో వన్డేలోనైనా గెలిచి దక్షిణాఫ్రికా పోటీలో నిలుస్తుందా లేక..భారత్‌కు సిరీస్ సమర్పించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఖేలో ఇండియాలో మహిళల చాంపియన్‌షిప్

■ కేంద్రక్రీడల మంత్రి రాథోడ్ వెల్లడి



న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో 'ఖేలో ఇండియా'లో ప్రత్యేకంగా మహిళల చాంపియన్‌షిప్‌ను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న క్రీడాంశాల (16) సంఖ్యను కూడా పెంచుతామన్నారు. 'క్రీడలలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ గేమ్స్‌ను మొదలుపెట్టాం. ప్రతి స్కూల్‌లో ప్రతి పిల్లాడికి ఇందులో భాగం ఉండాలి. మహిళల కోసం ప్రత్యేకంగా చాంపియన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తాం. వాళ్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. వచ్చే ఏడాది మరిన్ని క్రీడాంశాలను అందుబాటులోకి తీసుకొస్తాం. కాలేజ్ గేమ్స్‌ను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ప్రస్తుతం గేమ్స్ జరుగుతున్న తీరు చాలా బాగుంది. మంచి ప్రమాణాలను నిర్దేశిస్తున్నారు. భవిష్యత్‌లో మెరుగ్గా రాణించడానికి ఇది దోహదపడుతుంది' అని రాథోడ్ పేర్కొన్నారు.

మాథ్యూస్ ఔట్



కొలంబో: కాలిపిక్క కండర గాయం కారణంగా లంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్... బంగ్లా పర్యటన నుంచి వైదొలిగాడు. ముక్కోణపు వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన అతను.. బంగ్లాతో ఆఖరి టెస్టు, రెండు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మాథ్యూస్ స్థానంలో తిసారి పెరీరా సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఇక స్వదేశంలో మార్చి 8 నుంచి భారత్, బంగ్లాదేశ్, లంక మధ్య జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌కు కూడా మాథ్యూస్ అందుబాటులో ఉండటంపై సందేహాలు మొదలయ్యాయి. 'రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతోనే రెండు మ్యాచ్‌ల నుంచి కెప్టెన్‌కు విరామం ఇచ్చాం. ముక్కోణపు సిరీస్ వరకు అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడనే అనుకుంటున్నాం' అని లంక చీఫ్ సెలెక్టర్ గ్రేమీ లాబ్రో పేర్కొన్నాడు. మాథ్యూస్ గైర్హాజరీతో రేపటి నుంచి బంగ్లాతో జరిగే రెండో టెస్టులో లంకకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మరోవైపు షబ్బీర్ రెహమాన్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అబ్దుర్ రజాక్‌లను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు బంగ్లా ప్రకటించింది.

ఆధార్ ప్లాస్టిక్ కార్డులు వాడొద్దు: యూఐడీఏఐ

- వ్యక్తిగత వివరాలు చోరీ అవుతాయని హెచ్చరిక
- డౌన్‌లోడ్ చేసుకున్న ప్రింట్ వాడుకోవాలని సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆధార్ ప్లాస్టిక్ లేదా లామినేటెడ్ కార్డులను వినియోగదారులు వాడొద్దని యూఐడీఏఐ హెచ్చరిస్తున్నది. ప్లాస్టిక్‌తో ప్రింట్ చేసిన కార్డుల వల్ల ఆధార్ వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదముందని తెలిపింది. నమోదు తర్వాత సాధారణ కాగితంపై ప్రింట్ చేసుకున్నవి, ఎం-ఆధార్ మాత్రమే చెల్లుబాటవుతాయని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ప్లాస్టిక్ కార్డులపై క్యూఆర్ కోడ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని, అంతేకాకుండా ప్లాస్టిక్ కార్డుల ప్రింటింగ్‌కు రూ. 50 నుంచి రూ. 300 వరకు భారం పడుతుందని ఆయన చెప్పారు. ఏజెన్సీలు చట్ట విరుద్ధంగా ప్రజల ఆధార్ వివరాలు సేకరిస్తే చర్యలు తీసుకుంటామని యూఐడీఏఐ హెచ్చరించింది.

ఆధార్ అప్‌డేట్‌పై 18శాతం జీఎస్టీ!

ఆధార్ కార్డులను ఇకపై అప్‌డేట్ చేసుకోవాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఆధార్ వివరాల మార్పు చేర్పులపై 18 శాతం జీఎస్టీ విధించాలని యూఐడీఏఐ యోచిస్తున్నట్లు సమాచారం. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని అదనంగా జోడించేందుకు, మార్చేందుకు ప్రస్తుతం రూ. 25 వసూలు చేస్తున్నారు. జీఎస్టీ కింద 18 శాతం వసూలు చేస్తే ఇప్పుడున్న ఛార్జీలపై అదనంగా రూ. 4.5 భారం పడనున్నది. కొత్త నమోదు, చిన్నారుల బయోమెట్రిక్ అప్‌డేట్‌పై చార్జీలుండవని యూఐడీఏఐ తెలిపింది.

సెయిల్‌లో 382 ట్రెయినీలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- **బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం**
- **ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు**
- **గేట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక**
- **దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21**

వివరాలు:

దేశంలో ఉక్కును తయారుచేసే అతిపెద్ద సంస్థ అయిన సెయిల్ మహారత్నహోదాను కలిగి ఉంది. దీన్ని 1954 జనవరి 19న ఏర్పాటుచేశారు.

- పనిచేసే ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
- పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
- మొత్తం పోస్టుల సంఖ్య: 382 (జనరల్-191, ఓబీసీ-104, ఎస్సీ-58, ఎస్టీ-29)

విభాగాలవారీగా ఖాళీలు:

- మెకానికల్-125, ఎలక్ట్రికల్-88, మైనింగ్-25, మెటలర్జికల్-88, కెమికల్-25, ఇన్‌స్ట్రుమెంటేషన్-31 పోస్టులు ఉన్నాయి.
- **అర్హత:** గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, మెకానికల్ & ఆటోమేషన్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ, మెకానికల్ ప్రొడక్షన్ & టూల్ ఇంజినీరింగ్, థర్మల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ & ఆటోమేషన్, మెకట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్, ఎనర్జీ, మెషిన్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్ & ఆటోమేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్ సైన్స్, ఇండస్ట్రియల్ మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ మెషీన్, పవర్ సిస్టమ్ & హైవోల్టేజ్, పవర్ ప్లాంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెకానికల్ పవర్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎలక్ట్రో కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ & టెక్నాలజీ, మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, రోబోటిక్స్ & ఆటోమేషన్, కమ్యూనికేషన్, కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్, మైనింగ్ అండ్ మెషినరీ, మినరల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.



- **వయస్సు:** 2018 జనవరి 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. కంపెనీ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- **పే స్కేల్:** రూ. 20,600-3%-46,500/-. ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత సుమారుగా ఏడాదికి రూ. 9 లక్షలు జీతం చెల్లిస్తారు.
- **ప్రొబేషనరీ పీరియడ్:** ఏడాది
- **అప్లికేషన్ ఫీజు:** రూ. 500/-జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
- **ఎంపిక:** గేట్-2018 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
- గేట్ స్కోర్ (2018)లో మెరిట్ ప్రాతిపదికన 1:6 నిష్పత్తిలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
- గేట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూలకు వరుసగా 75:15:10 వెయిటేజీ ఇచ్చి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
- **దరఖాస్తు:** ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- **దరఖాస్తులకు చివరితేదీ:** ఫిబ్రవరి 21
- **వెబ్‌సైట్:** www.sail.co.in or

ఐఓసీఎల్‌లో జూనియర్ ఆపరేటర్లు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని మార్కెటింగ్ డివిజన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.



వివరాలు:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశంలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.

- మొత్తం ఖాళీల సంఖ్య: 10
- పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్
- **అర్హత:** హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్‌లో 45 శాతం (ఎస్సీ, ఎస్టీ 40 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
- **ఎంపిక:** రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ (ఎస్‌పీపీటీ) ద్వారా.
- **దరఖాస్తు:** ఆన్‌లైన్‌లో
- **దరఖాస్తులకు చివరితేదీ:** ఫిబ్రవరి 7
- **వెబ్‌సైట్:** www.iocl.com

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎల్‌డీసీలు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) హెడ్‌క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్స్ (బెంగళూరు) ఖాళీగా ఉన్న గ్రూప్ సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

భారత భద్రతా దళాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అత్యంత ముఖ్యమైన విభాగం.

- మొత్తం పోస్టుల సంఖ్య: 9 (లోయర్ డివిజన్ క్లర్క్- 8, డ్రాఫ్ట్స్‌మెన్-1)
- **అర్హత:** ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 35/30 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుకు పదోతరగతితోపాటు మెకానికల్ డ్రాయింగ్/సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
- **పే స్కేల్:** రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ. 1,900/- (డ్రాఫ్ట్స్‌మెన్‌కు గ్రేడ్ పే రూ. 2,400/-)
- **వయస్సు:** ఫైర్‌మెన్ 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
- **ఎంపిక:** రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా



- **దరఖాస్తు:** ఆఫ్‌లైన్‌లో
- **చివరితేదీ:** ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి.
- **వెబ్‌సైట్:** http://indianairforce.nic.in

ప్రసారభారతిలో మేనేజర్లు

న్యూఢిల్లీలోని ప్రసారభారతిలోని దూరదర్శన్ న్యూస్ విభాగంలో ఖాళీగా ఉన్న కంటెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

- **పోస్టు పేరు:** కంటెంట్ మేనేజర్ -6 ఖాళీలు
- **అర్హత:** జర్నలిజం, ప్రొడక్షన్‌లో మాస్టర్ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత. కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- **పే స్కేల్:** రూ. 25,000/-
- **అప్లికేషన్ ఫీజు:** రూ. 400/-
- **దరఖాస్తు:** ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి పర్సనల్ అధికారికి పంపాలి.
- **చివరితేదీ:** ఫిబ్రవరి 15
- **వెబ్‌సైట్:** www.ddnews.gov.in

విద్య, ఉద్యోగ సమాచారం

ఆర్‌బీఐలో 27 అసిస్టెంట్లు

రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ (స్పెషల్ డ్రైవ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.



- **పోస్టు పేరు:** అసిస్టెంట్
- **మొత్తం ఖాళీల సంఖ్య** - 27
- **కార్యాలయాల వారీగా ఖాళీలు:** హైదరాబాద్-1, అహ్మదాబాద్- 2, బెంగళూరు- 1, భోపాల్-1, భువనేశ్వర్- 1, చండీగఢ్- 3, జైపూర్- 2, జమ్ము- 1, కాన్పూర్ & లక్నో- 5, కోల్‌కతా-4, ముంబై- 4, నాగ్‌పూర్- 1, పాట్నా- 1
- **వయస్సు:** 2018, జనవరి 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1990 జనవరి 2 నుంచి 1998, ఫిబ్రవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
- **విద్యార్హతలు** : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏ కార్యాలయంలో ఖాళీ కోసం దరఖాస్తు చేస్తారో అక్కడి స్థానికభాష రాయడం, చదవడం, మాట్లాడటం రావాలి.
- **ఎంపిక విధానం:** మూడుదశల్లో (ప్రిలిమినరీ+మెయిన్స్, ఎల్‌పీటీ) ఉంటుంది.
- **ప్రిలిమినరీ ఎగ్జామ్:** మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్- 30, న్యూమరికల్ ఎబిలిటీ- 35, రీజనింగ్ ఎబిలిటీ-35 మార్కులు.
- **మెయిన్ ఎగ్జామ్ విధానం:** మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ , న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్‌ల నుంచి ప్రతి విభాగంలో 40 ప్రశ్నలు ఉంటాయి.
- **పేస్కేల్:** రూ. 32,528/- (సుమారుగా)
- **దరఖాస్తు:** ఆన్‌లైన్‌లో
- **చివరితేదీ:** ఫిబ్రవరి 19
- **వెబ్‌సైట్:** www.rbi.org.in

ఓఎంపీఎల్‌లో అప్రెంటిస్ ట్రెయినీలు

కర్ణాటకలోని ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఓఎంపీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:



- మొత్తం పోస్టుల సంఖ్య: 17
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ-12
- **విభాగాలవారీగా ఖాళీలు:** కెమికల్-4, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-4, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-1, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-1, మెకానికల్-2
- టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రెయినీ-5
- **అర్హత:** సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ , మూడేండ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత.
- **స్టయిఫండ్:** గ్రాడ్యుయేట్‌కు రూ. 4,984/-, టెక్నీషియన్‌కు రూ. 3,542/-
- **ఎంపిక:** రాతపరీక్ష ద్వారా
- **దరఖాస్తు:** ఆన్‌లైన్ ద్వారా.
- **చివరితేదీ:** మార్చి 1
- **వెబ్‌సైట్:** www.ompl.co.in

ఎన్ఐటీ పుదుచ్చేరిలో టీచింగ్ పోస్టులు

పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

- మొత్తం పోస్టుల సంఖ్య: 15 (ప్రొఫెసర్-4, అసోసియేట్ ప్రొఫెసర్-11)
- **విభాగాలు:** కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్, సివిల్, మ్యాథమెటిక్స్
- **అర్హత:** సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతోపాటు పరిశోధన, బోధన రంగంలో అనుభవం ఉండాలి.
- **ఎంపిక:** ఇంటర్వ్యూ ద్వారా
- **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్‌లో
- **చివరితేదీ:** ఫిబ్రవరి 27
- **వెబ్‌సైట్:** http://nitpy.ac.in